అనుదినం... జనస్వరం
www.navatelangana.com
నవతెలంగాణ
సమగ్ర తెలుగు దినపత్రిక
బుధవారం 05-02-2025
సంపుటి : 11 | సంచిక : 36 | Published from Hyderabad, Rangareddy, Khammam, Karimnagar | 22 పేజీలు | వెల : 6.50



వాస్తవాలు తెలియజేద్దాం

14 నుంచి 20వరకు బడ్జెట్‌పై ప్రచార కార్యక్రమాలు : ఐదు వామపక్షాల పిలుపు

కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు సూచించిన నేతలు

న్యూఢిల్లీ : సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఆర్ఎస్‌పి, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ నేతలు సోమవారం ఇక్కడ సమావేశమై కేంద్ర బడ్జెట్‌పై చర్చలు జరిపారు. అనంతరం బడ్జెట్‌లో కొన్ని ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేయాలని పిలుపిచ్చారు. తాము చేసిన ప్రతిపాదనలకు మద్దతుగా ప్రజలను సమీకరించడానికి ఫిబ్రవరి 14 నుంచి 20వరకు వారం రోజుల పాటు సామూహిక ప్రచారాన్ని చేపట్టాలని వామపక్షాలు నిర్ణయించాయి. ఇంటింటికి తిరగడం, వీధి సమావేశాలు నిర్వహించడం, ప్రదర్శనలు, ర్యాలీలు ద్వారా ...22లో

కులగణన, ఎస్సీ వర్గీకరణలకు ఆమోదం



అసెంబ్లీలో విపక్షాల నిరసనల మధ్య బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రకటించిన సీఎం

ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన ప్రతిపక్షాలు | ఏటా ఫిబ్రవరి 4న సామాజిక న్యాయ దినోత్సవం : ముఖ్యమంత్రి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ కుల సర్వేకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో ఈ నివేదికను ప్రవేశపెట్టగా.. శాసనమండలిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. విపక్షాల నిరసనల మధ్య ఉభయ సభల్లోనూ ఈ నివేదికకు ఆమోద ముద్ర పడింది. మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదికను సైతం శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టగా అదీ ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..తాము తెలంగాణలో చేపట్టిన కులగణనను దేశవ్యాప్తంగా చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణపై గతేడాది ఫిబ్రవరి నాలుగో తేదీన మంత్రి వర్గ ఉపసంఘం వేశామనీ, ఈ ఏడాది అదే తేదీన సభా సాక్షిగా నివేదికను ఆమోదింపజేసు కున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి నాలుగో తేదీన రాష్ట్రంలో సామాజిక న్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలను క్యాబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం వాటిని ఉభయసభల్లో ప్రవేశపెట్టారు.

ఎస్సీ వర్గీకరణను ముందుగా మేమే అమలు చేస్తాం

- రాజకీయ జీవితంలో ఓ పేజీ రాసుకుంటా
- వర్గీకరణ చేయడం సంతృప్తినిస్తోంది
- దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన ప్రేమ
- ఫిబ్రవరి 4, 2025 గుర్తుండి పోతుంది

ఎందరో సీఎంలకు రాని అవకాశం నాకొచ్చింది : ఎస్సీ వర్గీకరణ నివేదిక ప్రకటనపై సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం వర్గీకరణకు కట్టుబడి ఉందన్నారు. తన రాజకీయ జీవితాన్ని రాయాల్సి వస్తే ఎస్సీ వర్గీకరణపై ఓ పేజీ రాసుకుంటానన్నారు. ఎంతో మంది సీఎంలకు రాని గొప్ప అవకాశం తనకు రావడం గర్వంగా భావిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ కులాల ఉపవర్గీకరణ విషయంలో తెలంగాణ సర్కారు చిత్తశుద్ధిని చాటుకుంటామని వెల్లడించారు. మంగళవారం నిర్వ హించిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆయన ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన ప్రేమ ఉందని తెలిపారు. ఫిబ్రవరి 4, 2025.. తన రాజకీయ జీవితంలో ప్రత్యేకంగా గుర్తుండి ...3లో

ఎస్సీవర్గీకరణకు సంపూర్ణ మద్దతు : కేటీఆర్

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం చేసిన ప్రకటనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామనీ, ప్రభుత్వం వర్గీరణ కోసం చేసే ప్రతి ప్రయత్నానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ సభ్యులు కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. మంగళవారం శాసనసభలో ఎస్సీ వర్గీకరణపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.



కాంగ్రెస్ వర్గీకరణ కోసం పోరాడితే తమ పార్టీ అడ్డుకున్నట్టు చిత్రీకరించే ప్రయత్నాన్ని రేవంత్‌రెడ్డి చేశారని విమర్శించారు. వర్గీకరణ కోసం గాంధీభవన్ వద్ద అమరులైన ఉద్యమ కారులకు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గుర్తించి ఆర్థిక ...3లో

తెలంగాణలో బీసీ జనాభా 1,64,09,179

- ఎస్సీలు 61,84,319
- ఎస్టీలు 37,05,929
- ముస్లింలు 44,57,012
- ఒసీ జనాభా 56,01,539
- అసెంబ్లీలో కులగణన నివేదికను ప్రవేశపెట్టిన సీఎం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా నివేదికలోని అంశాలను సీఎం వివరించారు. రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కులగణన సర్వే చేయాలని ఫిబ్రవరి 2024లో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కర్నాటక, బీహార్ సహా వివిధ రాష్ట్రాల్లో జరిగిన సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేశామన్నారు. సర్వే నిర్వహించే విధానాలపై వివిధ సంఘాలు, మేధావుల అభిప్రాయాలు తీసుకున్నామని ...14లో

న్యాయవ్యవస్థ నుంచి ఎన్నికల సంఘం వరకు
ప్రతిదీ ప్రభుత్వ నియంత్రణే

దళితులు, మైనార్టీలపై దాడులు : సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్



నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

దేశంలో న్యాయవ్యవస్థ నుంచి ఎన్నికల సంఘం వరకు ప్రతిదీ ప్రభు త్వం నియంత్రణలో ఉం దని సీపీఐ(ఎం) రాజ్యసభ ఉపనేత జాన్ బ్రిట్టాస్ విమ ర్శించారు. దళితులు, మైనార్టీలపై దాడుల పరంపర కొనసాగుతోందని అన్నారు. మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో సీపీఐ(ఎం) రాజ్యసభ ఉపనేత జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ దేశంలోని దళిత, మైనారిటీ వర్గాలు సంఘ్ పరివార్ పాలనలో భయంతో జీవిస్తున్నాయని అన్నారు. 'ప్రభుత్వం 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' అని చెబుతోంది. ఈ పాలసీ బాధితురాలైన మహిళ జాకియా జాఫ్రీ మరణించింది. వారు న్యాయం కోసం తిరిగారు. వారికి మాత్రమే కాదు, గుజరాత్ మారణహోమంలో ఊచకోత కోయబడిన వారందరికీ న్యాయం కోసం ఆమె తిరిగారు. ఆమె భర్త ఎహ్సాన్ జాఫ్రీ లోక్‌సభ సభ్యుడు. అయన్ని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఇది మైనారిటీలు ఎదుర్కొంటున్న భయానక వాతావరణం' అని పేర్కొన్నారు.

'ఉత్తరప్రదేశ్‌లో ఏం జరుగుతోంది? వివిధ ప్రాంతాలు తవ్వకాలకు, పరీక్షలకు సిద్ధమవుతో న్నాయి. అజ్మీర్ దర్గా కూడా అదే ముప్పును ఎదుర్కొంటోంది. వాజ్‌పేయి, మోడీ ఇద్దరూ అక్కడ విస్తరించడానికి 'చాదర్‌లను' అందించారు. ఆ దర్గాను కూడా కూల్చివేసేందుకు ...21లో

రాష్ట్ర యూనివర్సిటీలపై కేంద్రం పెత్తనం

వైస్రాయ్‌ల మాదిరిగా వ్యవహరించే గవర్నర్లతో స్వాధీనానికి యత్నం

యూజీసీ సవరణలు సమాఖ్య సూత్రాలకు విరుద్ధం : రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్

యూజీసీ సవరణ ప్రతిపాదనలు సమీక్షిస్తాం : కేంద్ర మంత్రి

21లో

ప్రతిపక్షాలపై విమర్శలే సమాధానాల్లేవ్

పార్లమెంట్‌లో ఢిల్లీ ఎన్నికల ప్రచారం

లోక్‌సభలో ప్రధాని మోడీ ప్రసంగం

వికసిత్ భారత్ లక్ష్యం సాధిస్తాం

పదికోట్ల నకిలీ ఖాతాలు తొలగింపు



ఫిరాయింపులపై వివరణివ్వండి

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

పార్టీ ఫిరాయించిన 10 మంది శాసన సభ్యులకు మంగళవారం రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహచార్యులు నోటీసులు జారీ చేశారు. పార్టీ మారడానికి గల కారణాలను వెల్లడించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలా నిర్ణయం తీసుకున్నారని కూడా ప్రశ్నించారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ...3లో

కదంతొక్కిన వీఆర్ఏలు

మంత్రుల నివాససముదాయ ముట్టడికి యత్నం

అడ్డుకున్న పోలీసులు, రోడ్డుపైనే నిరసన

జీవో 81, 86 ప్రకారం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్

సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం : వీఆర్ఏల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వంగూరి రాములు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్



తమ వారసులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వీఆర్ఏలు కదం తొక్కారు. 18 నెలలుగా పెండింగ్‌లో ఉన్న నియామకాలను వెంటనే చేపట్టాలని మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయాల ముట్టడికి యత్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున తరలివచ్చిన వీఆర్ఏలు మినిస్టర్స్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో వారిని 12వ నెంబర్ కమాన్ వద్ద బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, వీఆర్ఏలకు మధ్య తోపులాట జరిగింది. కొంతమంది బారికేడ్లను దూకి మంత్రుల నివాస సముదాయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించగా వారిని అరెస్ట్ చేశారు. దాంతో ప్రధాన రహదారిపై బైటాయించి ధర్నాకు దిగారు. 61 సంవత్సరాలు వయస్సు పైబడిన వీఆర్ఎల వారసులకు జీవో 81, 86 ప్రకారం వెంటనే ఉద్యోగాలివ్వాలనీ, ప్రభుత్వం నియమించిన కమిటీ రిపోర్ట్ వెల్లడించాలనీ, దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం, రెవెన్యూ మినిస్టర్ డౌన్‌డౌన్, వీ వాంట్ జస్టిస్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు ...21లో



రెండేండ్లలో 1.55కోట్ల మంది తొలగింపు

ఎంఎన్‌జీఆర్ఈఎస్‌పై లోక్‌సభలో కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంఎన్‌జీఆర్ఈఎస్) నిర్వీర్యం చేసే దిశగా మోడీ సర్కార్ దుందుడుకుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా లోక్‌సభలో కేంద్రం వెల్లడించిన వివరాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఎంఎన్‌జీఆర్ఈఎస్ కింద.. 2022-24 మధ్యకాలంలో 1.55 కోట్ల మంది కార్మికుల పేర్లను తొలగించినట్టు ...21లో

ఏడాదిలో 17,654 కంపెనీలు మూత — రాజ్యసభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా 21లో



నేడే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

ఒకే విడతలో 70 నియోజకవర్గాలకు పోలింగ్ | 8న కౌంటింగ్

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఢిల్లీలోని 70 నియోజకవర్గాల్లో 58 జనరల్ సీట్లు కాగా.. 12 ఎస్సీ రిజర్వ్‌డ్ సీట్లు ఉన్నాయి. మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 83.49 లక్షల మంది పురుష ఓటర్లు కాగా.. 71.74 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వారిలో 20 నుంచి 29 ఏండ్ల వయస్సు గల యువ ఓటర్ల సంఖ్య 25.89 లక్షలుగా ఉంది. 18 నుంచి 19 ఏండ్ల వయస్సు గల తొలిసారి ఓటేసే వారి సంఖ్య 2.08 లక్షలు. ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక అవసరాలు ఉన్న (పీడబ్ల్యూడీ) వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు అధికారులు ప్రకటించారు. ఇక వందేండ్లు దాటిన ఓటర్ల సంఖ్య 830 గా ఉంది. 85 ఏండ్ల వయస్సు దాటిన ఓటర్లు 1.09 లక్షల మంది ఉన్నారు. ఢిల్లీలో ట్రాన్స్‌జెండర్ ఓటర్ల సంఖ్య 1,261 గా ఉంది. ఫిబ్రవరి 8న పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి 10తో ముగియనుంది.

పసిగుడ్డు పాలకూ కష్టమైతాంది

అడ్డమీదకు పొద్దుగాల ఆరుగంటలకే అచ్చినా 'కూలి' దొరకట్లేదు


- వారంలో రెండ్రోజులు కూడా పని దొరకట్లే
- నెలసందీ ఇదే కథ.. ఉత్త చేతులతోనే ఇంటికి..
- ఏ రోజుకు ఆరోజే అన్నట్టు అడ్డాకూలీల దీనావస్థ
- ఏడాది కాలంగా పడిపోతున్న నిర్మాణరంగ పనులు

మా ఇంటాయన చానేండ్ల కిందటే కాలం చేసిండు. ఏడాది కింద నా అల్లుడూ చనిపోయిండు. నా బిడ్డకు ఇద్దరు ఆడపిల్లలు, ఓ ఆర్నెళ్ల పసి గుడ్డు ఉంది. నా కొడుకుకూ పెండ్లాం, చిన్నచిన్న పిల్లలు ఉన్నరు. మేమిద్దరం అడ్డమీదికొచ్చాక పని దొరికితేనే నాలుగు వేళ్లు నోట్లోకి పోతు న్నయ్. లేదంటే పస్తులుంటున్నం. కలోగంజో తాగి కాలం ఎల్ల దీసుకొత్తన్నంగానీ.. ఇంట్ల ఉన్న పసిగుడ్డు పాలకు కట్టమైతాంది సారూ'.. అంటూ కరీంనగర్ టవర్ సర్కిల్‌లోని అడ్డా కూలి సమ్మక్క గోడు వెళ్లబోసుకుంది.

ఆ అడ్డాలో ఏ కూలిని కదిలించినా సమ్మక్కలాంటి గాథలే వినిపించాయి. మంగళవారం ఉదయం 7గంటల నుంచి 11గంటల వరకు ఆ అడ్డాలోని పరిస్థితులను గమనించిన 'నవతెలంగాణ'కు.. సమ్మక్కలాగే సుమారు 200 మందిలో 150 మంది వరకూ పని దొరక్క వెంటతెచ్చు కున్న సద్దిమూటలతో తిరిగి ఇండ్లకు పయనమవడం కనిపించింది.

'నేనూ నా కొడుకు పొద్దుగాల ఆరింటికి అడ్డమీదకొచ్చినం. 11గంటలైనా ఒక్క మేస్త్రీరాలే. ఒక్క ఇంటి ఓనరూ కనిపించలే. పని ఉందని పిలిచేటోళ్లులేరు.. ఓ రోజు పని దొరికితే మర్నాడు గ్యారంటీ లేదు. ఏ రోజుకారోజు రేపటి కోసం చింతే మాది. ఏరోజూ ధైర్యంగా నిద్ర పోయింది లేదు. ఎప్పుడూ రేపటి గురించి దిగులే..' ఇది హుస్నాబాద్ మండలం అక్కెనపెల్లి గ్రామానికి చెందిన రాజు మనోవేదన

నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి



అసంఘటిత రంగంలో పెరుగుతున్న అనిశ్చితి

ఏడాది కాలంగా నిర్మాణ సంబంధిత పనులు మందగించడంతో అడ్డా కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కరీంనగర్‌లో ఉదయం 7గంటలకు టవర్‌సర్కిల్ సహా మరో నాలుగు లేబర్ అడ్డాల్లో 'నవతెలంగాణ' పరిశీలించగా.. ఉదయాన్నే సద్దిమూటలు పట్టుకుని అడ్డాలకు చేరుకుంటున్న వారిలో అందరికీ పని దొరకలేదు. 'దొరికితే పనికి, లేదంటే మళ్లీ ఇంటికి. ఏ రోజూ మరుసటి రోజుకి గ్యారంటీ ఉండదు. ప్రతిరోజూ ఆ కూలీల్లో 'రేపెలా?' అనే చింతే కనిపించింది. ఆ అడ్డాల మీదకు వేళ్లమీద లెక్కగట్టే మందే కాంట్రాక్టర్లు, కూలీల అవసరం ఉన్నవారు వచ్చారు. ఒక్కసారిగా ఆశ చిగురించి పదుల సంఖ్యలో ఆ కాంట్రాక్టర్ వద్దకు వెళ్లినా ఆయన ...21లో

తీవ్ర సంక్షోభంలో నిర్మాణ రంగం

'రియల్' రంగానికి కేరాఫ్‌గా ఉన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఒక్కసారిగా చతికిల పడింది. గతేడాది అక్టోబర్ నుంచి పరిస్థితి మరీ దారుణంగా మారింది. 2024కంటే ముందు పరిస్థితులతో పోల్చితే భూముల క్రయవిక్రయాలు ఉమ్మడి జిల్లాలోని 13 సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో 45 శాతానికి పడి పోయాయి. అపార్ట్‌మెంట్లు, సొంత గృహాలు, వాణిజ్య భవనాల వంటి కన్‌స్ట్రక్షన్స్ నెమ్మదించాయి. ఈ ఎఫెక్ట్ గ్రానైట్, ఇటుక, సిమెంట్, కంకర వంటి వాటిపైనా పెను ప్రభావమే చూపింది. ఉమ్మడి జిల్లాలోని 125కిపైగా ఉన్న ఇటుకతయారీ కేంద్రాల్లో ఉత్పత్తి 20 నుంచి 30శాతానికి పడిపోయింది. ఇటుకబట్టీల నిర్వాహకులు ప్రొడక్షన్ తగ్గించుకుని కొన్ని చోట్ల లాభం లేకుండా ధరలు తగ్గించి అమ్ముతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కేంద్రంగా పని చేసే రెండు సిమెంట్ కంపెనీలు తమ ప్రొడక్షన్‌లో 20శాతం వరకు తగ్గించాయని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 380కిపైగా గ్రానైట్ కటింగ్ మిషన్లు ...21లో

భారతీయులను వెనక్కి పంపిన ట్రంప్

205 మందితో భారత్‌కు బయలుదేరిన అమెరికా సైనిక విమానం 14లో

సానుకూలంగా స్పందించిన భారత్

అక్రమ వలసలకు వ్యతిరేకమని స్పష్టీకరణ



అమెరికా X చైనా

బొగ్గు, చమురు వాహనాలు సహా పలు అమెరికా ఉత్పత్తులపై 10శాతం సుంకాలు

డబ్ల్యూటీఓలో ఫిర్యాదు నమోదు



వివరాలు 14లో..

రోడ్డెక్కిన రైతన్న

యూకే ఎడిన్‌బర్గ్‌లో ట్రాక్టర్లపై నిరసన

వారసత్వ పన్ను మార్పులకు వ్యతిరేకంగా ఆందోళన

వివరాలు 21లో



బీమా చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి

ఎఫ్‌డీఐల పరిమితి పెంపు నిర్ణయం సరికాదు :అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత మిశ్రా

- బిల్లుపై పలుచోట్ల నిరసన

నవతెలంగాణ-అంబర్‌పేట

బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం(ఏఐఐఈఏ) జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత మిశ్రా డిమాండ్ చేశారు. ఎల్‌ఐసీ హైదరాబాద్ డివిజన్ ప్రధాన కార్యాలయం ఆవరణలో మంగళవారం మధ్యాహ్న భోజన సమయంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అవసరం ఏమాత్రం లేదన్నారు. కానీ బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు 1999లో 26 శాతం, 2015లో 49శాతం, 2021లో 74 శాతం అనుమతినిచ్చాయన్నారు. ఇప్పుడు 100 శాతానికి పెంచాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్య విదేశీ పెట్టుబడుదారులకు మన దేశీయ పొదుపు మీద పూర్తి నియంత్రణకు వీలు కల్పిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపాదించనున్న బీమా చట్ట (సవరణ) బిల్లు భారతీయ బీమా పరిశ్రమకు ఏమాత్రం అవసరం లేదన్నారు. ఈ సవరణలు భారతదేశ ఆర్థిక వ్యవస్థకుగానీ, పాలసీదారులకుగానీ ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చకపోగా ప్రతికూలంగా మారుతాయన్నారు. ఒకే లైసెన్సు కింద జీవిత, సాధారణ, ఆరోగ్య బీమా వ్యాపారాలకు అనుమతినిచ్చే కాంపోజిట్ లైసెన్సులను బీమా కంపెనీలు జారీ చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదన మరో సంక్లిష్టమైన నిర్ణయమన్నారు. కాంపోజిట్ లైసెన్సులు ఇవ్వడం వల్ల బీమా నిధుల మళ్లింపు, కమీషన్ చెల్లింపులలో అస్పష్టత, వినియోగదారుల ప్రయోజనాలపై రాజీపడటం, పాలసీదారుల డాటాకు రక్షణ లేకుండా పోవడం, మూలధనంలో లోటు వంటి అనైతిక ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని చెప్పారు. అదేవిధంగా, బహుళ కంపెనీల పాలసీలను విక్రయించడానికి ఏజెంట్లను అనుమతించడం వల్ల ఏజెంట్లను ప్రలోభపెట్టడం, బీమా కంపెనీల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండటం, తప్పుడు పద్ధతులలో అర్హత లేని వారికి పాలసీలు అమ్మడం, ఇతర అవినీతి పద్ధతులకు దారితీస్తాయని తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీని ప్రారంభించడానికి అవసరమైన ప్రస్తుతం ఉన్నకనీస మూలధన నిబంధన రూ.100 కోట్ల నుంచి రూ.50 కోట్లకు తగ్గించే నిర్ణయం మరో తిరోగమన ప్రతిపాదన అన్నారు.



ఇది కార్పొరేట్లు, ప్రయివేటు వ్యాపారులకు అనుకూలంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య జోన్ ప్రధాన కార్యదర్శి టీవీఎస్ఎస్ రవీంద్రనాథ్, సహాయ కార్యదర్శి జి తిరుపతయ్య ఉపాధ్యక్షులు పి.సుజాత, కోశాధికారి ఆర్.శ్రీనివాసన్, హైదరా బాద్ డివిజన్ అధ్యక్షులు డి.గిరిధర్, ప్రధాన కార్యదర్శి ఎల్.మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన బీమా చట్టం సవరణ బిల్లు 2024ను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూని యన్ కరీంనగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి వామన్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతాన్ని 74 నుంచి 100 శాతానికి పెంచే తిరోగమన దేశ వ్యతిరేక ప్రతిపాదనలు ఉన్న బీమా చట్ట సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కరీంనగర్‌లోని ఎల్‌ఐసీ డివిజనల్ కార్యాలయంలో ధర్నా చేశారు.

ముందుగా గుర్తిస్తే క్యాన్సర్‌ను నివారించొచ్చు

- నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప
- క్యాన్సర్‌పై అవగాహనా ర్యాలీ

నవతెలంగాణ-సిటీబ్యూరో/బంజారాహిల్స్

క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే 100శాతం నివారించొచ్చు అని నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప అన్నారు. వయస్సు, ఆడా, మగా అనే తేడా లేకుండా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ నివారణా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్ నుంచి పంజాగుట్ట గేట్ వరకు వైద్యులు, వైద్య విద్యార్థులు, పారామెడికల్ విద్యార్థులు, నర్సింగ్, రోగుల బంధువులతో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. అనంతరం లర్నింగ్ సెంటర్‌లో క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రాముఖ్యతను, ఐసీఎంఆర్ ఎన్‌సీడీఐఆర్ పాత్రను మెడికల్ ఆంకాలజీ విభాగం ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ సదాశివుడు గుండేటి వివరించారు. హైదరాబాద్ క్యాన్సర్ రిజిస్ట్రీ, భారతీయ డేటాను నిక్షిప్తం చేశారు. హైదరాబాద్ క్యాన్సర్ రిజిస్ట్రీ డేటా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ అవగాహనా నడకలో వివిధ విభాగాల నుంచి దాదాపు 400 మంది డాక్టర్లు, పారామెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ విద్యార్థులు పాల్గొన్నారు. క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స, ఉపశమనం, సంరక్షణ గురించి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా బీరప్ప మాట్లాడుతూ.. క్యాన్సర్ రావడానికి ప్రతి రోగికీ ఓ ప్రత్యేక కారణం ఉంటుందని తెలిపారు. ప్రతి రోగినీ ప్రత్యేకంగా, వారి అవసరాలను బట్టి, రోగ కారకాలు, నిర్ధారణను బట్టి చికిత్సా పద్ధతులను అవలంబించాలని చెప్పారు. రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ, అవగాహన, ప్రోత్సాహం, ధైర్యం కల్పించడం ద్వారా క్యాన్సర్‌ను జయించొచ్చు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి ఉచితంగా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. 2025 నుంచి 2027 వరకు రోగుల సేవే కేంద్రీకరణగా యునైటెడ్ బై యూనిక్ అనే థీమ్‌తో ప్రతి ఒక్కరినీ ప్రత్యేక దృష్టితో రోగ నిర్ధారణ, క్యాన్సర్ చికిత్స చేయాలనే నినాదంతో ప్రజలు, రోగులకు అవగాహన కల్పించడానికి నిమ్స్‌లో మెడికల్ ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ, అవగాహన సదస్సు నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ లిజా రాజశేఖర్, లెర్నింగ్ సెంటర్ ఇన్‌చార్జి డాక్టర్ సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ డాక్టర్ శాంతివీర్, డాక్టర్ సదాశివుడు, డాక్టర్ రచన, సర్జికల్ ఆంకాలజీ నుంచి డాక్టర్ రాజశేఖర్, రేడియేషన్ ఆంకాలజీ నుంచి డాక్టర్ మౌనిక, పాథాలజీ విభాగం నుంచి డాక్టర్ రోషిణి, డాక్టర్ లక్ష్మీభాస్కర్, డాక్టర్ కృష్ణారెడ్డి, హాస్పిటల్ పరిపాలన నుంచి అన్ని ఆర్ఎంఓలు, మీడియా ఇన్‌చార్జి సత్యగౌడ్, ఎంహెచ్ఎం ఇన్‌చార్జి మార్తా రమేష్, పారా మెడికల్ సైన్సెస్ ప్రిన్సిపాల్ ఎస్.శ్రీనివాస్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శైలజ, ఫిజియోథెరపీ, వారి విభాగాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రావణ్ పాల్గొన్నారు.



'స్థానికం'లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు

ప్రభుత్వ పరంగా కుదరకుంటే పార్టీ పరంగా ఇస్తాం మీరిస్తారా? బీజేపీ, బీఆర్ఎస్‌లకు సీఎం ప్రశ్న

- భూముల వివరాలు అడిగితే
- కేసీఆర్, కేటీఆర్‌కు భయమెందుకంటూ ఎద్దేవా
- ప్రధాని మోడీ జనాబా లెక్కలు తీయలేదంటూ విమర్శలు



కులగణన నివేదికకు శాసనసభ ఆమోదం

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్

రాష్ట్రంలోని బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయటానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వపరంగా ఇది సాధ్యం కాకపోతే తమ పార్టీ పరంగానైనా చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్‌ల వైఖరేంటంటూ నిలదీశారు. కులగణన సర్వేలో పాల్గొనని ప్రముఖ పేర్లను రాష్ట్ర అసెంబ్లీలో సీఎం చదివి వినిపించారు. అలాగే వాళ్ల ఎందుకు సర్వేలో పాల్గొనలేదో అనే విషయాన్ని కూడా తెలియజేశారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ అసెంబ్లీలో మంగళవారం చర్చ జరిగిన నేపథ్యంలో రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక కులగణన సర్వేలో అనేక మంది ప్రముఖులు పాల్గొనలేదని తెలిపారు. సర్వేలో పాల్గొనని వారు ఎవరెవరో పేర్లతో సహా సభ ముందు పెట్టారని గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, తన్నీరు హరీశ్ రావు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఈ సర్వేలో పాల్గొనలేదని తెలిపారు. ఇదే విషయంపై పలువురిని అడిగితే "నువ్వు ఇచ్చిన సర్వేలో ఐదో పేజీలో భూమి వివరాలు అడిగాం. ఒక్క దెబ్బకు ఎవరూ సమాచారం ఇవ్వలేదు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు కోట్లా 54 లక్షల మంది సర్వేలో పాల్గొంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు, మంత్రులంతా వివరాలు ఇచ్చారని తెలిపారు. కానీ భూముల వివరాలు అడిగినందుకే కొందరు సర్వేలో పాల్గొనకపోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంత ముఖ్యమైన చర్చలో తప్పుడు నివేదికలు తీసుకువచ్చి రచ్చ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము చెప్పిన ప్రకారం 15 శాతం ఓసీలు ఉంటే 21శాతం అంటూ తప్పుడు లెక్కలు చెబుతున్నారన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీ జనాభా 51 శాతం అని.. మేం చేసిన సర్వే ప్రకారం బీసీ జనాభా 56 శాతంగా ఉందని తెలిపారు.

సర్వేపై అపోహలు సృష్టిస్తున్నారని మండి పడ్డారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ అపోహలు సృష్టించేలా మాట్లాడుతున్నారనీ, వెనుక నుంచి అబద్ధాలు, అపోహల సంఘం చెప్పే విషయాలను పటించుకోవద్దని బీఆర్ఎస్ సభ్యులనుద్దేశించి చెప్పారు. 1930 నుంచి ప్రతీ పది సంవత్సరాలకు జనాభా లెక్కలు చేశారని తెలిపారు. 2014లో నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ రోజు వరకు జనాభా లెక్కలు చేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బలహీన వర్గాలకు వారి హక్కులు ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేని కారణంగా ఈ జనాభా లెక్కలు చేయడం లేదని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చాక 70 సంవత్సరాలు కొనసాగిన జనాభా లెక్కల ప్రక్రియ మోడీ ప్రధాని అయ్యాక ఎందుకు జరగడం లేదని నిలదీశారు. 2024లో చేపట్టిన ఈ లెక్కలే.. అధికారిక లెక్కలని స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారికం గా సేకరిస్తున్న సమాచారాన్ని ప్రజా ప్రతినిధులుగా ఉండేవారే పక్కదారి పట్టించి... వివరాలు ఇవ్వకుండా సభలో తప్పుడు లెక్కలు చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేలో పాల్గొనని ఎమ్మెల్యేలు ఇప్పటికైనా వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఇన్నేండ్లు ఆలస్యమైనప్పటికీ ఇప్పటికైనా బలహీన వర్గాల కోసం పనిచేద్దామని అభిప్రాయపడ్డారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఇస్తుందా అని అసెంబ్లీలో సవాల్ చేశారు.

గత ప్రభుత్వం బయటపెట్టలేదెందుకు...?

గత ప్రభుత్వం సమగ్ర సర్వే నివేదికను ఎందుకు బయటపెట్టలేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. "స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తాం.. రాజకీయాల్లో బీసీలకు మేం 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడి నుంచి మాట తీసుకున్నా. అన్ని పార్టీలు బీసీలకు 42 శాతం సీట్లు ఇవ్వాలి. కులగణన సర్వే డేటాను సంక్షేమ పథకాల విధానాల తయారీకి వాడతాం" అని అన్నారు.

బీఆర్ఎస్ నిరసన


సీఎం, మంత్రుల మాట్లాడుతున్న క్రమంలో తమకూ మైక్ ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్‌ను పదే పదే అడిగారు. మధ్యమధ్యలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్‌రెడ్డి సర్వే, అది ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరంగా చెప్పారు. అంతకుముందు హరీశ్‌రావు తోపాటు ఇతర సభ్యులంతా మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ పోడియం దగ్గర వెళ్లారు. సీఎం రేవంత్ మాట్లాడుతున్న క్రమంలో బీఆర్ఎస సభ్యులు లేచి నిలబడ్డారు. నినాదాలు చేస్తూ నిరసన చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే, 42 శాతం రిజర్వేషన్ల బిల్లు పెడుతున్నరేమో అనుకున్నామని అన్నారు. చివరకు ఏదో సర్వే రిపోర్టు పెట్టారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చారిత్రాత్మక ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో కామారెడ్డి డిక్లరేషన్ తరహాలో 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయడానికి బిల్లు ప్రవేశపెడ తారేమోననీ, ఆ బిల్లును శాసనసభలో ఆమోదింపజేసి, చట్టబద్ధత కల్పిస్తారేమోనని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. కానీ, సీఎం లేచి నాలుగుపేర్లు చదువుతున్నారనీ, మీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. గతంలో సీఎం రేవంత్ చేసిన ప్రసంగం యూట్యూబ్‌లో ఉందన్నారు. గతంలో ఎస్‌కేఎస్ సర్వే జరిగిన ప్పుడు 57 రకాల వివరాలు అడుగుతున్నరు ఎట్లిస్తం ? అని మీరే అన్నారని గుర్తు చేశారు. ఎవరు పడితే వారికి ఇచ్చేస్తామా ? అన్న విషయాన్ని ప్రస్తావిం చారు. శాంతికుమారి, రామకృష్ణారావు, సందీప్ కుమార్ సుల్తానీయా ఉన్నారు, అప్పుడు ఉన్నది అదే అధికారులు, వేరే ఎవరో లేరు. రికార్డు ప్రకారం మాట్లాడుతున్నాను. సమగ్ర కుటుంబ సర్వే చేయించింది ప్రభుత్వమే. ప్రభుత్వ అధికారులే. అది కచ్చితంగా అధికారిక డాక్యు మెంటు అని, వెబ్‌సైట్‌లో పెట్టామని వివరించారు. ఈ నివేదిక అంతా తప్పులతడక అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అన్నారనీ, దాన్ని తగలబెట్టాలని చెబుతున్నారని చెప్పారు. బీసీల జనాభా సంఖ్య సమగ్ర కుటుంబ సర్వేలో ఉందన్నారు. ఈ సర్వేలో 1.85లో ఉన్న బీసీలు ఎట్లా 1.64 లక్షలకు తగ్గారు.. 51 శాతం 46 శాతం ఎలా అయ్యిందని అడుగుతున్నారని చెప్పారు.

సర్వేను సమర్థిస్తున్నాం : అక్బరుద్దీన్



ప్రభుత్వం చేపట్టిన సర్వేను సమర్థిస్తున్నామని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు. అయితే అసెంబ్లీలో టేబుల్ రూపంలో నివేదికను పెట్టకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్వే తప్పులను సరిచేయాలని కోరారు. నివేదికను వంద పేజీల రూపంలో అసెంబ్లీలో చర్చకు పెట్టాలని సూచించారు. గతంలో సమగ్ర కుటుంబ సర్వేలోనూ పొరపాట్లు జరిగాయని అన్నారు. పూర్తిగా అధ్యయనం చేసి వచ్చానని ఆయన చెప్పారు. బీసీల తరపున ఎంఐఎం పోరాడుతుందన్నారు. బీసీ సర్వేకు పూర్తిస్థాయిలో సమర్థిస్తున్నానని చెప్పారు. సర్వేలో తప్పులను సరిచేసేందుకు ఏఐ టూళ్లను వాడుకోవాలని సలహా ఇచ్చారు. చర్చ అనంతరం స్పీకర్ ప్రసాద్‌కుమార్ సూచన మేరకు నివేదికను సభ ఆమోదానికి పెట్టాలని సీఎం చెప్పారు. సభ్యులంతా చప్పట్లు కొడుతూ కులగణన నివేదికను ఆమోదించారు.

ఏం చేయబోతున్నారు: కూనంనేని



సమగ్ర కుటుంబ సర్వే చేసి బీసీ లెక్కలు తేల్చడం సంతోషకరమని ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివరావు అభిప్రాయపడ్డారు. వాటితో భవిష్యత్‌లో ఏం చేయాలను కుంటున్నారో ప్రభుత్వం చెప్పలేదన్నారు. గతంలో ఎవరూ చేయని పని చేశారంటూ అభినందించారు. తప్పులను సరిచేయాలని సూచించారు. ఒక్కరోజు సర్వేకు, రెండున్నర నెలల సర్వేకు కచ్చితంగా తేడా ఉందని చెప్పారు. రిజర్వేషన్లు ఏమైనా పెంచుతారా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు నైపుణ్యం ఉంటుందని అదే వారికి శాపంగా మారిందని తెలిపారు.

దేశవ్యాప్తంగా కుల సర్వేను నిర్వహించాలి

- కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీ తీర్మానం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

దేశవ్యాప్తంగా కుల సర్వేను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ తీర్మానించింది. ఈ తీర్మానం ఇలా ఉంది. "తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వేను నిర్వహించింది. ఈ సర్వే రాష్ట్రంలోని వివిధ కులాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ స్థితిగతులను వెలుగులోకి తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు (బీసీ), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. రాష్ట్రంలోని వివిధ కులాల మధ్య వెలువడిన అసమానతలను తగ్గించడానికి అనుకూల విధానాలు, అఫెర్మెటివ్ పాలసీలను రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. దేశ స్వాతంత్ర్యం నాటి నుంచి ఎదురుచూస్తున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి ఆచరించడం ఆదర్శనీయం. దేశంలోని వివిధ కులాల సంబంధిత స్థితిగతులను అర్థం చేసుకోవడానికి, తెలంగాణలో నిర్వహించిన విధంగానే దేశవ్యాప్తంగా ఇంటింటి సమగ్ర సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వేను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానిస్తున్నది."

ఎస్సీ వర్గీకరణను ముందుగా

మేమే అమలు చేస్తాం

(మొదటిపేజీ తరువాయి)

పోతుందన్నారు. చాలా రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఓటు బ్యాంకుగా చూశాయే తప్ప...ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం చేయలేదన్నారు. అందుకే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం ద్వారా సమాజంలో తరతరాలుగా నిర్లక్ష్యానికి, దోపిడీకి గురైన వారికి న్యాయం చేయాలని సంకల్పించామన్నారు. వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.

న్యాయపరమైన చిక్కులు రాకుండా కార్యాచరణ

ఎస్సీ కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు దేశంలోనే మిగతా రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. ఆయా వర్గాల వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటన చేయటం ద్వారా తమ చిత్తశుద్ధిని చాటుకున్నామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేసే బాధ్యతను తమ ప్రభుత్వం, మంత్రులు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా న్యాయ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చర్యలు చేపట్టిందని తెలిపారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అధ్యయనం చేయటంతోపాటు దానితో ముడిపడి ఉన్న వివిధ అంశాలను జాగ్రత్తగా పరిశీలించి, అవసరమైన సిఫారసులు చేయాలని కోరుతూ గతేడాది సెప్టెంబర్ 12న మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధ్యక్షతన కమిటీ నియమించామన్నారు. ఈ క్రమంలో పలు దఫాలుగా సమావేశమైన కమిటీ...ఎస్సీ వర్గీకరణ అంశంపై విస్తృత చర్చలు జరిపిందని తెలిపారు. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లోనూ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అమలు తీరును అధ్యయనం చేసేందుకు సీనియర్ అధికారుల బృందాన్ని పంజాబ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలకు పంపిందని చెప్పారు. తర్వాత సుప్రీంకోర్టు తీర్పు అమలుకు అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహాను స్వీకరించిందని తెలిపారు. విస్తృత సమావేశాలు, సంప్రదింపుల తర్వాత వర్గీకరణపై లోతైన అధ్యయనం కోసం ఏకసభ్య న్యాయ కమిషన్ వేయాలని కమిటీ సిఫారసు చేసిందని సీఎం వివరించారు. ఈ కమిషన్ రాష్ట్రంలోని ఎస్సీ కులాలు, ఉపకులాల హేతుబద్ధమైన వర్గీకరణకు అందుబాటులో ఉన్న జనాభా గణన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకొని శాస్త్రీయ పద్ధతిలో సర్వే చేపట్టిందని సీఎం గుర్తు చేశారు. ఎస్సీల్లోని వివిధ ఉప సమూహాల మధ్య ఉన్న అంతరాలు గుర్తించేందుకు సమగ్ర అధ్యయనాలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో తగినంత ప్రాతినిధ్యం లేకపోవడంపై దృష్టి సారించిందని చెప్పారు. ఎస్సీల్లోని ఉపసమూహాల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరంగా వెనుకబాటుతనానికి సంబంధించిన వివిధ కోణాలను పరిశీలించిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ కులాల ఉప వర్గీకరణను సమర్థవంతంగా అమలు చేసే విధానంపై నివేదిక ఇచ్చిందన్నారు. రిజర్వేషన్ ప్రయోజనాలను షెడ్యూల్డ్ కులాల్లోని వివిధ ఉప సమూహాలకు పంపిణీ చేసేందుకు చేపట్టాల్సిన ఇతర చర్యలను సూచించిందని తెలిపారు. వీటితోపాటు ఎస్సీల (59 కులాలు) జనాభా, అక్షరాస్యత, ఉపాధి, విద్యా సంస్థలలో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఆర్థిక సహాయం, రాజకీయ ప్రాతినిధ్యాలకు సంబంధించిన డేటాను అన్ని ప్రభుత్వ విభాగాలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విచారణ కమిషన్ సేకరించిందని వివరించారు. వీటన్నింటితో పాటు వివిధ సంస్థలు, సంఘాలు ఇచ్చిన వినతి పత్రాలను, అన్ని విభాగాల నుంచి అందిన సమాచారాన్ని కమిషన్ వివరంగా పరిశీలించి తమ నివేదికను తయారు చేసిందన్నారు. కేవలం 82 రోజుల వ్యవధిలో అధ్యయనం పూర్తి చేసిన కమిషన్ ఈ నెల 3న ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చిందన్నారు. అంతకు ముందు తెలంగాణ శాసన మండలి కూడా ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపిందన్నారు. ఎస్సీల్లో మొత్తం 59 ఉపకులాలను గుర్తించినట్టు కమిషన్ పేర్కొందన్నారు. ఎస్సీలను గ్రూప్-1, 2, 3గా వర్గీకరించాలని సిఫారసు చేసిందన్నారు. గ్రూప్-1లోని 15 ఉపకులాలకు 1 శాతం రిజర్వేషన్ (జనాభా 3.288 శాతం), గ్రూప్-2లోని 18 ఎస్సీ ఉపకులాలకు 9శాతం రిజర్వేషన్ (జనాభా 62.74 శాతం), గ్రూప్-3లోని 26 ఉప కులాలకు 5శాతం రిజర్వేషన్ (జనాభా 33.963శాతం) కల్పించాలని వర్గీకరణ కమిషన్ తన నివేదికలో పేర్కొన్న విషయాన్ని సీఎం వెల్లడించారు.

ఫిబ్రవరి 4న తెలంగాణ సోషల్ జస్టిస్ డే

ఇక ఎవరూ ప్రాణత్యాగాలు చేయాల్సిన అవసరం లేదు

కులగణన కోసం కేంద్రంపై వత్తిడి చేస్తాం

వర్గీకరణ కోసం ఇతర రాష్ట్రాలకు సహకారం అందిస్తాం : అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీని ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ సోషల్ జస్టిస్ డే నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చర్చ ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. 2024 ఫిబ్రవరి 4వ తేదీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నామనీ, 2025 ఫిబ్రవరి 4న దాన్ని చట్టరూపంలోకి తెస్తున్నామనీ, అందుకే ఆ తేదీకి ప్రత్యేకత ఉన్నదనీ, దాన్నే తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా గుర్తిస్తున్నామని వివరించారు. సుదీర్ఘకాలంగా బడుగు, బలహీనవర్గాలు, మాదిగ ఉప కులాలకు చెందాల్సిన అవకాశాల కోసం పోరాడుతున్నారనీ, దానికోసం ఎన్నో త్యాగాలు, ఆత్మ బలిదానాలు చేశారనీ, అమరుల త్యాగాలకు నీరాజనాలు అని చెప్పారు. ఇన్నేండ్లకు వారి కలలు సాకారం అవుతున్నాయనీ, వారి బలిదానాలు ఊరికే పోలేదని బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఇకపై ఎవరూ ఎలాంటి త్యాగాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. పై బిల్లులకు మంత్రులు, మంత్రివర్గ ఉపసంఘం, అధికారులు సంపూర్ణంగా సహకరించారనీ, శాసనసభలో వర్గీకరణకు ఆమోదం తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. క్రిమీలేయర్ విధానాన్ని శాసనసభ తిరస్కరించిందనీ, ఏబీసీ కేటగిరి అమలు చేస్తామని వివరించారు. ఈ బిల్లులకు చట్టరూపం తెస్తామనీ, ఎవరు అధికారంలో ఉన్నా విధిగా వీటిని సంపూర్ణంగా అమలు చేయాల్సిందేనని చెప్పారు. దేశవ్యాప్తంగా కులగణనకోసం కేంద్రంపై వత్తిడి తెస్తామన్నారు. బలహీనవర్గాలు, మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం ఇతర రాష్ట్రాలకు సహకారం అందిస్తామని తెలిపారు.

అసెంబ్లీ వాయిదా

ఎస్సీ వర్గీకరణ, కులగణనపై చర్చలు, సభ ఆమోదం అనంతరం స్పీకర్ ప్రసాద్‌కుమార్ శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు. సహకరించిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

కుల సర్వే శాస్త్రీయమైనదే



కాదంటే ఉపాధ్యాయులను అవమానించినట్టే

మిగిలిన వారిని సర్వేలో చేర్చాలి : శాసనమండలిలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రాష్ట్రంలో చేసిన కుల సర్వే శాస్త్రీయంగా జరిగిందనీ, కాదని ఎవరైనా అంటే ఉపాధ్యాయులను అవమానించినట్టేనని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. మంగళవారం శాసనమండలి ప్రత్యేక సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే -2024 నివేదికను శాసనమండలిలో ప్రవేశపెట్టారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లోని ప్రత్యేక వర్గాల ఉప వర్గీకరణ-డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ (ఏక సభ్య కమిషన్) నివేదికపై ప్రకటన చేశారు. ఈ సందర్భంగా అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ సర్వే నివేదికను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. సర్వేలో వివరాలు చేర్చని వారు మిగిలి ఉంటే వారిని కూడా చేర్చాలని సూచించారు. కొన్ని మండలాలు, గ్రామాలను ఎంపిక చేసి రీవెరిఫై చేస్తే సరిపోతుందని తెలిపారు. పెరిగిన ఎస్సీ, ఎస్టీ జనాభా దామాషా ప్రకారం వారి రిజర్వేషన్లను పెంచాలని కోరారు.

రాష్ట్రానికి పైసా తేలేకపోయారు

బీజేపీ మంత్రులు, ఎంపీలున్నా ప్రయోజనం శూన్యం



ఆరు గ్యారంటీల అమలుకు ప్రజాపోరాటాలు

నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ రాష్ట్రానికి నిధులు తెవడంలో ఘోరంగా విఫలమయ్యారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు విమర్శించారు. ప్రయివేట్ పెట్టుబడులకు పెద్దపీట వేశారని, ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని చూపలేకపోయారని అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో అమలవుతున్న నయా ఉదారవాద విధానాల కొనసాగింపుగానే కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారని అన్నారు. ప్రయివేట్ పెట్టుబడుల వల్ల క్రోని క్యాపిటలిజంతో కొద్దిమంది సంపన్నులే శతకోటీశ్వరులు అవుతున్నారని, ప్రజలందరూ అభివృద్ధి చెందే పరిస్థితి లేకుండా పోతుందని తెలిపారు. ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచేందుకు బడ్జెట్‌లో ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు లేవన్నారు. మధ్యతరగతి కుటుంబాలకు రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల కొంత ప్రయోజనం చేకూరినప్పటికీ దానివల్ల కేంద్ర ప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయల ఆదాయం తగ్గనుందన్నారు. ఆ లోటును కార్పొరేట్లకు పన్ను విధించడం ద్వారా సమకూర్చుకోవాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం అలాంటి ప్రయత్నం ఏమి చేయలేదన్నారు. ఫలితంగా సంక్షేమ పథకాలకు కోత విధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు 50 శాతం వరకు తగ్గినప్పటికీ దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకిపోతున్నాయన్నారు.

బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు గురించి ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం వల్ల దేశ ప్రజలకు తీరని నష్టం వాటిల్లనుందన్నారు. కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం గ్యారంటీ చేస్తే ప్రజల కొనుగోలు శక్తి పెరిగి మార్కెట్‌లో సరుకుల క్రయవిక్రయాలు పెరుగుతాయని, తద్వారా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు అవకాశం ఏర్పడు తుందని తెలిపారు. జీడీపీ పెరుగుదలకు శ్రామికుల శ్రమశక్తి బలమైన కారణమని, కార్మికులు, రైతులు, శ్రామికులు సంపదలను సృష్టిస్తుంటే జీడీపీ పెరుగుతుందని అన్నారు. కానీ వారి సంక్షేమానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదన్నారు.

మహాసభలను జయప్రదం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు : చుక్క రాములు

సీపీఐ(ఎం) రాష్ట్ర 4వ మహాసభలు సంగారెడ్డి పట్టణంలో అత్యంత విజయవంతం కావడానికి సహకరించిన కార్మికులు, కర్షకులు, ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చుక్క రాములు అన్నారు. మూడు నెలల పాటు కష్టపడి మహాసభల విజయవంతం కోసం కృషి చేసిన పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మూడ్రోజులపాటు జరిగిన ప్రతినిధుల మహాసభలు, ఒకరోజు జరిగిన బహిరంగ సభ, ర్యాలీని అత్యంత జయప్రదంగా నిర్వహించిన ఆహ్వాన సంఘం కృషి అభినందనీయమన్నారు. వివిధ రూపాల్లో మహాసభల జయప్రదం కోసం సహకరించిన అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. అడివయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు బీరం మల్లేశం, కె.రాజయ్య, అతిమేల మాణిక్, యం.నరసింహులు పాల్గొన్నారు.

ఫిరాయింపులపై వివరణివ్వండి

(మొదటిపేజీ తరువాయి)

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అయితే వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని ఆయా ఎమ్మెల్యేలు కోరినట్టు సమాచారం గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో బీఆర్ఎస్‌కు చెందిన 10 మంది శాసన సభ్యులు ఆ పార్టీని వీడి అధికార పార్టీలో చేరారు. దీంతో వారి సభ్యత్వం రద్దు చేయాలని బీఆర్ఎస్ గత కొంతకాలంగా న్యాయస్థానాల్లో పోరాడుతున్న సంగతి విదితమే.

బీఆర్ఎస్ అలర్ట్

బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు నోటీసులు రావడంతో గులాబీ బాస్ కేసీఆర్ అలర్ట్ అయ్యారు. శాసన సభలో పార్టీ విప్‌గా కేపీ వివేకానందను, శాసనమండలిలో పార్టీ విప్‌గా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ను నియమించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎంఎల్ఏ, ఎమ్మెల్సీలు స్పీకర్‌ను కలిసి పార్టీ నిర్ణయాన్ని తెలిపారు. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను, శాసనమండలి చైర్మెన్‌ను ఈ సందర్భంగా విప్‌లు కోరారు.

ఎస్సీవర్గీకరణకు సంపూర్ణ మద్దతు : కేటీఆర్

(మొదటిపేజీ తరువాయి)

సహాయం అందించారని గుర్తుచేశారు. 2014, 19లో అప్పటి సీఎం అసెంబ్లీలో వర్గీకరణపై తీర్మానించిన విషయాన్ని గుర్తుచేశారు. తీర్మాన కాపీని నేరుగా ప్రధాని మోడీకి అందజేశామన్నారు. సామాజిక స్వేచ్ఛ లభించకుండా.. చట్టం ద్వారా లభించే ఏ హక్కు అయినా నిరర్థకమన్న అంబేద్కర్ స్ఫూర్తితో బోధించు సమీకరించి పోరాడు అన్న ఆయన నినాదంతో మా పార్టీ ముందుకు పోయిందన్నారు. వర్గీకరణ కోసం సుప్రీంకోర్టులో దేశంలోని ప్రముఖ న్యాయనిపుణులను పెట్టి కేసు వాదించామన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అవకాశాలు ఉండాలని జస్టిస్ షమీం అక్తర్ నివేదిక చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. తమ ప్రభుత్వ హయాంలో దళిత పారిశ్రామిక వేత్తలను తయారు చేశామన్నారు. చేవెళ్లలో కాంగ్రెస్ ఇచ్చిన దళిత గిరిజన డిక్లరేషన్ లో ఇచ్చిన హామీల మేరకు 12 లక్షల దళిత బంధును ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులకు 18 శాతం, గిరిజనులకు 12 శాతం ప్రభుత్వ కాంట్రాక్టు ప్రొక్యూర్‌మెంట్‌లో రిజర్వేషన్ ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. దళితులకు 18 శాతం, గిరిజనులకు 12 శాతం ప్రభుత్వ కాంట్రాక్టు ప్రొక్యూర్‌మెంట్‌లో రిజర్వేషన్ ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బలహీన వర్గాలకు కాంగ్రెస్ చేసిన ద్రోహానికి నిరసనగానే వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. బీసీల సంఖ్యను ఐదు శాతం తగ్గించి బీసీల గొంతు కోసిన ప్రభుత్వ కుట్రను నిరసనగా వాకౌట్ చేస్తున్నానని తెలిపారు.

ఆర్థిక అసమానతలకు ఊతం

ధనికులను.. మరింత ధనికులుగా చేయాలనేదే కేంద్రం ఉద్దేశం

మోడీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆర్థిక నిపుణులు



న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ 2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఇందులో రూ.12 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారికి ఆదాయపన్ను మినహాయింపును ప్రకటించారు. దీంతో వేతన జీవులకు తాము భారీ ఉపశమనాన్ని కల్గించామని మోడీ సర్కారు చెప్పుకుంటున్నది. అయితే,ప్రభుత్వ విశ్లేషణను కొందరు ఆర్థిక నిపుణులు తప్పుబడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ప్రభుత్వం ఈ సారి అధిక మొత్తంలో ఆదాయపన్ను రూపంలో ఆర్జించాలని చూస్తున్నదనీ, దానిని బట్టి చూస్తే పన్నుచెల్లింపు వర్గాలలో ఆదాయాలు చాలా పెరగాల్సి ఉంటుంది. ఇదే ప్రజలలో ఆర్థిక అసమానతలకు దారి తీస్తుందని అంటున్నారు. ధనవంతులను.. ఇంకా సంపన్నులుగా చేయాలనుకుంటున్న ప్రభుత్వ విధానం ఇందులో స్పష్టంగా కనబడుతున్నదని విశ్లేషిస్తున్నారు. ఇందుకు కొన్ని గణాంకాలను వారు ఉదహరిస్తున్నారు. వీరి విశ్లేషణను బట్టి చూస్తే.. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022-23లో 2.9 కోట్ల మంది వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) ఆదాయపన్ను చెల్లించాయి. వీరిలో దాదాపు 1.25 కోట్ల మంది తమ ఐటీ రిటర్న్‌లలో పన్నుకు ముందు రూ.10 లక్షల కంటే ఎక్కువ స్థూల ఆదాయం ఉన్నట్టు ప్రకటించారు. కొత్త ఆదాయపన్ను రేట్లు ప్రారంభమయ్యేనాటికి ఈ వ్యక్తులు రూ.12 లక్షల ఆదాయ పరిమితిని దాటి ఉంటాచరని చెప్పొచ్చు. కాబట్టి ఈ 1.25 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు 2025-26లో పన్నులు చెల్లించే అవకాశమున్నది. 2022-23లో చెల్లించిన మొత్తం పన్నులలో ఈ వ్యక్తులు దాదాపు 60 శాతం వాటాను కలిగి ఉన్నారు. వారు తమ స్థూల ఆదాయంలో దాదాపు 13 శాతం ఆదాయపన్నుగా చెల్లించారు. భారత్‌లోని అత్యంత ధనవంతులు ఎక్కువగా మూలధన లాభాల నుంచి సంపాదిస్తారనీ, ఇది తక్కువ పన్నులను ఆకర్షిస్తుందని నిపుణుల అంచనా. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 2022-23లో.. ఈ వ్యక్తులు మొత్తం స్థూల ఆదాయం రూ.38 లక్షల కోట్లపై రూ.5 లక్షల కోట్ల ఆదాయపన్ను చెల్లించారు. అయితే, 2025-26లో ప్రభుత్వం వారి నుంచి రూ.14 లక్షల కోట్లకు పైగా వసూలు చేయాలని భావిస్తున్నది. అంత ఆదాయపన్ను చెల్లించాలంటే వారి సంపాదన దాదాపు రూ.95 లక్షల కోట్లుగా ఉండాలి. అంటే, వారి స్థూల ఆదాయం 2022-23 నుంచి 2025-26 మధ్య సంవత్సరానికి 36 శాతం చొప్పున పెరగాలి. అది నామినల్ జీడీపీ వృద్ధి రేటు కంటే 3.5 రెట్లు ఎక్కువ. 2013-23 మధ్య సదరు వ్యక్తుల స్థూల ఆదాయం సంవత్సరానికి సుమారు 8.5 శాతం పెరిగింది. నామినల్ జీడీపీ మాత్రం 10.5 శాతం పెరిగింది. కాబట్టి.. వ్యక్తుల స్థూల ఆదాయం అకస్మాత్తుగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తే.. అసమానత పెరగటాన్ని ఆశించటమేనని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అంటే.. ధనవంతులు మరింత ధనవంతుల కావాలన్నది ప్రభుత్వ ఉద్దేశమవుతుందని అంటున్నారు. వేతన జీవులకు ఉపశమనం కల్పించామని చెప్తూ.. ధనవంతులు, బడా పారిశ్రామికవేత్తల, కార్పొరేటు శక్తులకు ఫలాలు చేకూరేలా కేంద్రబడ్జెట్‌లో ఆదాయపన్ను మినహాయింపు ఉన్నదని వివరిస్తున్నారు. ఈ 1.25 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు 1 కోటి కుటుంబాలలో విస్తరించి ఉండే అవకాశమున్నది. భారత్‌లో మొత్తం 34 కోట్ల కుటుంబాలు ఉంటాయని అంచనా. దీని ప్రకారం.. ఇది వీరిని భారత్‌లోని అత్యంత ధనిక మూడు శాతం గృహాలలో ఉంచుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.

సంపాదకీయం

విద్యకు ప్రాధాన్యతేది?



'దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది' అని పెద్దలంటారు. కానీ పాలకులకు దీని అభివృద్ధి పట్టదు. నాణ్యమైన విద్యను అందిస్తామని హామీనిచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ మాటను ఎప్పుడో మర్చిపోయింది. బడ్జెట్‌లో విద్యకు చేస్తున్న కేటాయింపులు ప్రపంచ దేశాలతో పోల్చితే చాలా తక్కువ. సోషలిస్టు క్యూబాతోనే కాదు అనేక పశ్చిమ, యూరోపియన్ దేశాలు, ఇతర అభివృద్ధి చెందుతున్న బ్రెజిల్, దక్షిణాఫ్రికా, కెన్యా లాంటి దేశాల కంటే చాలా తక్కువ కేటాయింపులు జరుగుతున్నాయి. విద్యారంగం మీద ప్రాధాన్యం మేరకు ఖర్చు చేస్తున్న దేశాలు అభివృద్ధి సాధిస్తున్నాయి. ఈ విషయంలో ఎంతోమంది అనేక రకాల సూచనలు చేసినా, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీలూ నివేదికల రూపంలో అందించినా అవి బుట్టదాఖలే. యూపీఏ హయాంలో విద్యారంగం నాశనమైందని, తాము వస్తే నాణ్యమైన విద్యనందించే విధంగా బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయిస్తామని బీజేపీ చెప్పింది. కానీ 2013-14 నుంచి 2024-25 వరకు విద్యకు కేటాయించిన నిధులు నామమాత్రమే. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ అదే పరిస్థితి. "ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్" పేరుతో వేద విద్యకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడమంటే విద్యలోకి మతాన్ని జొప్పించడమే.

ఉన్నత విద్యను మెరుగుపరిచేందుకు భారీగా నిధులు అవసరం. అయితే, ఆ మేరకు నిధుల కేటాయింపు జరగడం లేదు. కానీ ప్రస్తుత బడ్జెట్‌లో ఈ అంశం పట్టించుకోలేదు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, నిట్‌లు, ఇతర కేంద్ర-రాష్ట్ర విశ్వవిద్యాలయాలు నాణ్యమైన విద్యనందించడంలో కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ 200 విశ్వవిద్యాలయాల్లో భారతీయ యూనివర్సిటీలు మూడు మాత్రమే ఉన్నాయి. దీనకంతటికీ సరైన నిధుల కేటాయింపులేకపోవడమే. నిధుల కేటాయింపు లేకుండా భారతీయ సంస్థలు అంతర్జాతీయంగా పోటీపడలేని పరిస్థితి.

బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది 2013-14 బడ్జెట్‌లో 3.16 శాతం నిధులను విద్యకు కేటాయించగా, 2024-25లో అది 1.53 శాతానికి తగ్గిపోయింది. ఉన్నతవిద్యకు కేటాయింపులు 2013-14లో 1.6 శాతం ఉండగా 2024-25లో ఒక శాతానికి పడిపోయాయి. 2025-26 బడ్జెట్‌లో 2.53 శాతం నిధులను మాత్రమే విద్యకు కేటాయించారు. అందులో పాఠశాల విద్యకు 1.5 శాతం, ఉన్నత విద్యకు 0.98 శాతం నిధులు దక్కాయి. ఈ మాత్రం నిధులతో దేశంలోని లక్షా 50వేల ఉన్నత పాఠశాలల్లోని పదివేల బడుల్లో అటల్ టింకరింగ్ ప్రయోగశాలలను అభివృద్ధి చేస్తామని, వచ్చే నాలుగేండ్లలో నలభైవేల పాఠశాలలకు విస్తరిస్తామని ప్రతిపాదించారు. పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని, రూ.500 కోట్లతో ఏఐ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి సెలవిచ్చారు. గతం కంటే ఎక్కువ కేటాయింపులు చేశామని చెప్పుకున్నా ఆ తర్వాత సవరించిన అంచనాల్లో తగ్గడం గ్యారంటీ. గతేడాది సీఎం పోషణ కింద (మధ్యాహ్న భోజనం పథకం కోసం) రూ.12 వేల కోట్లు కేటాయింపులు జరిగినా సవరించిన అంచనాల్లో పది వేల కోట్లు వరకు పరిమితమైంది. ప్రయోగశాలల అభివృద్ధిలోనూ మార్పులేదు.

ఉన్నత విద్యను మెరుగుపరిచేందుకు భారీగా నిధులు అవసరం. అయితే, ఆ మేరకు నిధుల కేటాయింపు జరగడం లేదు. కానీ ప్రస్తుత బడ్జెట్‌లో ఈ అంశం పట్టించుకోలేదు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, నిట్‌లు, ఇతర కేంద్ర-రాష్ట్ర విశ్వవిద్యాలయాలు నాణ్యమైన విద్యనందించడంలో కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ 200 విశ్వవిద్యాలయాల్లో భారతీయ యూనివర్సిటీలు మూడు మాత్రమే ఉన్నాయి. దీనకంతటికీ సరైన నిధుల కేటాయింపులేకపోవడమే. నిధుల కేటాయింపు లేకుండా భారతీయ సంస్థలు అంతర్జాతీయంగా పోటీపడలేని పరిస్థితి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు కూడా బడ్జెట్ ప్రాధాన్యం ఇవ్వలేదు. పరిశోధనారంగాన్ని ఈ పదేండ్లలో నిర్లక్ష్యం చేశారు. దేశ అభివృద్ధికి ఉపయోగపడే ఒక్క పరిశోధన కూడా జరగలేదు. ఉపాధిని పెంపొందించడానికి బలమైన వృత్తి శిక్షణ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం సిఫారసులు చేసినప్పటికీ ఆ దృష్టి లేకుండా పోయింది.

ఇటీవలి కాలంలో ప్రభుత్వ విద్యాసంస్థల ప్రాముఖ్యత తగ్గించి, ప్రయివేట్ రంగాన్ని ప్రోత్సహించే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. విద్యాసంస్థలు ఆర్థికంగా స్వయం పోషితమవ్వాలనే పేరుతో వాటి ఫీజులను పెంచడం, కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రాధాన్యతనివ్వడం, ప్రభుత్వ సహాయాన్ని తగ్గించడం, ఉపాధ్యాయ నియామకాలను తగ్గించడం వంటివి ప్రభుత్వ విధానాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నూతన జాతీయ విద్యావిధానంలో పేదలకు ఉన్నత విద్య నిరాకరించబడుతోంది. ఈ ప్రయివేటీకరణ ధోరణితో సామాన్యులకు ఉన్నత విద్య మరింత ఖరీదైనదిగా మారుతోంది. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉండగా, ప్రభుత్వం బడ్జెట్లో అతి తక్కువ నిధులు కేటాయిస్తూ మౌలిక సౌకర్యాల విషయంలో శ్రద్ధ వహించడం లేదు. ఇది ప్రయివేటు విద్యాలయాల వైపు విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగమే. వాస్తవానికి కొఠారి కమిషన్ ఆరుశాతం స్థూల జాతీయ ఆదాయాన్ని విద్యారంగానికి కేటాయించాలని సూచించింది. ఆ రకంగా విద్యా బడ్జెట్‌ను పెంచి, సామాన్యులకు నాణ్యమైన విద్యనందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. విద్యావ్యవస్థ అభివృద్ధి చెందాలంటే, ప్రజలు, విద్యార్థులు, విద్యావేత్తలు అందరూ కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.

సుంకాలను వ్యతిరేకించేవారంతా చైనా అదుపులో ఉన్నట్టేనట!



ఎం కోటేశ్వరరావు
8331013288

డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ముందునుంచీ ప్రకటించినట్టుగానే ప్రపంచ వాణిజ్య పోరుకు తెరతీశాడు. తన పన్నులను వ్యతిరేకించే విదేశమైనా లేక అమెరికాలో ఉన్న కంపెనీ అయినా సరే వారంతా చైనా అదుపులో ఉన్నట్టేనన్నాడు. ఇది రాసిన సమయంలో చెప్పిన మాటలకు, పాఠకులకు చేరే సమయానికి మార్పులు, విస్తరణ జరిగే రీతిలో ట్రంప్ వేగం కనిపిస్తోంది. కెనడా, మెక్సికోల మీద విధించిన పన్నుల అమలు కొంతకాలం వాయిదా వేస్తామనటంతో పాటు 'ఐరోపా మీద త్వరలో విధిస్తా ,వారు అమెరికా పట్ల భయంకరంగా వ్యవహరించారు, లాభాలకు ఒక అవకాశంగా తీసుకున్నారు, చైనా మీద ప్రకటించిన మొత్తాన్ని పెంచుతా' అన్నాడు. స్వంత జనాలు, కంపెనీలతో పాటు ప్రపంచవృద్ధికి నష్టం, అమెరికా పలుకుబడికీ దెబ్బ అన్న అనేక మంది ఆర్థికవేత్తల హెచ్చరికలను ఖాతరు చేయటం లేదు. కెనడా, మెక్సికోలపై 25శాతం, చైనా వస్తు దిగుమతుల మీద పదిశాతం పన్ను విధిస్తూ ఫిబ్రవరి ఒకటవ తేదీన ఉత్తర్వులు జారీ చేశాడు. ఇప్పటి వరకు వెల్లడైన వైఖరులను చూస్తే అదిరించి బెదిరించి దారికి తెచ్చుకోవాలన్న ఎత్తుగడ కనిపిస్తోంది.పన్నులను వ్యతిరేకిస్తున్న వారు ఎవరైనా కుహనా వార్తల వాల్‌స్ట్రీట్ జర్నల్, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే(హెడ్జ్ ఫండ్స్) వారు లేదా సంస్థలు చైనా అదుపులో ఉన్నట్టే అన్నాడు. తన నిర్ణయాలకు అద్భుత స్పందన వస్తున్నదని చెప్పుకున్నాడు. ఇతర దేశాలకు రాయితీల రూపంలో అమెరికా లక్షల కోట్ల డాలర్లు నష్టపోతున్నదన్నాడు. జనాలకు ఆర్థికంగా కొంత నొప్పి కలగవచ్చుగానీ అమెరికా ప్రయోజనాలకు ఆ మాత్రం భరించక తప్పదన్నాడు. దక్షిణాఫ్రికా భూములను గుంజు కుంటున్నదని, కొన్ని సామాజిక తరగతుల పట్ల చెడుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, ఆ దేశానికి రానున్న రోజుల్లో నిధులు నిలిపివేస్తామని, గతంలో ఇచ్చినవాటి మీద దర్యాప్తు చేస్తామని చెప్పాడు.

ఖండనలతో పాటు యావత్ ప్రపంచం అప్రమత్తమై ఎలా ఎదుర్కోవాలా అన్న శోధనలో పడింది. అక్రమంగా దిగుమతి అవుతున్న ఫెంటానిల్ నిరోధానికి జాతీయ అత్యవసర పరిస్థితిని ట్రంప్ ప్రకటించాడు.కృత్రిమ సింథటిక్, నల్లమందుతో తయారుచేసే నొప్పి నివారణ, మత్తు మందును ఫెంటానిల్ అని పిలుస్తున్నారు. దీన్ని ఔషధంగా వినియోగించటానికి అనుమతి ఉంది. మాదక ద్రవ్యంగా కూడా వినియోగిస్తున్నారు.అక్రమంగా దిగుమతి అవుతున్న ఫెంటానిల్ అమెరికాలో లక్షల మంది ప్రాణాలు తీసిందని అధ్యక్ష భవన మీడియా కార్యదర్శి కారోలిన్ లీవిట్ ఆరోపించారు. డోనాల్డ్ ట్రంప్ అంటే అమెరికా, అమెరికా అంటే ట్రంప్ అన్నట్లుగా పరిస్థితి తయారుకావటంతో కొంతమంది ఇప్పుడు ట్రంపెరికా అని పిలుస్తున్నారు. తాము చర్చలను తప్ప ఘర్షణను కోరుకోలేదని, కానీ ప్రతికూల చర్యలకు పూనుకోక తప్పటం లేదని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షియిన్‌బామ్ ఎక్స్ ద్వారా ప్రకటించారు. మెక్సికో ప్రయోజనాల రక్షణకు అవసరమైన చర్యలన్నింటినీ తీసుకోవాలని తమ ఆర్థిక మంత్రిని కోరినట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల ముఠాలతో మెక్సికో ప్రభుత్వం కుమ్మక్కయినందునే తాము పన్నులు విధించాల్సి వస్తోందంటూ అధ్యక్షభవనం చెప్పిన సాకును ఆమె ఖండించారు. అమెరికా నుంచి దిగుమతయ్యే ఏయేవస్తువులను లక్ష్యంగా చేసుకోవాలో ఇంకా వెల్లడించలేదు. స్వతంత్ర మెక్సికో చరిత్రలో జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇదొకటని, అమెరికా-కెనడా-మెక్సికో కుదుర్చుకున్న ఒప్పందానికి ఇది విరుద్ధమని పాలకపార్టీ నేత రికార్డో, ఆర్థిక మంత్రి ఎబ్రార్డ్ ప్రకటించాడు. తాము నష్టపోతామని, వారికీ అదే జరుగుతుందన్నారు.ప్రస్తుతం అమెరికాకు ఎగుమతుల్లో చైనాతో మెక్సికో పోటీపడుతోంది. మూడోవంతు మెక్సికో జీడీపీ అమెరికాకు ఎగుమతులపై ఆధారపడి ఉంది. ఎగుమతి, దిగుమతుల్లో మెక్సికో వాణిజ్య మిగుల్లో ఉంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే పంది మాంసం, జున్ను వ్యవసాయ ఉత్పత్తులు, ఉక్కు, అల్యూమినియం వస్తువుల మీద ఐదు నుంచి ఇరవైశాతం వరకు పన్నులు విధించాలని ఆలోచిస్తున్నది. బీరు,వైన్,పండ్లు, పండ్ల రసాలతో సహా అమెరికా నుంచి వచ్చే వస్తువులపై ఇరవైఐదు శాతం పన్ను విధించనున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడేవ్ ప్రకటించాడు. తొమ్మిదివేల కిలోమీటర్ల దూరం ఉన్న సరిహద్దులో ఇరు దేశాల వాణిజ్య లావాదేవీలు రోజుకు రెండున్నర బిలియన్ల డాలర్ల మేర జరుగుతున్నాయి. పన్నుల విధింపు తమ మీద ఆర్థిక యుద్ధం ప్రకటించటం, రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాన్ని ఉల్లంఘించటమే అంటూ దీన్ని తాము, కెనడియన్లతో కలసి ప్రతిఘటిస్తామని బ్రిటీష్ కొలంబియా ప్రధాని డేవిడ్ ఇబై ప్రకటించాడు. డాలర్‌కు డాలర్ అన్న పద్ధతిలో దెబ్బతీస్తామని కెనడాలోని ఓంటారియో రాష్ట్ర నేతలు చెప్పారు. తమ మీద అడ్డగోలుగా పన్ను విధిస్తే గట్టిగా ప్రతి స్పందిస్తామని ఐరోపా యూనియన్ ప్రతినిధి వ్యాఖ్యానించాడు.

ట్రంప్ చర్యను ఖండిస్తూ చర్చలకు ద్వారాలను తెరిచే ఉంచామని చైనా వాణిజ్య, ఆర్థిక మంత్రిత్వశాఖలు ప్రకటించాయి. ప్రపంచ వాణిజ్య సంస్థలో పన్నుల విధింపును సవాలు చేస్తామని ప్రకటించాయి. ఫెంటానిల్ అమెరికా సమస్య. దాని మీద ఏ చర్య తీసుకున్నా తాము మద్దతు ఇస్తామని చైనా స్పష్టం చేసింది. తాము ఇప్పటికే అమెరికాకు సహ కరిస్తున్నామని, గణనీయమైన ఫలితాలు కూడా వచ్చాయన్నారు. ట్రంపు పన్నులు చైనా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ కాదని వాణిజ్యరంగ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక రంగం మీద అమెరికా పన్నులు ఎలాంటి ప్రభావితం కలిగిస్తాయోనన్న ఆందోళన చెందుతున్నట్లు జపాన్ ఆర్థిక మంత్రి కాటో చెప్పాడు.తమ మీద ప్రభావం ఎలా ఉంటుందో చూసి తగిన చర్యలు తీసుకుంటామన్నాడు. మెక్సికోలో ఉత్పత్తి కేంద్రాలున్న దక్షిణ కొరియా కంపెనీల మీద ఎలాంటి ప్రభావం పడుతుందో సన్నిహితంగా గమనించాలని ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ శాంగ్ మోక్ ప్రభుత్వ సంస్థలను ఆదేశించాడు. కొన్ని కంపెనీలు అమెరికాలో ఉత్పత్తి జరపాలని ఆలోచిస్తున్నాయి. పీజా, కార్ల ధరలు పెరుగుతాయి సిద్ధంగా ఉండండి అంటూ అమెరికా సెనెట్‌లో ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ సెనెటర్ చార్లెస్ షుమర్ హెచ్చరించాడు. కార్ల విడి భాగాల దిగుమతులపై పన్ను విధించి ధరలు పెరిగేందుకు దోహదం చేయవద్దని అమెరికన్ ఆటోమోటివ్ పాలసీ మండలి అధ్యక్షుడు మాట్ బ్లంట్ కోరాడు. పరిణామాలు, పర్యవసానాలను ఎదుర్కొనేందుకు భారత్‌తో సహా వర్ధమాన దేశాలన్నీ సిద్ధమవ్వాలని కోటక్ మహీంద్ర బ్యాంక్ స్థాపకుడు ఉదయ్ కోటక్ కోరారు. తమకు నష్టం చేసే దేశాలన్నింటి మీద పన్నులు వేస్తానని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా వస్తువులను అన్యాయంగా భారత్ అడ్డుకుంటున్నదని ఆరోపించాడు.

ట్రంప్ పన్నులతో జరిగేదేమిటి అన్న చర్చ ఎన్నికలకు ముందే ప్రారంభమైంది. బస్తీమే సవాల్ అంటూ అన్ని దేశాల మీద తొడగొట్టిన కారణంగా మిగతా దేశాలన్నింటికీ కలిపి ఎంత నష్టం జరుగుతుందో ఒక్క అమెరికాకు అంత ఉంటుంది. ఏయేవస్తువుల మీద పన్నులు విధిస్తారు, చేసిన ప్రకటనలు, ఇచ్చిన ఆదేశాలకు ట్రంప్ కట్టుబడి ఉంటాడా అన్నది కూడా చూడాల్సి ఉంది. బెదిరించటం వెనక్కు తగ్గటం అతని చరిత్ర. తొలిసారి అధికారానికి వచ్చినపుడు అక్రమ వలసలను నివారించడంలో విఫలమైనందున మెక్సికో వస్తువులపై ఐదు నుంచి 25శాతం పన్నులు విధిస్తానని ప్రకటించాడు. తరువాత వెనక్కు తగ్గాడు. నిఘంటువులో దేవుడు, ప్రేమ, మతం తరువాత అందమైన పదం పన్నులు అని ట్రంప్ వర్ణించాడు. అమెరికా చరిత్రలో 1890 దశకంలో 25వ అధ్యక్షుడు విలియమ్ మెకన్లీ ఎడా పెడా పన్నులు విధించిన నేతగా నమోదయ్యాడు. ఇప్పుడు ట్రంప్ అదేబాటలో నడుస్తున్నట్టు వర్ణిస్తున్నారు.

ట్రంప్ పన్నులతో జరిగేదేమిటి అన్న చర్చ ఎన్నికలకు ముందే ప్రారంభమైంది. బస్తీమే సవాల్ అంటూ అన్ని దేశాల మీద తొడగొట్టిన కారణంగా మిగతా దేశాలన్నింటికీ కలిపి ఎంత నష్టం జరుగుతుందో ఒక్క అమెరికాకు అంత ఉంటుంది. ఏయేవస్తువుల మీద పన్నులు విధిస్తారు, చేసిన ప్రకటనలు, ఇచ్చిన ఆదేశాలకు ట్రంప్ కట్టుబడి ఉంటాడా అన్నది కూడా చూడాల్సి ఉంది. బెదిరించటం వెనక్కు తగ్గటం అతని చరిత్ర. తొలిసారి అధికారానికి వచ్చినపుడు అక్రమ వలసలను నివారించడంలో విఫలమైనందున మెక్సికో వస్తువులపై ఐదు నుంచి 25శాతం పన్నులు విధిస్తానని ప్రకటించాడు. తరువాత వెనక్కు తగ్గాడు. నిఘంటువులో దేవుడు, ప్రేమ, మతం తరువాత అందమైన పదం పన్నులు అని ట్రంప్ వర్ణించాడు. అమెరికా చరిత్రలో 1890 దశకంలో 25వ అధ్యక్షుడు విలియమ్ మెకన్లీ ఎడా పెడా పన్నులు విధించిన నేతగా నమోదయ్యాడు. ఇప్పుడు ట్రంప్ అదేబాటలో నడుస్తున్నట్టు వర్ణిస్తున్నారు.ఇప్పటికే పెద్ద ఎత్తున లోటుబడ్జెట్‌తో ఉండగా పన్నులు తగ్గించాలని ట్రంప్ తలపెట్టాడు, తద్వారా వచ్చిన నష్టాన్ని విదేశీ దిగుమతులపై పన్ను విధింపుతో పూడ్చాలని చూస్తున్నాడు. అయితే దానికి దేశకార్మికవర్గాన్ని ఫణంగా పెట్టాలని చూస్తున్నాడు. దిగుమతి పన్నులు వేల కోట్ల డాలర్లు బహుశా లక్షల కోట్లు కూడా తమ ఖజానాలోకి వచ్చిపడవచ్చని ప్రపంచ ఆర్థికవేదిక సమావేశాల్లో ట్రంప్ చెప్పాడు.

అమెరికా విధించే పన్నులు ఎలా ఉండబోతున్నాయి, సామాన్యుల మీద ఎంత భారం పడుతుందన్నది ఇప్పుడు పెద్ద చర్చగా ఉంది. టాక్స్ ఫౌండేషన్ సంస్థ చెబుతున్నదానిని బట్టి కెనడా, మెక్సికోల మీద పన్ను కారణంగా అమెరికా జీడీపీ 0.8శాతం దిగజారుతుంది, 1.3 ఎగుమతులు, 2.8శాతాల చొప్పున దిగుమతులు తగ్గుతాయి.లక్షా 84వేల ఉద్యోగాలు పోతాయి. ఎంత భారం పడుతుందనే లెక్కలు అన్నీ ఒకే విధంగా లేవు. పన్ను మొత్తం 272 బిలియన్ డాలర్లు ఉంటే కుటుంబానికి ఏటా 2,600 డాలర్లు అదనపు భారం అని కార్నే క్రాస్ బోర్డర్ సొల్యూషన్స్ పేర్కొన్నది. కెనడా, మెక్సికో దిగుమతుల మీద 25శాతం చొప్పున అమలు చేస్తే 232.5 బి.డాలర్లు, చైనా వస్తువులపై 43.2 మొత్తం 275.7బి. డాలర్లని దీని ప్రకారం 33 కోట్ల జనాభాలో తలకు 835 డాలర్ల చొప్పున నలుగురున్న ప్రతి కుటుంబం మీద 3,342 డాలర్లని మరో లెక్క. చైనా వస్తువులపై 60శాతం, మిగతా వాటిపై 20శాతం విధిస్తే ఏటా కుటుంబం మీద 2,600 డాలర్ల భారమని పీటర్సన్ ఇనిస్టిట్యూట్, మొత్తం మీద పదిశాతం విధిస్తే 2,045 డాలర్లని టాక్స్ ఫౌండేషన్, నేషనల్ రిటెయిల్ ఫెడరేషన్ అంచనా ప్రకారం 7,600 డాలర్లు ఉంటుంది. ఈ పన్నులతో కంపెనీలు, వినియోగదారుల నుంచి ప్రతిఘటన ఎదురు కావచ్చని కూడా చెబుతున్నారు. తొలిసారి అధికారానికి వచ్చినపుడు ట్రంప్ విధించిన పన్నులకు ప్రతిగా ఐరోపా యూనియన్, చైనా చర్యలు తీసుకున్నాయి.

వ్యవసాయ రంగంలో ట్రంప్ మద్దతుదార్లు, ఇతరులూ నష్టపోయారు. జూరిచ్ విశ్వవిద్యాలయం,మసాచుసెట్స్, హార్వర్డ్, ప్రపంచ బ్యాంకు చేసిన అధ్యయనాల ప్రకారం ట్రంప్ విధించిన పన్నులు అమెరికాలో ఉపాధిని పునరుద్ధరించలేదని, అలాగని ఉపాధిని తగ్గించలేదని కూడా తేలింది. అందువలన ఇప్పుడు ట్రంప్ చెబుతున్న మాటలు, చేతల ప్రభావం, పరిణామాలు, పర్యవసానాలు వెంటనే వెల్లడయ్యే అవకాశాలు లేవు.భారత్‌తో సహా వివిధ దేశాల్లో స్టాక్‌మార్కెట్లు, కరెన్సీ విలువల్లో ఒడిదుడుకులు మాత్రం కనిపిస్తున్నాయి.



'ప్రజల మనిషి'...వట్టికోట



అతనొక కమ్యూనిస్టు నేత, అభ్యుదయ రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు, పాత్రికేయుడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఓ పోరుపతాక. 'ప్రజలమనిషి' నవల ద్వారా ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎలా ఉండాలో దిశానిర్దేశం చేసిన నాయకుడు. ఆయనే ...వట్టికోట అళ్వారుస్వామి. గ్రంథాలయ ఉద్యమకారుడిగా, ప్రచురణకర్తగా తన జీవితంలో విశిష్టమైన పాత్ర పోషించారు "ఒక సందర్భంలో అసలు ఆళ్వార్లు పన్నెండు మందే, పదమూడో ఆళ్వారు మా వట్టికోట ఆళ్వారుస్వామి" అని మహాకవి దాశరథి కీర్తించిన ప్రజారచయిత, నిస్వార్థ సేవా పరాయణుడు వట్టికోట. నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం మండలం (నకిరేకల్ సమీపంలోని) మాధవరం గ్రామంలో 1915 నవంబర్1న నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో ఆళ్వారుస్వామి జన్మించాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోగా పరాయిండ్లలో వంటలు చేసిపెట్టి, పనులు చేస్తూ బతికాడు. అందువల్ల ప్రాథమిక దశలోనూ విద్యాభ్యాసానికి నోచుకోలేదు. పద్నాలుగేండ్ల వయసులో సూర్యాపేటలో గ్రంథాలయం ద్వారా ఆయనకు పరిచయం మొదలైంది. ఈ గ్రంథాలయంలోనే అనేక పుస్తకాలు చదువుకున్నాడు. సొంతంగా తెలుగు మాత్రమేగాక ఇంగ్లీషు కూడా నేర్చుకున్నాడు. ఈ క్రమంలోనే నకిరేకల్, సూర్యాపేట ప్రాంతాల్లోని ఇండ్లలో వంటపనులు, విజయవాడలోని హోటల్ సర్వర్ వృత్తి వంటి అనేక జీవన ప్రయాణాలు చేశాడు. చివరికి 1936-37 ప్రాంతంలో హైదరాబాద్ చేరి గోల్కొండ పత్రికలో ప్రూఫ్ రీడర్ ఉద్యోగంలో చేరాడు. అప్పటినుండి 1961 ఫిబ్రవరిలో మరణించేవరకూ ఆయన జీవితమంతా సాహిత్య, సామాజిక కార్యక్రమాలకే అంకితం చేశాడు. స్టేట్ కాంగ్రెస్, ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ, అభ్యుదయ, తెలంగాణ రచయితల సంఘాల వంటి సామాజిక, రాజకీయ, సాహిత్య సంస్థలన్నింటిలో చురుకయిన కార్యకర్తగా, నాయకుడిగా పేరుపొందాడు. ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, గుమస్తాల సంఘం, రిక్షా కార్మికుల సంఘం, రైల్వే ఉద్యోగుల ఆందోళన వంటి కార్మికోద్యమాలకు నాయకత్వం వహించాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ తర్వాత కమ్యూనిస్టు పార్టీకి దూరమైనా, 1959లో కేరళలో తొలిసారిగా ఏర్పడిన కమ్యూనిస్టు నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయగా, నిరసనగా మళ్లీ కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. ఆళ్వారుస్వామి, 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడటానికి ముందటి తెలంగాణ గ్రామీణ ప్రజల జీవన పోరాటంతో 'ప్రజల మనిషి' నవల రూపొందించారు. ఆయన మొదట్లో రచించిన కథల కన్నా 'జైలు లోపల' కథలు భాష, శైలి, కథనం, కథన శిల్పంలో ముఖ్యమైనవి. ఆయన కథా రచనలో చేసిన సాధన, కథన శిల్పంలోని ప్రస్థానం తెలుగు సాహిత్యంలో కొన్ని ఉత్తమమైన, అపురూపమైన కథలను సృష్టించాయి. తెలుగు సాహిత్యానికి గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. తెలంగాణ మాండలికంలో, సహజ సుందరమైన శైలిలో వాస్తవిక జీవితాలకు కథనరూపమిచ్చిన సజీవ శిల్పాలుగా వట్టికోట ఆళ్వారుస్వామి కథలు నిలిచిపోతాయి. ప్రజల్లో చైతన్యం, ప్రశ్నించేతత్వం, సమాజం పట్ల కచ్చితమైన అవగాహన ఉండాలంటే పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయని చాటిచెప్పిన అళ్వారు గ్రామగ్రామాల్లో ప్రచారం నిర్వహించాడు. పుస్తకాలతోనే గ్రంథాలయ ఉద్యమాన్ని నడిపాడు. కథకునిగా, నవలాకారునిగా, ప్రజాఉద్యమ నాయకునిగా ఆళ్వారుస్వామి జీవితకాలమంతా చేసిన కృషి ఈనాటి రచయితలకీ, కవులకీ ఆదర్శప్రాయం. తెలంగాణ సాయుధ పోరాటకాలంలో ఆరేండ్లపాటు జైలు జీవితం అనుభవించిన రచయిత ఆళ్వారుస్వామి. జైలునుంచి విడుదలైన తర్వాత కూడా ప్రజల్ని చైతన్య పరిచే విధంగానే ముందుకు నడిచిన నాయకుడు. ఈనాటి సాహిత్యకారులకు ఆళ్వారుస్వామి జీవితం ఆదర్శం. జీవితచరమాంకం వరకు ప్రజలకోసం నిస్వార్థంగా పనిచేసిన ఆళ్వారుస్వామి1961 ఫిబ్రవరి 5న మరణించారు. ప్రతి కవి, రచయిత ఆళ్వారు స్వామిని స్ఫూర్తిగా తీసుకుని మూఢనమ్మకాల్లో కొట్టుకుపోతున్న నేటి సమాజాన్ని శాస్త్రీయ దృక్పథం వైపు పయనించే విధంగా పాటుపడాలి. ప్రతి జిల్లాలో ఆయన పేరు మీద కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించేలా పాలకులపై ఒత్తిడి తీసుకురావాలి. ఆయన వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి.

(నేడు వట్టికోట అళ్వారుస్వామి వర్ధంతి)

- కామిడి సతీష్ రెడ్డి, 9848445134

ప్రాణంతీస్తే పరువు నిలబడుతుందా?



టి.స్కైలాబ్ బాబు
9177549646

నేటి ఆధునిక యుగంలో ఆటవిక కులదురహంకార హత్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చదువుకున్న మూర్ఖులే కులం పట్టింపులకు లోనవుతున్నారు. 'మాది అగ్రకులం, మా పరువు పోయింది' అనే పేరుతో ఉన్మాదం తలకెక్కించుకొని ప్రాణ మిత్రుడిని సైతం పాలిపెడు తున్నారు. శాస్త్ర,సాంకేతిక రంగం ఆకాశమంతా ఎత్తుకు ఎదుగుతుంటే సాటిమనిషిని తక్కువ కులం పేరుతో హతమరుస్తున్న మధ్యయుగాల కాలం నాటి మానసికస్థితి నేటికీ కొనసాగుతుండటం ఆందోళనాకరం. ఇది మనదేశ వెనుకబాటుతనం.

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26న సూర్యాపేట జిల్లా, మండలం పిల్లలమర్రి వద్ద ఓ దళిత యువకుడు కిరాతక హత్యకు గురయ్యాడు. బావిలో శవమై తేలాడు. 'కులం తక్కువవాడితో నా చెల్లెలు కాపురాన్ని కొనసాగనివ్వమని' తన బావమరుదులే అతన్ని కడతేర్చారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి పిల్లలమర్రికి చెందిన కోట్ల భార్గవి గత మూడేండ్లుగా ప్రేమించుకున్నారు. 2024 ఆగస్టు 7న నకిరేకల్ ఓ దేవాలయంలో వివాహం చేసుకున్నారు. వారి పెండ్లి తర్వాత భార్గవి అరవైఐదేండ్ల కోట్ల భిక్షమమ్మ (నాయనమ్మ) 'ఆది మాలోడిని చేసుకుంటే మన పరువుంటుందా? మనకులంలో తలెత్తుకుని ఎలా తిరగాలి? వాడిని బతకనియ్యద్దు' అంటూ భార్గవి సోదరులు నవీన్, వంశీలను రెచ్చగొట్టింది. అంతేకాదు, 'వాడి శవాన్ని నేను కళ్లారా చూడాలి. మీరు మన కులం పరువు నిల బెట్టాలని' చెప్పింది. నాయనమ్మ మాట ప్రకారం గతంలో ఓసారి హత్యకు పథకం వేసి విఫలయ్యారు. తర్వాత ఇరువురి స్నేహితుడైన బైరి నరేష్ సహకారంతో బంటిని హత్యచేసి శభాష్ అనిపించుకున్నారు. వాస్తవానికి బంటి, నవీన్, వంశీ, నరేష్ స్నేహితులు. కులం ముందు దోస్తానా కూడా ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఇంతకన్నా దారుణం ఏముంటుంది? ప్రాణం తీస్తే పరువు నిలబడుతుందా, ఇప్పుడు నిలబడిందా, భార్గవి జీవితం ఏమైపోవాలి? తమకు ఇష్టమైనవారిని కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవడం కూడా నేరమా, చట్ట విరుద్ధమా?

భార్గవి తన పెండ్లి తర్వాత కుటుంబ సభ్యులు మూడునెల్లపాటు ఆమెను నానా వేధింపులకు గురిచేశారు. తమ మాటకాదని వేరే కులానికి చెందిన వ్యక్తిని ఎలా పెండ్లి చేసుకుంటావని గొడవకు దిగారు. వ్యవహారం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. అయితే తాను మేజర్‌నని, ఇష్టపూర్వకంగానే బంటిని పెండ్లి చేసుకున్నాని భార్గవి చెప్పడంతో పోలీసులు ఆమె కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.అయినా వారు మారలేదు. బంటిని హత్య చేయడానికే నిర్ణయించుకున్నారు. మరో స్నేహితుడు బైరి మహేశ్ సాయం తీసుకుని హత్యకు కుట్రపన్నారు. ఇందులో నాయనమ్మది ప్రధానపాత్ర. వేరే కులానికి చెందిన వ్యక్తిని తన మనవరాలు పెండ్లి చేసుకోవడం, పైగా తమ కళ్లెదుట ఊర్లోనే కాపురం పెట్టడాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయింది. పరువు.. పరువు అంటూ రాత్రి, పగలు తన మనవళ్లను రెచ్చగొట్టింది. తన మనవరాలిని పెండ్లి చేసుకున్న ఆ కుర్రాడ్ని చంపాలని ఆదేశించింది. నాయనమ్మ కోరిక తీర్చేందుకు, ఆమె కండ్లల్లో ఆనందం చూడాలని ఆ మనవళ్లు ఇద్దరూ బార్గవి భర్తను అత్యంత క్రూరంగా చంపారు. కారులో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి 'ఇదిగో చంపాం చూడు' అంటూ నాయనమ్మకు బంటి శవాన్ని చూపించగా 'మీరిద్దరూ నా పరువు కాపాడారు' అంటూ రక్తంతో తడిసిన తన మనవళ్ల చేతులు చూసి ఆమె ఆనందపడింది. తన ఆఖరి కోరిక తీర్చినందుకు వారిని ముద్దాడింది. ఇంతటి కులఉన్మాదాన్ని రెచ్చగొడుతూ సాటి మనిషి అనే తేడా లేకుండా హత్య చేయించడం ద్వారా ఆరుపదుల వయసు దాటినా ఆ వృద్ధురాలు ఏం సాధించింది? తన మనవరాలి నిండుజీవితాన్ని కాలరాసింది. అంతేకాదు, ఆమెను వితంతువుగా మార్చింది. ఈ ఘటన తర్వాత భార్గవి సోదరులు నవీన్, వంశీ, తండ్రి సైదులు, నాయనమ్మకు పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయినప్పటికీ ఆ వృద్ధురాలు భిక్షమమ్మలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. భర్తని కోల్పోయిన భార్గవి కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నా ఆమె మనసు కరగలేదు. 'వద్దని చెప్పినా కులంతక్కువోడిని పెండ్లిచేసుకున్నందుకు నా మనవరాలికి తగిన శాస్తి జరగాల్సిందే' అందంటే ఆమె క్రూరత్వానికి ఇంతకాన్న నిదర్శనమేముంటుంది?

వడ్లకొండ కృష్ణ (బంటి) కుటుంబ నేపథ్యం పరిశీలిస్తే హృదయం చలిస్తుంది. తల్లి లేదు, తండ్రి వృద్ధుడు. తండ్రిని పోషించే వారెవరూ లేరు. అక్కకు వివాహమై మణుగూరలో ఉంటోంది. ప్రస్తుతానికి గుంటస్థలం, రేకుల ఇల్లు తప్ప వేరే ఆస్తిపాస్తులేమీ లేవు. సెంటు భూమి కూడా లేదు. ఇప్పుడు ఆ వృద్ధుని బాధ్యత ఎవరిది? ఇది ఒక హత్యగానే కాదు, సమాజాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్లే చర్యగా పౌర సమాజం చూడాలి. ఎందుకంటే, రాష్ట్రంలో భూస్వామ్య భావజాలం పెరుగుతున్నది చెప్పడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం. అందులో భాగమే బుసలుకొట్టే కుల విషసర్పం. రాష్ట్రంలో ఈ దశాబ్దకాలంగా జరిగిన 128 కులదురహంకార హత్యల్ని పరిశీలిస్తే గనుక రోజురోజుకూ కుల అధిపత్యం పెచ్చుమీరుతోందని తెలుస్తోంది. ఒక బంటి హత్యనే కాదు, మిర్యాలగూడలో పెరుమాండ్ల ప్రణయ్‌ని హత్య చేయించిన మారుతిరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తన కూతురిని వితంతువుగా, తన మనుమడిని తండ్రిలేని పిల్లవాడిని చేశాడు. ఇందులో మారుతిరావు సాధించిందేమిటి? కులంతో రగిలిపోవడం తప్ప. అంబోజి నరేశ్‌తో పాటు తన కన్న కూతురు స్వాతిని బాత్రూమ్‌లో ఉరేసి చంపిన తుమ్మల శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల చనిపోయాడు. ఏం సాధించాడు? రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాడు. భువనగిరిలో రామకృష్ణగౌడ్ ముదిరాజ్ యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడని యువతి తండ్రి రామకృష్ణ గౌడ్‌ను హత్య చేశాడు. ఇటీవల ఇబ్రహీంపట్నం మండలంలో రాయపోల్ గ్రామంలో నాగమణి అనే కానిస్టేబుల్ అదే గ్రామానికి చెందిన ఎస్సీ యువ కుడిని ప్రేమించి పెండ్లి చేసుకుందని ఆమె తమ్ముడు పరమేష్ నాగమణిని కిరాతకంగా కారుతో ఢీకొట్టి చంపేశాడు. ఈ వరుస హత్యల్ని చూస్తే కులాంతర,మతాంతర వివాహాలు చేసుకున్నవారి పరిస్థితి ఎంతటి ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇటీవల హత్యకు గురైన బంటి కుటుంబాన్ని సర్కారే ఆదుకోవాలి. ఇప్పటికే నిర్మించి ఉన్న డబుల్ బెడ్ రూం ఇల్లు లేదా ఇందిరమ్మ ఇండ్లలో గాని ఒక ఇల్లు మంజూరు చేయాలి. భార్గవి తన తల్లిగారింటిని వదిలి అత్తింట్లోనే ఉంటున్న నేపథ్యంలో వారి కుటుంబపోషణకు ఆమె ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాలి. ఒక్క భార్గవికే కాదు, కులాంతర,మతాంతర వివాలు చేసుకున్న వారందరికీ ప్రభుత్వమే రక్షణ కల్పించాలి. కుల దురహంకార హత్యల్ని అరికట్టేందుకుగాను ఒక చట్టమే తీసుకురావాలి. కులాంతర, మతాంతర వివాహాల్ని ప్రోత్సహించేలా సాంస్కృతిక కళాసంస్థల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయలి. ఆ వివాహాలు చట్టబద్ధమేనని చాటిచెప్పాలి. వారిపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించాలి. కులాంతర మతాంతర వివాహాలకు ప్రత్యేక రక్షణ చట్టం చేస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఇప్పటికే కేరళలో వామపక్ష ప్రభుత్వం, తమిళనాడు డీఎంకే సర్కార్ కులాంతర వివాహం చేసుకున్న దంపతుల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగమిస్తూ వారికి భరోసా కల్పిస్తున్నాయి. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం కూడా పయనించాలి.



ఒక్క భార్గవికే కాదు, కులాంతర,మతాంతర వివాలు చేసుకున్నవారందరికీ ప్రభుత్వమే రక్షణ కల్పించాలి. కుల దురహంకార హత్యల్ని అరికట్టేందుకుగాను ఒక చట్టమే తీసుకురావాలి. కులాంతర, మతాంతర వివాహాల్ని ప్రోత్సహించేలా సాంస్కృతిక కళాసంస్థల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయలి. ఆ వివాహాలు చట్టబద్ధమేనని చాటిచెప్పాలి. వారిపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించాలి. కులాంతర మతాంతర వివాహాలకు ప్రత్యేక రక్షణ చట్టం చేస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఇప్పటికే కేరళలో వామపక్ష ప్రభుత్వం, తమిళనాడు డీఎంకే సర్కార్ కులాంతర వివాహం చేసుకున్న దంపతుల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగమిస్తూ వారికి భరోసా కల్పిస్తున్నాయి.ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం కూడా పయనించాలి.

COVANCE SOFTSOL LIMITED

CIN: U62011TS2023PLC175979

Registered Office: Plot No.4, Info City, Madhapur, Hyderabad, Shaikpet, Telangana, India, 500033.

PUBLIC ANNOUNCEMENT FOR THE ATTENTION OF THESHAREHOLDERS OF COVANCE SOFTSOL LIMITED

STATUTORY ADVERTISEMENT IN COMPLIANCE OF PART II (A) (5) OF SECURITIES AND EXCHANGE BOARD OF INDIA ("SEBI") MASTER CIRCULAR NO. SEBI/HO/CFD/POD-2/P/CIR/2023/93 DATED JUNE 20, 2023 READ WITH RULE 19 (7) OF THE SECURITIES CONTRACTS (REGULATION) RULES, 1957 ("SCRR") PURSUANT TO GRANT OF RELAXATION BY SEBI FROM THE APPLICABILITY OF RULE 19(2)(b) of SCRR.

ABOUT THE COMPANY AND SCHEME OF ARRANGEMENT

Covance Softsol Limited, a company incorporated in India under the CompaniesAct,2013, with its registered office situated at Plot No.4, Info City, Madhapur, Hyderabad, Shaikpet, Telangana, India, 500033, was incorporated pursuant to a certificate of incorporation dated August 11, 2023 issued by the Registrar of Companies, Telangana at Hyderabad. The Corporate Identification Number of our company is U62011TS2023PLC175979.

The Hon'ble National Company Law Tribunal, Hyderabad Bench vide its order dated 12.09.2024 has sanctioned the Scheme of Arrangement for Demerger of software business of Softsol India Limited (demerged company) into Covance Softsol Limited (Resulting Company) and with their respective shareholders and creditors ("Scheme"). In accordance with the said scheme, the equity shares of our company issued subject to applicable regulations shall be listed and admitted to trading on the BSE Limited ("BSE"). Pursuant to scheme, the software business is transferred to and vested with the resulting company with effect from the appointed date (i.e. from opening business hours on April 01, 2023), in accordance with relevant provisions of the Companies Act, 2013. The effective date of the scheme is September 25, 2024.

A. NAME OF THE COMPANY COVANCE SOFTSOL LIMITED

B. ADDRESS OF REGISTERED OFFICE AND CORPORATE OFFICE OF THE COMPANY

Registered Office: Plot No.4, Info City, Madhapur, Hyderabad, Shaikpet, Telangana, India, 500033.

Corporate Office: Plot No.4, Info City, Madhapur, Hyderabad, Shaikpet, Telangana, India, 500033.

C. DETAILS OF CHANGE OF NAME AND/OR OBJECT CLAUSE :

(i) Name Change: Incorporated as Covance Softsol Limited, pursuant to a certificate of incorporation dated August 11, 2023. Since then, the company has not changed its name.

(ii) Object Change: The company has not changed its objects since its incorporation. It was incorporated with the following objects:

(i) To carry on and provide consultancy services in the areas of computer management and engineering covering computerised information systems, feasibility studies, systems design and development computer based management information systems, on line real time systems, process control, distributed computing, data base design and implementation, operation systems, simulators, design of compilers, design and development, surveying and survey data systems, industrial engineering applications and all other related areas of computer technology and to establish, provide, maintain and conduct data processing facilities including provision of maintenance systems for mini micro and large computer systems and to act as dealers and/or agents for any computer or computer accessories manufactured in India and abroad and any software developed in India or abroad.

(ii) To develop software for various organisations, including Computer manufactures Government or Industry, hospitals and health oriented organisations, education oriented organisations and institutions business agencies of all types and all types of service oriented organisations, in India and abroad and to conduct training programmes and to undertake research studies in computer services and management.

(iii) To carry on the business of consultants advisers and / or technical experts on all matters and problems relating to systems integration, systems management manufacture of computer systems, process control systems. To analyse, collect, examine, consider, formulate, report and recommend all the means and/or methods for extending and/or developing and/or improving and/or promoting and/or managing any type of commerce, business or industry, organisation and methods, techniques and procedures. To consider and evaluate problems relating to manufacture, production, storage, distribution, finance, purchasing, marketing and sale and/ or relating to the rendering of any service, to render the above services to any person, firm, company, trust, Association, Institution, Society, body corporate, Government or Government Department, public or local authority, any other organisation whatsoever and to render all such other services as may be ancillary or incidental to any of the foregoing matters and problems.

(iv) To undertake, carry out, promote or assist studies, research and surveys in the designs, systems, methods, processes and all or any matters relating to the above fields including publishing and selling instruction manuals package programmes, applications and technical bulletins and colleting, preparing and providing information and statistics in connection therewith.

D. CAPITAL STRUCTURE – PRE AND POST SCHEME OF ARRANGEMENT

Share Capital of the Company – Pre-Scheme		Share Capital of the company Post Scheme (i.e. as on 14th October, 2024)	
Particulars	**Amount (in Rs.)**	**Particulars**	**Amount (in Rs.)**
Authorised Share Capital 1,00,000 Equity Shares of Rs.10/- each	10,00,000	**Authorised Share Capital** 1,50,00,000 Equity Shares of Rs.10/- each	15,00,00,000
Issued, Subscribed and paid-up share capital 10,000 Equity Shares of Rs.10/- each	1,00,000	**Issued, Subscribed and paid-up share capital** 1,47,63,689 Equity Shares of Rs.10/- each	14,76,36,890

E. SHAREHOLDING PATTERN PRE AND POST SCHEME OF ARRNAGEMENT AS ON DATE OF ALLOTMENT

Share Capital of the Company – Pre-Scheme		Pre-arrangement shareholding		Post-arrangement shareholding – as on date of allotment of shares	
Sl No.	**Particular**	**No. of shares**	**% of shares**	**No. of shares**	**% of shares**
(A)	**Shareholding of Promoter and Promoter Group**				
1	**Indian**				
(a)	Individuals/ Hindu Undivided Family	6	0.06	12,34,517	8.36
(b)	Central Government/ State Government(s)	-	-	-	-
(c)	Bodies Corporate	9,994	99.94	-	-
(d)	Financial Institutions/ Banks	-	-	-	-
(e)	Any Others (Specify)	-	-	-	-
	Sub Total (A)(1)	**10,000**	**100**	**12,34,517**	**8.36**
2	**Foreign**				
A	Individuals (Non-Residents Individuals / Foreign Individuals)	-	-	96,12,723	65.11
B	Bodies Corporate	-	-	-	-
C	Institutions	-	-	-	-
D	Any Others (Specify)	-	-	-	-
	Sub Total (A)(2)	-	-	**96,12,723**	**65.11**
	Total Shareholding of Promoter and Promoter Group (A) = (A)(1) + (A)(2)	**10,000**	**100**	**1,08,47,240**	**73.47**
(B)	**Public shareholding**				
1	**Institutions**				
(a)	Mutual Funds/ UTI	-	-	-	-
(b)	Financial Institutions / Banks	-	-	-	-
(c)	Central Government/ State Government(s)	-	-	-	-
(d)	Venture Capital Funds	-	-	-	-
(e)	Insurance Companies	-	-	-	-
(f)	Foreign Institutional Investors	-	-	-	-
(g)	Foreign Venture Capital Investors	-	-	-	-
(h)	Any Other (specify)	-	-	-	-
	Sub-Total (B)(1)	-	-	-	-
B 2	**Non-institutions**				
(a)	Bodies Corporate (Including Foreign Bodies Corporates)	-	-	12,833	0.08
(b)	Individuals	-	-		
I	Resident Individual shareholders holding nominal share capital up to Rs.2 lakh	-	-	4,08,078	2.76
II	Resident Individual shareholders holding nominal share capital in excess of Rs.2 lakh	-	-	20,717	0.14
III	Non-Resident Indians (NRI)	-	-	33,90,926	22.97
(c)	Any Other (specify)				
	(a) IEPF	-	-	43,230	0.29
	(b) HUF	-	-	40,265	0.25
	(c) Trusts			400	0.00
	Sub-Total (B)(2)	-	-	**39,16,449**	**26.53**
(B)	**Total Public Shareholding (B)= (B)(1)+(B)(2)**	-	-	**39,16,449**	**26.53**
	TOTAL (A)+(B)	**10,000**	**100**	**1,47,63,689**	**100**
(C)	Shares held by Custodians and against which Depository Receipts have been issued	-	-	-	-
	GRAND TOTAL (A)+(B)+(C)	**10,000**	**100**	**1,47,63,689**	**100**

F. NAMES OF TEN LARGEST SHAREHOLDERS OF THE COMPANY AS ON DATE OF ALLOTMENT

Top Ten Shareholders of the company post scheme

Sl No.	Names	No of Fully paid Equity Shars of Rs.10/- each	Percentage to the Paid-up capital
1	Madala Durga V L K	9557408	64.74
2	Talluri Samatha	3324525	22.52
3	Madala Bhaskara Rao	1069762	7.25
4	Sambasiva Rao Madala	118400	0.80
5	Murthy ChandrashekaranNalluru	49532	0.34
6	MadalaSridevi	46355	0.31
7	Investor Education and Protection Fund Authority Ministry of Corporate Affairs	43230	0.29
8	Madala Srinivasa Rao	30015	0.20
9	Raja Rao Boyapati	25300	0.17
10	Ramesh P Mehta (HUF)	25000	0.17

G. DETAILS OF THE PROMOTERS OF THE COMPANY

Name of Promoter	Educational Qualifications	Experience	Address
Mr. Madala Srinivasa Rao	Bachelor of Engineering	He is a Silicon Valley entrepreneur, founder and CEO of **Aquila Systems AI**, an AI-driven platform tackling fraud in insurance and healthcare. He is also the founder and Chairman of **SoftSol Group**, with operations in the US and India. He has a proven track record in building companies, taking them public, and handling mergers and acquisitions.	18310, Chadbourne LN Monte Sereno, CA 95030 Monte Sereno USA 95030.
Mrs. Madala Durga V L K	MBBS MD	She completed her medical education at **Guntur Medical College** and pursued fellowships in **Cardiology** at **University of California, San Francisco Medical Center** and **California Pacific Medical Center**. Despite her extensive experience in the medical field, she is also a successful businesswoman and the promoter of **SoftSol India Limited**	18310 Chadbourne LN, CA, Monte Sereno, 95030, USA
Mr. Bhaskar Rao Madala	Bachelor of Science and Bachelor of Education	He is one of the promoters and the first Directors of the company. With extensive experience, he has contributed to various departments including Accounts, Finance, Secretarial, Legal, Infrastructure Development, Human Resources, and Maintenance in a listed company	Flat No. 115, Tulip B 1, Telecom Nagar L and T Serene County, Gachibowli, K.V.Rangareddy, Hyderabad Telangana, India, 500032

H. DETAILS OF BOARD OF DIRECTORS AS ON THE DATE

Sl No.	Name, DIN, Designation, Occupation and original date of appointment	Experience	Directorship in other companies (Current)	Directorship in other Companies (Past)
1	Name: Srinivasa Rao Madala DIN: 01180342 Designation : Promoter, Chairman & Managing Director Occupation: Business Original Date of appointment: 02.09.2024	He is a Silicon Valley entrepreneur, founder and CEO of **Aquila Systems AI**, an AI-driven platform tackling fraud in insurance and healthcare. He is also the founder and Chairman of **SoftSol Group**, with operations in the US and India. He has a proven track record in building companies, taking them public, and handling mergers and acquisitions	Softsol India Limited Softsol Resource Inc.	-
2	Name: Bhaskar Rao Madala DIN: 00474589 Designation: Promoter, Non Executive Director Occupation: Business Original Date of appointment: 11.08.2023	He is one of the promoters and the first Directors of the company. With extensive experience, he has contributed to various departments including Accounts, Finance, Secretarial, Legal, Infrastructure Development, Human Resources, and Maintenance in a listed company	Softsol Global Technologies Private Limited Softsol India Limited	-
3	Name: Subbiah Srinivasan Battina DIN: 00482513 Designation: Independent Director Occupation: Business Original Date of appointment: 11.08.2023	He is a practicing Chartered Accountant at **M/s. Srinivasan & Co.**, providing statutory and internal audit services to companies, firms, NGOs, and educational institutions. He also offers consultancy on financial matters, tax issues, and is involved with several charitable institutions as an adviser and trustee.	Touchstone Fincap Limited Touchstone Capital Limited Suraj Laboratories Private Limited Formatrics I.T. Solutions (India) Private Limited Softsol India Limited	-
4	Name: Rakesh Sri Vankina DIN: 01873325 Designation: Independent Director Occupation: Business Original Date of appointment: 02.09.2024	He is a qualified Chartered Accountant with over 30 years of experience in finance field.	Softsol India Limited	-
5	Name: Veeraghavulu Kandula DIN: 03090720 Designation: Independent Director Occupation: Business Original Date of appointment: 02.09.2024	He worked as a lecturer and research officer at the National Institute of Rural Development before joining RBI in 1978 and NABARD in 1983. He served as faculty at the College of Agricultural Banking, RBI, Pune, and later became Chief General Manager for 10 years in the Economic & Research Department, overseeing Assam, Tamil Nadu, and Andhra Pradesh.	Softsol India Limited	-
6	Name: Naga Padma Valli Kilari DIN: 08466714 Designation: Independent Director Occupation: Business Original Date of appointment: 11.08.2023	Qualified Computer Science Graduate and she is an entrepreneur in Interior Decoration Business.	Softsol India Limited	-

I. BUSINESS MODEL/ BUSINESS OVERVIEW AND STRATEGY

BUSINESS OVERVIEW: The Company is a public limited company which was incorporated on August 11, 2023 as a wholly-owned subsidiary of Softsol India Limited ("SIL") and is registered with the RoC, Telangana, Hyderabad, under the Companies Act, 2013 having its registered office is situated at Plot No.4, Info City, Madhapur, Hyderabad, Shaikpet, Telangana, India, 500033. Pursuant to the Scheme and the transfer of the Demerged Undertaking of SIL to the Company, the Company is primarily engaged in providing software services. Demerged Undertaking comprises of following business verticals:

Business Strategy:

Business Process Transformation, Enterprise Application Transformation, Data Transformation Tool Assisted Modernization Primarily the Company provides tool assisted modernization solutions for applications developed in PowerBuilder and Forte technologies.

J. RATIONALE FOR SCHEME OF ARRANGEMENT

The transfer and vesting of the Demerged Undertaking into the Resulting Company pursuant to this Scheme shall be in the interest of all concerned stakeholders including shareholders, customers, creditors, employees and general public, in the following ways:

(i) At present, the Demerged Company has two distinct categories of assets and operations – (a) IT and software technology related business, and (b) Tangible assets and holdings including income generating real estate and investments. Both the businesses of the Demerged Company address different market segments with unique opportunities and dynamics in terms of business strategy, customer set, geographic focus, competition, capabilities set, talent needs and distinct capital requirements. The transfer of the Demerged Undertaking into the Resulting Company will enable each business to sharpen their focus and organize their activities and resources to improve their offerings to their respective customers. This would help to improve their competitiveness, operational efficiency, agility and strengthen their position in relevant markets resulting in more sustainable growth and competitive advantage.

(ii) The demerger will enable dedicated management focus, resources and skill set allocation to each business, enhance business operations by streamlining operations more efficient management control and outlining independent growth strategies.

(iii) Further, as the two businesses have separate growth trajectories, risk profile and capital requirement, the segregation of the Demerged Undertaking and the Infrastructure Business will enable independent value discovery and lead to unlocking of economic value for each business and result in shareholder value maximization.

The Scheme is in the interests of all stakeholders of the Demerged Company and the Resulting Company.

K) Restated Audited Financials for the previous three financial years prior to the date of listing;

STANDALONE BALANCE SHEET AS AT 31st March 2024

(All amounts in Rs. except share data and where otherwise stated)

Particulars	As at 31.03.2024	As at 01.04.2023
ASSETS:		
Non-Current Assets		
(a) Property, Plant and Equipment	19,09,371	6,00,702
(b) Other intangible assets	4,199	4,199
(c) Financial assets		
(i) Investments	17,60,92,572	17,60,92,572
(ii) Other financial assets	73,75,90,480	72,76,62,318
(d) Non-current tax assets (net)	-	
Total non-current assets	**91,55,96,622**	**90,43,59,791**
Current assets		
(a) Financial Assets		
(i) Investments	18,78,72,935	18,43,35,978
(ii) Trade receivables	3,22,26,761	4,18,70,932
(iii) Cash and cash equivalents	16,67,635	4,01,20,121
(b) Other current assets	4,36,92,853	11,50,685
Total current assets	**26,54,60,183**	**26,74,77,716**
TOTAL ASSETS	**1,18,10,56,806**	**1,17,18,37,507**
EQUITY AND LIABILITIES:		
Equity		
(a) Equity share capital	14,77,36,890	14,76,36,890
(b) Other equity	25,56,66,627	26,19,93,642
Total equity	**40,34,03,517**	**40,96,30,532**
Liabilities		
Non-current liabilities		
(a) Financial liabilities		
(i) Other financial liabilities	72,91,97,705	72,76,62,318
(b) Provisions	3,69,49,281	2,41,51,685
Total non-current liabilities	**76,61,46,986**	**75,18,14,003**
Current Liabilities		
(a) Financial Liabilities		
(i) Trade payables	9,58,082	6,58,534
(ii) Other Financial Liabilities	73,58,759	65,77,420
(b) Provisions	31,89,463	31,57,019
Total current Liabilities	**1,15,06,304**	**1,03,92,972**
TOTAL EQUITY AND LIABILITIES	**1,18,10,56,806**	**1,17,18,37,507**

* **Pursuant to Demerger**

STANDALONE STATEMENT OF PROFIT AND LOSS FOR THE YEAR ENDED 31.03.2024

(All amounts in Rs, except share data and where otherwise stated)

	Particulars	Year Ended 31.03.2024
I	**INCOME:**	
	Revenue from Operations	11,04,58,635
	Other Income	7,63,10,677
	Total Income	**18,67,69,312**
	EXPENSES:	
	Employee Benefit Expense	11,57,68,506
	Finance costs	4,52,30,902
	Depreciation and amortisation expense	6,53,473
	Other Expenses	1,44,80,207
	Total Expenses	**17,61,33,089**
	Profit Before Tax	**1,06,36,224**
	Tax Expense	
	Current Tax	48,86,641
	Profit for the Year	**57,49,582**
	Other Comprehensive Income	
	Items that will not be reclassified to profit or loss	
	Re-measurement loss on defined benefit plans	4,98,932
	Gain/(Loss) on fair value changes on equity instruments	-2,76,84,301
	Gain on exchange fluctuation	1,01,47,280
	Less: Income tax relating to items that will not be reclassified to profit and loss	49,61,492
	Total Other Comprehensive Income for the year	-1,20,76,597
	Total Comprehensive Income for the year	-63,27,015
II	**Earnings per equity share (EPS)**	
	Par value per share	10
	Basic EPS	0.39
	Diluted EPS	0.39

* **Pursuant to Demerger**

STANDALONE Cash Flow Statement for the year ended 31 March 2024

(All amounts in Rs. except share data and where otherwise stated)

Particulars	For the year ended 31 March 2024
Cash flow from operating activities	
Profit before tax	**1,06,36,224**
Adjustments:	
Depreciation and amortisation expense	6,53,473
Realised exchange fluctuation gain from reserve	-
Interest income on fixed deposit	(4,52,30,902)
Finance cost - Ind AS	-
Provision/(reversal) for employee benefits	13,26,092
Gain on redemption of mutual funds	(2,53,80,616)
Unrealised gain on mark to market marking of mutual funds	(58,23,628)
Operating cash flows before working capital changes	(6,38,19,358)
(Increase)/decrease in trade receivables	96,44,171
Increase/(decrease) in trade payables	2,99,548
(Increase)/decrease in other current assets	(4,25,42,168)
(Increase)/decrease in other current financial assets	-
Increase in non-current financial assets	2,19,118
Decrease in other non-current financial liabilities	15,35,387
Increase/(decrease) in other current financial liabilities	7,81,340
Cash generated from operating activities	(9,38,81,962)
Income-taxes paid/(refund received), net	1,20,77,730
Net cash generated from operating activities (A)	(8,18,04,233)
Cash flows from investing activities	
Purchase of property, plant and equipment	(19,62,142)
Net Proceeds from (Investment in) mutual funds and venture capital funds	(17,013)
Movement in other bank balances	-
Interest income received	4,52,30,902
Net cash used in investing activities (B)	4,32,51,747
Cash flows from financing activities	
Proceeds on issue of Shares	1,00,000
Net cash used in financing activities (C)	1,00,000
	(3,84,52,486)
Cash and cash equivalents at the beginning of the year	4,01,20,121
Cash and cash equivalents at the end of the year	16,67,636
Cash and cash equivalents includes	
Balances with banks in current accounts	16,51,738
Cash on hand	15,896
	16,67,635

* **Pursuant to Demerger**

This is the Cash Flow Statement referred to in our report of even date.

For PAVULURI & CO Chartered Accountants Firm Reg No:012194S	For and on behalf of Board of Directors of COVANCE SOFTSOL LIMITED	
CA N RAJESH **Partner** **M.No:223169** **UDIN : 24223169BKATIV4971** **Place : Hyderabad**	**Bhaskara Rao Madala** **DIN:00474589** **Director**	**B S Srinivasan** **DIN:00482513** **Director**

Statement of Changes in Equity for the year ended 31 March 2024

(All amounts in Rs , except share data and where otherwise stated)

CONSOLIDATED BALANCE SHEET AS AT 31st March 2024

(All amounts in Rs. except share data and where otherwise stated)

Particulars	As at 31.03.2024	As at 01.04.2023
ASSETS:		
Non-Current Assets		
(a) Property,Plant and Equipment	1,08,27,097	22,50,903
(b) Other intangible assets	48,98,321	50,63,731
(c) Financial assets		
Other financial assets	15,15,91,591	12,68,72,144
(d) Deferred tax assets (net)	2,89,11,716	3,52,71,625
Total non-current assets	***19,62,28,725***	***16,94,58,404***
Current assets		
(a) Financial Assets		
(i) Investments	1,23,54,91,558	1,00,84,49,548
(ii) Trade receivables	13,05,11,742	12,25,18,037
(iii) Cash and cash equivalents	3,92,37,325	13,26,56,519
(b) Other current assets	4,88,78,217	87,19,924
Total current assets	***1,45,41,18,842***	***1,27,23,44,029***
TOTAL ASSETS	**1,65,03,47,567**	**1,44,18,02,433**
EQUITY AND LIABILITIES:		
Equity		
(a) Equity share capital	14,77,36,890	14,76,36,890
(b) Other equity	58,83,24,291	40,29,07,269
Total equity	***73,60,61,181***	***55,05,44,159***
Liabilities		
Non-current liabilities		
(a) Financial liabilities		
Other financial liabilities	72,91,97,705	72,76,62,318
(b) Provisions	3,69,49,281	2,41,51,685
(c) Deferreed Tax Liabilities (net)	3,19,390	4,82,819
Total non-current liabilities	***76,64,66,376***	***75,22,96,822***
Current Liabilities		
(a) Financial Liabilities		
(i) Trade payables	3,46,61,322	3,53,36,931
(ii) Other Financial Liabilities	10,99,69,225	10,04,67,501
(b) Provisions	31,89,463	31,57,019
Total current Liabilities	***14,78,20,010***	***13,89,61,451***
TOTAL EQUITY AND LIABILITIES	**1,65,03,47,567**	**1,44,18,02,433**

* **Pursuant to demerger**

CONSOLIDATED STATEMENT OF PROFIT AND LOSS FOR THE YEAR ENDED 31.03.2024

(All amounts in Rs, except share data and where otherwise stated)

	Particulars	Year Ended 31.03.2024
I	**INCOME:**	
	Revenue from Operations	61,17,12,408
	Other Income	7,62,53,908
	Total Income	**68,79,66,316**
	EXPENSES:	
	Employee Benefit Expense	37,06,65,895
	Finance costs	5,90,00,342
	Depreciation and amortisation expense	24,05,165
	Other Expenses	23,17,37,912
	Total Expenses	**66,38,09,313**
	Profit Before Exceptional items and taxes	**2,41,57,003**
	Exceptional Item	-
	Profit Before Tax	**2,41,57,003**
	Tax Expense	
	Current Tax	1,16,09,565
	(Short)/Excess Earlier Year taxes	
	MAT credit utilisation/entitlement	
	Deferred Tax liability /(Asset)	
	Profit for the Year	**1,25,47,437**
	Other Comprehensive Income *Items that will not be reclassified to profit or loss* Re-measurement loss on defined benefit plans	4,98,932
	Gain/(loss) on fair value changes on equity instruments	15,15,39,088
	Gain on exchange fluctuation	1,01,47,280
	Less: Income tax relating to items that will not be reclassified to profit and loss	49,61,492
	Items that will be reclassified to profit or loss	
	Exchange Difference in translating the financial statements of a foreign operations	57,22,793
	Total Other Comprehensive Income for the year	17,28,69,584
	Total Comprehensive Income for the year	**18,54,17,022**
II	**Earnings per equity share (EPES)**	
	Par value per share	10
	Basic EPES	0.85
	Diluted EPES	0.85

* Pursuant to demerger

Significant accounting policies are in the notes 1 to 5

Consolidated Cash Flow Statement for the year ended 31 March 2024

(All amounts in Rs, except share data and where otherwise stated)

Particulars	For the year ended 31 March 2024
Cash flow from operating activities	
Profit before tax	**2,41,57,003**
Adjustments:	
Depreciation and amortisation expense	24,05,165
Interest income on fixed deposit and others	(70,22,399)
Finance cost - Ind AS	(1,51,067)
Provision/(reversal) for employee benefits	13,26,092
Gain/(loss) on redemption of mutual funds	(6,72,84,676)
Unrealised gain on mark to market marking of mutual funds	(58,23,628)
Operating cash flows before working capital changes	(5,23,93,511)
(Increase)/decrease in trade receivables	(79,93,705)
Increase/(decrease) in trade payables	(6,75,610)

(Increase)/decrease in other current assets	(4,01,58,293)
Decrease/(Increase) in other current financial assets	-
(Increase)/Decrease in non-current financial assets	(2,47,19,446)
Increase/(Decrease) in other non-current financial liabilities	15,35,387
Decrease in Lease liabilities	-
Increase/(decrease) in other current financial liabilities	83,23,557
Cash generated from operating activities	(11,60,81,621)
Income-taxes paid	89,31,666
Net cash generated from operating activities (A)	(10,71,49,955)
Cash flows from investing activities	
Purchase of property, plant and equipment	(1,08,15,949)
Net Investment in mutual funds and venture capital funds	(23,94,619)
Movement in other bank balances	
Interest income received	70,22,399
Net cash used in investing activities (B)	(61,88,168)
Cash flows from financing activities	
Proceeds from short term Borrowings	11,78,168
Buyback of shares	(3,13,92,677)
Net cash used in financing activities (C)	(3,02,14,509)
Net (decrease)/ increase in cash and cash equivalents during the year	(14,35,52,633)
Effect of Exchange rate changes on cash and cash equivalents	57,22,793
Cash and cash equivalents at the beginning of the year	15,11,37,657
Cash and cash equivalents at the end of the year	1,33,07,817
Cash and cash equivalents includes	
Balances with banks in current accounts	3,92,21,428
Cash on hand	15,896

* Pursuant to demerger

This is the Cash Flow Statement referred to in our report of even date.

For PAVULURI & CO Chartered Accountants *Firm Reg No:012194S*	For and on behalf of Board of Directors of COVANCE SOFTSOL LIMITED	
CA N RAJESH Partner M.No:223169UDIN : 24223169BKATIW7817 Place : Hyderabad Date : 30.09.2024	**Bhaskara Rao Madala** **DIN:00474589** **Director**	**B S Srinivasan** **DIN:00482513** **Director**

I) Latest restated audited financials along with notes to accounts and any audit qualifications. (Financial statements should not be later than six months prior to the date of listing);

INDEPENDENT AUDITORS REPORT

To the members of,

M/s. COVANCE SOFTSOL LIMITED

Report on the Audit of the Standalone Financial Statements

Opinion

We have audited the accompanying standalone financial statements of **M/s. COVANCE SOFTSOL LIMITED**("the Company"), which comprise the Balance Sheet as at September 30, 2024, the Statement of Profit and Loss (including Other Comprehensive Income), the Statement of Changes in Equity and the Statement of Cash Flows for the half year ended on that date, and a summary of significant accounting policies and other explanatory information (hereinafter referred to as "the standalone financial statements").

In our opinion and to the best of our information and according to the explanations given to us, the aforesaid standalone financial statements give the information required by the Companies Act, 2013 (the "Act") in the manner so required and give a true and fair view in conformity with the Indian Accounting Standards prescribed under section 133 of the Act read with the Companies (Indian Accounting Standards) Rules, 2015, as amended, ("Ind AS") and other accounting principles generally accepted in India, of the state of affairs of the Company as at September 30, 2024 and its profit, total comprehensive income, changes in equity and its cash flows for the year ended on that date.

Basis for Opinion

We conducted our audit of the standalone financial statements in accordance with the Standards on Auditing ("SA"s) specified under section 143(10) of the Act. Our responsibilities under those Standards are further described in the Auditor's Responsibilities for the Audit of the Standalone Financial Statements section of our report. We are independent of the Company in accordance with the Code of Ethics issued by the Institute of Chartered Accountants of India ("ICAI") together with the ethical requirements that are relevant to our audit of the standalone financial statements under the provisions of the Act and the Rules made thereunder, and we have fulfilled our other ethical responsibilities in accordance with these requirements and the ICAI's Code of Ethics. We believe that the audit evidence obtained by us is sufficient and appropriate to provide a basis for our audit opinion on the standalone financial statements.

Key audit matters

Key audit matters are those matters that, in our professional judgment, were of most significance in our audit of the standalone financial statements of the current period. These matters were addressed in the context of our audit of the standalone financial statements as a whole, and in forming our opinion thereon, and we do not provide a separate opinion on these matters. We have determined the matters described below to be the key audit matters to be communicated in our report.

We draw attention to the following:

Covance Softsol limited (herein after referred to as "the company") is a public limited company domiciled in India and incorporated under the provisions of the Companies Act,2013. The registered office of the company is located at Hyderabad. Pursuant the scheme of arrangement duly Sanctioned by the Hon'ble National Company Law Tribunal, Hyderabad bench vide its order dated 12.09.2024 with effect from the appoint date, i.e. 1st April, 2023, IT/ITES business of the COVANCE SOFTSOL LIMITED stands transferred to vest in the company as going concern.

Information Other than the Standalone Financial Statements and Auditor's Report Thereon

The Company's Board of Directors are responsible for the preparation of the other information. The other information comprises the information included in the Management Discussion and Analysis, Board's Report including Annexures to Board's Report, Business Responsibility Report, Corporate Governance and Shareholder's Information, but does not include the standalone financial statements and our auditor's report thereon.

Our opinion on the standalone financial statements does not cover the other information and we do not express any form of assurance conclusion thereon.

In connection with our audit of the standalone financial statements, our responsibility is to read the other information and, in doing so, consider whether the other information is materially inconsistent with the standalone financial statements or our knowledge obtained during the course of our audit or otherwise appears to be materially misstated.

If, based on the work we have performed, we conclude that there is a material misstatement of this other information, we are required to report that fact. We have nothing to report in this regard.

Management's Responsibility for the Standalone Financial Statements

The Company's Board of Directors is responsible for the matters stated in section 134(5) of the Act with respect to the preparation of these standalone financial statements that give a true and fair view of the financial position, financial performance, including other comprehensive income, changes in equity and cash flows of the Company in accordance with the Ind AS and other accounting principles generally accepted in India. This responsibility also includes maintenance of adequate accounting records in accordance with the provisions of the Act for safeguarding the assets of the Company and for preventing and detecting frauds and other irregularities; selection and application of appropriate accounting policies; making judgments and estimates that are reasonable and prudent; and design, implementation and maintenance of adequate internal financial controls, that were operating effectively for ensuring the accuracy and completeness of the accounting records, relevant to the preparation and presentation of the standalone financial statements that give a true and fair view and are free from material misstatement, whether due to fraud or error. In preparing the standalone financial statements, management is responsible for assessing the Company's ability to continue as a going concern, disclosing, as applicable, matters related to going concern and using the going concern basis of accounting unless management either intends to liquidate the Company or to cease operations, or has no realistic alternative but to do so.

The Board of Directors are responsible for overseeing the Company's financial reporting process.

Auditor's Responsibilities for the Audit of the Standalone Financial Statements

Our objectives are to obtain reasonable assurance about whether the standalone financial statements as a whole are free from material misstatement, whether due to fraud or error, and to issue an auditor's report that includes our opinion. Reasonable assurance is a high level of assurance, but is not a guarantee that an audit conducted in accordance with SAs will always detect a material misstatement when it exists. Misstatements can arise from fraud or error and are considered material if, individually or in the aggregate, they could reasonably be expected to influence the economic decisions of users taken on the basis of these standalone financial statements.

As part of an audit in accordance with SAs, we exercise professional judgment and maintain professional skepticism throughout the audit. We also :

Identify and assess the risks of material misstatement of the standalone financial statements, whether due to fraud or error, design and perform audit procedures responsive to those risks, and obtain audit evidence that is sufficient and appropriate to provide a basis for our opinion. The risk of not detecting a material misstatement resulting from fraud is higher than for one resulting from error, as fraud may involve collusion, forgery, intentional omissions, misrepresentations, or the override of internal control.

Obtain an understanding of internal financial controls relevant to the audit in order to design audit procedures that are appropriate in the circumstances. Under section 143(3)(i) of the Act, we are also responsible for expressing our opinion on whether the Company has adequate internal financial controls system in place and the operating effectiveness of such controls.

Evaluate the appropriateness of accounting policies used and the reasonableness of accounting estimates and related disclosures made by management.

Conclude on the appropriateness of management's use of the going concern basis of accounting and, based on the audit evidence obtained, whether a material uncertainty exists related to events or conditions that may cast significant doubt on the Company's ability to continue as a going concern. If we conclude that a material uncertainty exists, we are required to draw attention in our auditor's report to the related disclosures in the standalone financial statements or, if such disclosures are inadequate, to modify our opinion. Our conclusions are based on the audit evidence obtained up to the date of our auditor's report. However, future events or conditions may cause the Company to cease to continue as a going concern.

Evaluate the overall presentation, structure and content of the standalone financial statements, including the disclosures, and whether the standalone financial statements represent the underlying transactions and events in a manner that achieves fair presentation.

Materiality is the magnitude of misstatements in the standalone financial statements that, individually or in aggregate, makes it probable that the economic decisions of a reasonably knowledgeable user of the financial statements may be influenced. We consider quantitative materiality and qualitative factors in (i) planning the scope of our audit work and in evaluating the results of our work; and (ii) to evaluate the effect of any identified misstatements in the financial statements.

We communicate with those charged with governance regarding, among other matters, the planned scope and timing of the audit and significant audit findings, including any significant deficiencies in internal control that we identify during our audit.

We also provide those charged with governance with a statement that we have complied with relevant ethical requirements regarding independence, and to communicate with them all relationships and other matters that may reasonably be thought to bear on our independence, and where applicable, related safeguards.

From the matters communicated with those charged with governance, we determine those matters that were of most significance in the audit of the standalone financial statements of the current period and are therefore the key audit matters. We describe these matters in our auditor's report unless law or regulation precludes public disclosure about the matter or when, in extremely rare circumstances, we determine that a matter should not be communicated in our report because the adverse consequences of doing so would reasonably be expected to outweigh the public interest benefits of such communication.

Report on Other Legal and Regulatory Requirements

1. As required by Section 143(3) of the Act, based on our audit we report that :

a. We have sought and obtained all the information and explanations which to the best of our knowledge and belief were necessary for the purposes of our audit.

b. In our opinion, proper books of account as required by law have been kept by the Company so far as it appears from our examination of those books.

c. The Balance Sheet, the Statement of Profit and Loss including Other Comprehensive Income, Statement of Changes in Equity and the Statement of Cash Flow dealt with by this Report are in agreement with the relevant books of account.

d. In our opinion, the aforesaid standalone financial statements comply with the Ind AS specified under Section 133 of the Act, read with Rule 7 of the Companies (Accounts) Rules, 2014.

e. On the basis of the written representations received from the directors as on September 30, 2024 taken on record by the Board of Directors, none of the directors is disqualified as on September 30, 2024 from being appointed as a director in terms of Section 164 (2) of the Act.

f. With respect to the adequacy of the internal financial controls over financial reporting of the Company and the operating effectiveness of such controls, refer to our separate Report in "Annexure A". Our report expresses an unmodified opinion on the adequacy and operating effectiveness of the Company's internal financial controls over financial reporting.

g. With respect to the other matters to be included in the Auditor's Report in accordance with the requirements of section 197(16) of the Act, as amended In our opinion and to the best of our information and according to the explanations given to us, the remuneration paid by the Company to its directors during the year is in accordance with the provisions of section 197 of the Act.

h. With respect to the other matters to be included in the Auditor's Report in accordance with Rule 11 of the Companies (Audit and Auditors) Rules, 2014, as amended in our opinion and to the best of our information and according to the explanations given to us :

i. The Company has disclosed the impact of pending litigations on its financial position in its standalone financial statements.

ii. The Company did not have any long-term contracts including derivative contracts for which there are for material foreseeable losses.

iii. There were no amounts which were required to be transferred to the to the Investor Education and Protection Fund by the Company.

iv. (a) The Management has represented that, to the best of its knowledge and belief, no funds (which are material either individually or in the aggregate) have been advanced or loaned or invested (either from borrowed funds or share premium or any other sources or kind of funds) by the Company to or in any other person or entity, including foreign entity ("Intermediaries"), with the understanding, whether recorded in writing or otherwise, that the Intermediary shall, whether, directly or indirectly lend or invest in other persons or entities identified in any manner whatsoever by or on behalf of the Company ("Ultimate Beneficiaries") or provide any guarantee, security or the like on behalf of the Ultimate Beneficiaries;

(b) The Management has represented, that, to the best of its knowledge and belief, no funds (which are material either individually or in the aggregate) have been received by the Company from any person or entity, including foreign entity ("Funding Parties"), with the understanding, whether recorded in writing or otherwise, that the Company shall, whether, directly or indirectly, lend or invest in other persons or entities identified in any manner whatsoever by or on behalf of the Funding Party ("Ultimate Beneficiaries") or provide any guarantee, security or the like on behalf of the Ultimate Beneficiaries;

(c) Based on the audit procedures that have been considered reasonable and appropriate in the circumstances, nothing has come to our notice that has caused us to believe that the representations under sub-clause (i) and (ii) of Rule 11(e), as provided under (a) and (b) above, contain any material misstatement.

v. The company did not propose any dividend during the year.

vi. Based on our examination, which included test checks, the Company has used accounting softwares for maintaining its books of account for the half year ended September 30, 2024, which has a feature of recording audit trail (edit log) facility and the same has operated throughout the year for all relevant transactions recorded in the softwares. Further, during the course of our audit we did not come across any instance of the audit trail feature being tampered with.

As proviso to Rule 3(1) of the Companies (Accounts) Rules, 2014 is applicable from April 1, 2023, reporting under Rule 11(g) of the Companies (Audit and Auditors) Rules, 2014 on preservation of audit trail as per the statutory requirements for record retention is not applicable for the half year ended September 30, 2024.

2. As required by the Companies (Auditor's Report) Order, 2020 ("the Order") issued by the Central Government in terms of Section 143 (11) of the Act, we give in "Annexure B" a statement on the matters specified in paragraphs 3 and 4 of the Order.

For PAVULURI&Co.
Chartered Accountants
Firm Reg. No: 012194S
(CANRAJESH)
PARTNER
M.No: F-223169
UDIN # 25223169BMILKR9812

Place : Hyderabad
Date: 24.11.2024

Annexure "A" to the Independent Auditor's Report

(Referred to in paragraph 1(f) under 'Report on Other Legal and Regulatory Requirements' section of our report to the Members of **COVANCE SOFTSOL LIMITED** of even date)

Report on the Internal Financial Controls Over Financial Reporting under Clause (i) of Sub-section 3 of Section 143 of the Companies Act, 2013 ("the Act")

We have audited the internal financial controls over financial reporting of M/s. COVANCE SOFTSOL LIMITED ("the Company") as of September 30, 2024 in conjunction with our audit of the standalone financial statements of the Company for the year ended on that date.

Management's Responsibility for Internal Financial Controls

The Board of Directors of the Company is responsible for establishing and maintaining internal financial controls based on the internal control over financial reporting criteria established by the Company considering the essential components of internal control stated in the Guidance Note on Audit of Internal Financial Controls over Financial Reporting issued by the Institute of Chartered Accountants of India. These responsibilities include the design, implementation and maintenance of adequate internal financial controls that were operating effectively for ensuring the orderly and efficient conduct of its business, including adherence to respective company's policies, the safeguarding of its assets, the prevention and detection of frauds and errors, the accuracy and completeness of the accounting records, and the timely preparation of reliable financial information, as required under the Companies Act, 2013.

Auditor's Responsibility

Our responsibility is to express an opinion on the internal financial controls over financial reporting of the Company based on our audit. We conducted our audit in accordance with the Guidance Note on Audit of Internal Financial Controls Over Financial Reporting (the "Guidance Note") issued by the Institute of Chartered Accountants of India and the Standards on Auditing prescribed under Section 143(10) of the Companies Act, 2013, to the extent applicable to an audit of internal financial controls. Those Standards and the Guidance Note require that we comply with ethical requirements and plan and perform the audit to obtain reasonable assurance about whether adequate internal financial controls over financial reporting was established and maintained and if such controls operated effectively in all material respects.

Our audit involves performing procedures to obtain audit evidence about the adequacy of the internal financial controls system over financial reporting and their operating effectiveness. Our audit of internal financial controls over financial reporting included obtaining an understanding of internal financial controls over financial reporting, assessing the risk that a material weakness exists, and testing and evaluating the design and operating effectiveness of internal control based on the assessed risk. The procedures selected depend on the auditor's judgment, including the assessment of the risks of material misstatement of the financial statements, whether due to fraud or error.

We believe that the audit evidence we have obtained, is sufficient and appropriate to provide a basis for our audit opinion on the internal financial controls system over financial reporting of the Company.

Meaning of Internal Financial Controls over Financial Reporting

A company's internal financial control over financial reporting is a process designed to provide reasonable assurance regarding the reliability of financial reporting and the preparation of financial statements for external purposes in accordance with generally accepted accounting principles. A company's internal financial control over financial reporting includes those policies and procedures that (1) pertain to the maintenance of records that, in reasonable detail, accurately and fairly reflect the transactions and dispositions of the assets of the company; (2) provide reasonable assurance that transactions are recorded as necessary to permit preparation of financial statements in accordance with generally accepted accounting principles, and that receipts and expenditures of the company are being made only in accordance with authorizations of management and directors of the company; and (3) provide reasonable assurance regarding prevention or timely detection of unauthorized acquisition, use, or disposition of the company's assets that could have a material effect on the financial statements.

Limitations of Internal Financial Controls over Financial Reporting

Because of the inherent limitations of internal financial controls over financial reporting, including the possibility of collusion or improper management override of controls, material misstatements due to error or fraud may occur and not be detected. Also, projections of any evaluation of the internal financial controls over financial reporting to future periods are subject to the risk that the internal financial control over financial reporting may become inadequate because of changes in conditions, or that the degree of compliance with the policies or procedures may deteriorate.

Opinion

In our opinion, to the best of our information and according to the explanations given to us, the Company has, in all material respects, an adequate internal financial controls system over financial reporting and such internal financial controls over financial reporting were operating effectively as at September 30, 2024, based on the internal control over financial reporting criteria established by the Company considering the essential components of internal control stated in the Guidance Note on Audit of Internal Financial Controls Over Financial Reporting issued by the Institute of Chartered Accountants of India.

For PAVULURI & Co.
Chartered Accountants
Firm Reg. No: 012194S
CA N RAJESH
PARTNER
M.No: F-223169
UDIN # 25223169BMILKR9812

Place: Hyderabad
Date: 24.11.2024

ANNEXURE'B'TOTHEINDEPENDENTAUDITOR'SREPORT

(Referredto in paragraph 2under'ReportonOtherLegalandRegulatoryRequirements'sectionofourreport to theMembersof the companyofeven date)

To the best of our information and according to the explanations provided to us by the Company andthebooks ofaccount and recordsexaminedbyusinthe normalcourseofaudit, westatethat:

i. InrespectoftheCompany'sProperty,PlantandEquipmentandIntangibleAssets:

(a) (A) The Company has maintained proper records showing full particulars, includingquantitative details and situation of Property, Plant and Equipment and Capital Work In Progress.

(B) The Company has maintained proper records showing full particulars of intangible assets.

(b) The Company has a program of physical verification of Property, Plant and Equipmentand Capital Work In Progress so as to cover all the assets once every three years which, in ouropinion, is reasonable having regard to the size of the Company and the nature of itsassets. Pursuant to the program, certain Property, Plant and Equipment were due forverification during the year and were physically verified by the Management during the year. According to the information and explanations given to us, no material discrepancies were noticedon such verification.

(c) Based on our examination of the property tax receipts, registered sale deed / transfer deed / conveyance deedprovided to us, we report that, the title in respect of self-constructed buildings and titledeeds of all other immovable properties disclosed inthe financial statements included under Property, Plant and Equipment are held in thenameofthe Companyas atthe balancesheetdate.

(d) TheCompanyhasnotrevaluedanyofitsProperty,PlantandEquipment(includingright-of-useassets) andintangible assets duringtheyear.

(e) No proceedings have been initiated during the year or are pending against the Companyas at September 30, 2024 for holding any benami property under the Benami Transactions(Prohibition)Act, 1988(asamended in2016) and rulesmade thereunder.

ii. (a) The Company does not have any inventory and hence reporting under clause 3(ii)(a) of theOrderis notapplicable.

(b) The Company has not been sanctioned working capital limits in excess of ' 5 crore, in aggregate, at any points of time during the year, from banks or financial institutions on the basis of security of current assets and hence reporting under clause 3(ii)(b) of the Order is not applicable.

iii. The Company has not made investments in, companies, firms, Limited Liability Partnerships, andgrantedunsecured loanstoother parties,duringthe year

iv. TheCompanyhascompliedwiththeprovisionsofSections185and186oftheCompaniesAct,2013 in respect of loans granted, investments made and guarantees and securities provided, asapplicable.

v. TheCompanyhasnotacceptedanydepositoramountswhicharedeemedtobedeposits.Hence,reportingunderclause3(v)of the Orderis notapplicable.

vi. The maintenance of cost records has not been specified by the Central Government under sub-section (1) of section 148 of the Companies Act, 2013 for the business activities carried out bytheCompany. Hence, reporting under clause (vi) oftheOrderisnotapplicabletotheCompany.

vii. Inrespectofstatutorydues:

(a) Inouropinion,theCompanyhasgenerallybeenregularindepositingundisputedstatutory dues, including Goods and Services tax, Provident Fund, Employees' StateInsurance, Income Tax, Sales Tax, Service Tax, duty of Custom, duty of Excise, ValueAdded Tax, Cess and other material statutory dues applicable to it with the appropriateauthorities.

There were no undisputed amounts payable in respect of Goods and Service tax, Provident Fund, Employees' State Insurance, Income Tax, Sales Tax, Service Tax, duty of Custom, duty of Excise, Value Added Tax, Cess and other material statutory dues in arrears as at September 30, 2024 for a period of more than six months from the date they became payable.

(b) Detailsofstatutoryduesreferredtoinsub-clause(a)abovewhichhavenotbeendepositedasonSeptember 30,2024 onaccountof disputes are given below:

Nature of thestatute	Natureof dues	Forum where Disputeis Pending	Period to which the Amount Relates	Amount In Rs
—	—	—	—	—

viii There were not ransactions relating to previously unrecorded income that have been surrendered or disclosed as income during the year in the tax assessments under the Income Tax Act, 1961(43of 1961).

(a) The Company has not taken any loans or other borrowings from any lender. Hence reporting under clause3(ix)(a) of the Order is not applicable.

(b) TheCompany has not been declared wilful defaulter by any bank or financial institution or government or any government authority.

(c) The Company has not taken any termloan during they earand the reare no outstanding term loan sat the beginning of the year and hence, reporting undercla use3 (ix) (c) ofthe Orderis not applicable.

(d) On an overall examination of the financial statements of the Company, funds raised on short-term basis have, prima facie, not been used during the year for long-term purposes by the Company.

(e) On an overall examination of the financial statements of the Company, the Company hasnot taken any funds from any entity or person on account of or to meet the obligations ofitssubsidiaries.

(f) The Company has not raised any loans during theyear and hence reporting on clause3(ix)(f)of the Order is not applicable.

iii. (a)The Company has not raised moneys by way of initial public offer or further public offer (including debt in struments) during the year and hence reporting under clause3 (x) (a) of the Orderis not applicable.

(b) During the year, the Company has not made any preferential allotment or private placement of shares or convertible debentures (fully or partly or optionally) and hence reporting under clause 3(x)(b) of the Order is not applicable.

iv. (a) No fraud by the Company and no material fraud on the Company has been noticed orreportedduringthe year.

(b) No report under sub-section (12) of section 143 of the Companies Act has been filed inForm ADT-4 as prescribed under rule 13 of Companies (Audit and Auditors) Rules, 2014with the Central Government, duringthe yearand uptothe date of this report.

(c) We have taken into consideration the whistle blower complaints received by the Companyduring the year (and upto the date of this report), while determining the nature, timing and extent of our audit procedures.

v. The Company is not a Nidhi Company and hence reporting under clause (xii) of the Order is not applicable.

vi. In our opinion,the Company is in compliance with Section177and188 of the Companies Act,2013 with respect to applicable transactions with the related parties and the details of related party transactions have been disclosed in the standalone financial statements as required by the applicable accounting standards.

vii. (a) In our opinion the Company has an adequate internal audit system commensurate with the size and then atureofits business.

(b) We have considered, the internal audit reports for the year under audit, issued to the Company during the year and till date, in determining the nature, timing and extent of our audit procedures.

viii. In our opinion during the year the Company has not entered in to any non-cashtransactions with its Directors or perso ns connected with its directors and hence provisions of section192 of the Companies Act, 2013 are not applicable to the Company.

ix. (a) In our opinion, the Company is not required to be registered under section 45-IA of the Reserve Bank of India Act,1934.Hence, reporting under clause 3 (xvi) (a), (b) and (c) of the Order is not applicable.

(b) In our opinion, there is no core investment company within the Group (as defined in the Core Investment Companies (Reserve Bank) Directions, 2016) and accordingly reporting under clause 3(xvi)(d) of the Order is not applicable.

x. The Company has not incurred cash losses during the financial year covered by our audit andtheimmediatelyprecedingfinancialyear.

xi. There has been no resignation of the statutory auditors of the Company during the year.

xii. On the basis of the financial ratios, ageing and expected dates of realisation of financial assets and payment of financial liabilities, other information accompanying the financial statements and our knowledge of the Board of Directors and Management plans and based on our examination of the evidence supporting the assumptions, nothing has come to our attention, which causes us to believe that any material uncertainty exists as on the date of the audit report indicating that Company is not capable of meeting its liabilities existing at the date of balancesheet as and when they fall due within a period of one year from the balance sheet date. We,however, state that this is not an assurance as to the future viability of the Company. We further state that our reporting is based on the facts up to the date of the audit report and we neithergive any guarantee nor any assurance that all liabilities falling due within a period of one year from the balance sheet date,will get discharged by the Companyas and when they fall due.

xiii. (a) There are no un spent amounts towards Corporate Social Responsibility (CSR) on other than ongoing projects requiring at ransfer to a Fund specified in Schedule VII to the Companies Act in compliance with second proviso to sub-section (5) of Section 135 of the said Act. Accordingly, reporting under clause3(xx)(a)of the Orderis not applicable for the year.

(b) In respect of ongoing projects, the Company has no unspent Corporate Social Responsibility (CSR) amount as at the end of theprevious financial year. Accordingly, reporting under clause 3(xx)(b) of the Order is not applicable for the year

For Pavuluri & Co
Chartered Accountants
(Firm's Registration No. 012194S)
CA.N.Rajesh
Partner
(Membership No. 223169)
UDIN:25223169BMILKR9812

Place: Hyderabad
Date: 24.11.2024

AUDITED STANDALONE BALANCE SHEET AS AT 30th September 2024
(All amounts in Rs.lakhs , except share data and where otherwise stated)

Particulars	Note No.	As at 30.09.2024 (Audited)	As at 31.03.2024 (Audited)
ASSETS:			
Non-Current Assets			
(a) Property,Plant and Equipment	5	37.09	19.10
(b) Other intangible assets	6	0.04	0.04
(c) Financial assets			
(i) Investments	7(i)	1,760.93	1,760.93
(ii) Other financial assets	8	7,450.44	7,375.90
Total non-current assets		**9,248.50**	**9,155.97**
Current assets			
(a) Financial Assets			
(i) Investments	7(ii)	2,210.55	1,864.29
(ii) Trade receivables	9	569.33	322.27
(iii) Cash and cash equivalents	11	57.84	16.68
(b) Other current assets	10	219.19	486.54
Total current assets		**3,056.91**	**2,689.78**
TOTAL ASSETS		**12,305.41**	**11,845.75**
EQUITY AND LIABILITIES:			
Equity			
(a) Equity share capital	12	1,476.37	1,477.37
(b) Other equity	13	2,861.11	2,542.23
Total equity		**4,337.48**	**4,019.60**
Liabilities			
Non-current liabilities			
(a) Financial liabilities			
(i) Other financial liabilities	14(i)	7,291.99	7,291.98
(b) Provisions	15(i)	624.31	419.11
Total non-current liabilities		**7,916.30**	**7,711.08**
Current Liabilities			
(a) Financial Liabilities			
(i) Trade payables	16	-	9.58
(ii) Other Financial Liabilities	14(ii)	26.16	73.59
(b) Provisions	15(ii)	25.47	31.89
Total current Liabilities		**51.63**	**115.06**
TOTAL EQUITY AND LIABILITIES		**12,305.41**	**11,845.75**

Significant accounting policies are in the notes 1 to 4

The accompanying notes referred to above form an integral part of the financial statements.

This is the Balance sheet referred to in our report of even date.

AUDITED STANDALONE STATEMENT OF PROFIT AND LOSS FOR THE HALF YEAR ENDED 30.09.2024
(All amounts in Rs. lakhs , except share data and where otherwise stated)

	Particulars	Note No.	Half Year Ended 30.09.2024 (Audited)	Year Ended 31.03.2024 (Audited)
I	**INCOME:**			
	Revenue from Operations	17	716.68	1,104.59
	Other Income	18	386.09	763.11
	Total Income		1,102.77	1,867.70
	EXPENSES:			
	Employee Benefit Expense	19	626.05	1,157.69
	Finance costs	20	231.86	452.31
	Depreciation and amortisation expense	5&6	10.81	6.53
	Other Expenses	21	59.78	144.80
	Total Expenses		928.50	1,761.33
	Profit Before Tax		174.27	106.37
	Tax Expense			
	Current Tax	22	43.57	48.87
	Deferred tax Liability(Asset)			
	Profit for the Year		130.70	57.50
	Other Comprehensive Income			
	Items that will not be reclassified to profit or loss			
	Re-measurement loss on defined benefit plans			4.99
	Gain/(Loss) on fair value changes on equity instruments		227.23	-276.84
	Gain on exchange fluctuation		36.85	101.47
	Less: Income tax relating to items that will not be		-76.90	49.61
	reclassified to profit and loss			
	Total Other Comprehensive Income for the year		187.18	-120.77
	Total Comprehensive Income for the year		**317.88**	**-63.27**
II	**Earnings per equity share (EPS)**	23		
	Par value per share		10	10
	Basic EPS		0.89	0.39
	Diluted EPS		0.89	0.39

Significant accounting policies are in the notes 1 to 4

The accompanying notes referred to above form an integral part of the financial statements.

This is the Balance sheet referred to in our report of even date.

STANDALONE Cash Flow Statement for the half year ended 30 Sept 2024
(All amounts in Rs. lakhs , except share data and where otherwise stated)

	Half year ended 30 Sept 2024	Year ended 31 March 2024
Cash flow from operating activities		
Profit before tax	**174.27**	**106.36**
Adjustments:		
Depreciation and amortisation expense	10.81	6.53
Interest income on fixed deposit	-231.86	-452.31
Provision/(reversal) for employee benefits	-6.43	13.26
Gain on redemption of mutual funds	0.00	-253.81
Unrealised gain on mark to market marking of mutual funds	-155.13	-58.24
Operating cash flows before working capital changes	-208.34	-638.19
(Increase)/decrease in trade receivables	-247.06	96.44
Increase/(decrease) in trade payables	-9.58	3.00
(Increase)/decrease in other current assets	267.35	-475.04
Increase in non-current financial assets	-37.68	2.19
Decrease in other non-current financial liabilities	0.01	15.35
Increase/(decrease) in other current financial liabilities	-47.43	7.81
Cash generated from operating activities	-282.72	-988.43
Income-taxes paid/(refund received), net	84.74	170.39

Net cash generated from operating activities (A)	-197.98	-818.04
Cash flows from investing activities		
Purchase of property, plant and equipment	-28.80	-19.62
Net Proceeds from (Investment in) mutual funds and venture capital funds	36.10	-0.17
Interest income received	231.86	452.31
Net cash used in investing activities (B)	239.16	432.52
Cash flows from financing activities		
Proceeds on issue of Shares		1.00
Net cash used in financing activities (C)	-	1.00
Net (decrease)/ increase in cash and cash equivalents during the year (A + B + C)	41.17	-384.52
Cash and cash equivalents at the beginning of the year	16.68	401.20
Cash and cash equivalents at the end of the year	57.85	16.68
Cash and cash equivalents includes		
Balances with banks in current accounts	57.68	16.52
Cash on hand	0.16	0.16
	57.84	16.68

This is the Cash Flow Statement referred to in our report of even date.

For PAVULURI & CO Chartered Accountants *Firm Reg No:012194S*	For and on behalf of Board of Directors of COVANCE SOFTSOL LIMITED	
CA N RAJESH Partner M.No:223169UDIN : 25223169BMILKR9812	**Bhaskara Rao Madala** **DIN:00474589** **Director**	**B S Srinivasan** **DIN:00482513** **Director**
Place : Hyderabad Date : 24.11.2024	Y Koteswara Rao CFO	ARM Madhuri Company Secretary

Covance Softsol Limited

Summary of significant accounting policies and other explanatory information

1. General information

Covance Softsol limited (herein after referred to as "the company") is a public limited company domiciled in India and incorporated under the provisions of the Companies Act,2013. The registered office of the company is located at Plot No. 4, Software Units Layout, Madhapur, Hyderabad – 500081.

Pursuant the scheme of arrangement duly Sanctioned by the Hon'ble National Company Law Tribunal, Hyderabad bench vide its order dated 12.09.2024 with effect from the appoint date, i.e. 1st April, 2023, IT/ITES business of the Softsol India Limited stands transferred to vest in the company as going concern.

The Company is engaged in the business of information and technology.

These financial statements for the half year ended 30 September 2024 were authorized and approved for issue by the Board of Directors on 23 November 2024.

2. Basis of preparation

The financial statements of the Company have been prepared in accordance with the Indian Accounting Standards as notified under section 133 of the Companies Act 2013 ("the Act") read with the Companies (Indian Accounting Standards) Rules 2015 issued by Ministry of Corporate Affairs ('MCA'). The Company has uniformly applied the accounting policies during the periods presented.

The financial statements have been prepared on going concern basis under the historical cost basis except for the following

· Certain financial assets and liabilities which are measured at fair value; and

· Defined benefit plans – plan assets that are measured at fair values at the end of each reporting period.

3. Summary of significant accounting policies

The financial statements have been prepared using the accounting policies and measurement basis summarized below.

a. Operating Cycle

Based on the nature of services/ activities of the Company and the normal time between acquisition of assets and their realisation in cash or cash equivalents, the Company has determined its operating cycle as twelve months for the purpose of classification of its assets and liabilities as current and non-current.

b. Current versus non-current classification

The Company presents assets and liabilities in the balance sheet based on current/ non-current classification.

An **asset** is classified as current when it is:

• Expected to be realised or intended to be sold or consumed in normal operating cycle

• Held primarily for the purpose of trading

• Expected to be realised within twelve months after the reporting period, or

• Cash or cash equivalent unless restricted from being exchanged or used to settle a liability for at least twelve months after the reporting period

All other assets are classified as non-current.

A **liability** is classified as current when:

• It is expected to be settled in normal operating cycle • It is held primarily for the purpose of trading

• It is due to be settled within twelve months after the reporting period, or • There is no unconditional right to defer the settlement of the liability for at least twelve months after the reporting period

All other liabilities are classified as non-current.

c. Foreign currency

Functional and presentation currency

The financial statements are presented in Indian Rupee ('INR' or '') which is also the functional and presentation currency of the Company.

Transactions and balances

Foreign currency transactions are recorded in the functional currency, by applying to the spot exchange rate between the functional currency and the foreign currency at the date of the transaction.

Foreign currency monetary items are converted to functional currency using the spot exchange rates as at the reporting date. Non-monetary items denominated in a foreign currency which are carried at historical cost are reported using the exchange rate at the date of the transaction; and non-monetary items which are carried at fair value or any other similar valuation denominated in a foreign currency are reported using the exchange rates that existed when the values were determined.

Exchange differences arising on monetary items on settlement, or restatement as at reporting date, at rates different from those at which they were initially recorded, are recognized in the statement of profit and loss in the half year in which they arise.

d. Revenue recognition

The Company derives revenues primarily from information and technology services.

Revenue is recognized upon transfer of control of promised services to the customer, recovery of the consideration is probable, the associated costs and possible return of services can be estimated reliably, there is no continuing management involvement with the services, and the amount of revenue can be measured reliably. The timing of the transfer of risks and rewards varies depending on the individual terms of the agreement.

Revenues in excess of invoicing are classified as contract assets (which we refer to as unbilled revenue) while invoicing in excess of revenues are classified as contract liabilities (which we refer to as unearned revenues).

Contract modifications are accounted for when additions, deletions or changes are approved either to the contract scope or contract price. The accounting for modifications of contracts involves assessing whether the services added to an existing contract are distinct and whether the pricing is at the standalone selling price. services added that are not distinct are accounted for on a cumulative catch-up basis, while those that are distinct are accounted for prospectively, either as a separate contract, if the additional Goods/ services are priced at the standalone selling price, or as a termination of the existing contract and creation of a new contract if not priced at the standalone selling price.

The Company presents revenues net of indirect taxes in its Statement of Profit and Loss.

The Company classifies the right to consideration in exchange for deliverables as a receivable.

A receivable is a right to consideration that is unconditional upon passage of time.

Revenue for time-and-material contracts are recognized as related control is transferred when services are performed.

Invoicing in excess of earnings is classified as unearned revenue.

Performance obligations and remaining performance obligations

The remaining performance obligation disclosure provides the aggregate amount of the transaction price yet to be recognized as at the end of the reporting period and an explanation as to when the Company expects to recognize these amounts in revenue.

Applying the practical expedient as given in Ind AS 115, the Company has not disclosed the remaining performance obligation related disclosures for contracts where the revenue recognized corresponds directly with the value to the customer of the entity's performance completed to date, typically those contracts where invoicing is on time-and-material basis.

Remaining performance obligation estimates are subject to change and are affected by several factors, including terminations, changes in the scope of contracts, periodic revalidations, and adjustment for revenue that has not materialized and adjustments for currency.

Goods and service tax is not received by the Company on its own account. It is a tax collected by the Company on behalf of the government. Accordingly, it is excluded from revenue.

Interest Income

Interest income is recognized on time proportion basis taking into account the amount outstanding and rate applicable. For all financial instruments measured at amortised cost, interest income is recorded using the

Effective Interest Rate (EIR) method.

e. Property, plant and equipment (PPE)

Recognition and initial measurement

Property, plant and equipment are stated at their cost of acquisition. The cost comprises purchase price. Any trade discount and rebates are deducted in arriving at the purchase price.

Subsequent costs are included in the asset's carrying amount or recognised as a separate asset, as appropriate, only when it is probable that future economic benefits associated with the item will flow to the Company. All other repair and maintenance costs are recognised in statement of profit and loss as incurred.

When parts of an item of property, plant and equipment have different useful lives, they are accounted for as separate items (major components) of property, plant and equipment.

Subsequent measurement (depreciation and useful lives)

Depreciation on property, plant and equipment is provided on the written down value method, computed on the basis of useful lives as estimated by the management which coincides with the useful lives mentioned in Schedule II to the Companies Act, 2013 except for Plant and equipment which are depreciated over a useful life of 10 years as compared to useful life of 15 years mentioned in Schedule II of the Companies Act. Freehold land is not depreciated.

Cost of the leasehold land is amortized on a straight-line basis over the term of the lease.

The residual values, useful lives and method of depreciation of assets are reviewed at each financial year end and adjusted prospectively, if appropriate.

De-recognition

An item of property, plant and equipment and any significant part initially recognised is derecognised upon disposal or when no future economic benefits are expected from its use or disposal. Any gain or loss arising on de-recognition of the asset (calculated as the difference between the net disposal proceeds and the carrying amount of the asset) is included in the statement of profit and loss when the asset is derecognised.

f. Other Intangible assets

Recognition and initial measurement

Other Intangible assets are stated at their cost of acquisition. The cost comprises purchase price. Any trade discount and rebates are deducted in arriving at the purchase price.

Subsequent measurement (amortisation)

The cost of capitalized software is amortized over a period of 3 years, on a written down value basis.

g. Impairment of non-financial assets

At each reporting date, the Company assesses whether there is any indication that an asset may be impaired, based on internal or external factors. If any such indication exists, the Company estimates the recoverable amount of the asset or the cash generating unit. If such recoverable amount of the asset or cash generating unit to which the asset belongs is less than its carrying amount, the carrying amount is reduced to its recoverable amount. The reduction is treated as an impairment loss and is recognized in the statement of profit and loss. If, at the reporting date there is an indication that a previously assessed impairment loss no longer exists, the recoverable amount is reassessed and the asset is reflected at the recoverable amount. Impairment losses previously recognized are accordingly reversed in the statement of profit and loss.

h. Financial instruments

Financial instruments

A financial instrument is any contract that gives rise to a financial asset of one entity and a financial liability or equity instrument of another entity.

Financial assets

Initial recognition and measurement

All financial assets are recognised initially at fair value plus, in the case of financial assets not recorded at fair value through profit or loss, transaction costs that are attributable to the acquisition of the financial asset.

Subsequent measurement

For purposes of subsequent measurement, financial assets are classified in three categories:

· Debt instruments at amortised cost

· Equity instruments at fair value through profit or loss (FVTPL) and

· Equity instruments at fair value through other comprehensive income (FVOCI)

Debt instruments at amortised cost

A 'debt instrument' is measured at the amortised cost if both the following conditions are met:

· The asset is held within a business model whose objective is to hold assets for collecting contractual cash flows, and

· Contractual terms of the asset give rise on specified dates to cash flows that are solely payments of principal and interest (SPPI) on the principal amount outstanding.

After initial measurement, financial assets are subsequently measured at amortised cost using the effective interest rate (EIR) method. Amortised cost is calculated by taking into account any discount or premium on acquisition and fees or costs that are an integral part of the EIR. The EIR amortisation is included in finance income in the profit or loss. The losses arising from impairment are recognised in the Statement of Profit and Loss.

Equity instruments measured at FVTPL and FVOCI

All equity investments in scope of Ind-AS 109 are measured at fair value. Equity instruments which are held for trading are classified as at FVTPL. For all other equity instruments, the Company decides to classify the same either as at FVOCI or FVTPL. The Company makes such election on an instrument-by-instrument basis. The classification is made on initial recognition and is irrevocable.

If the Company decides to classify an equity instrument as at FVOCI, then all fair value changes on the instrument, excluding dividends, are recognized in the OCI. There is no recycling of the amounts from OCI to Statement of Profit and Loss, even on sale of investment. However, the Company may transfer the cumulative gain or loss within equity.

Equity instruments included within the FVTPL category are measured at fair value with all changes recognized in the Statement of Profit and Loss.

Cash and Cash Equivalents

Cash and Cash Equivalents represent cash and bank balances and fixed deposits with banks with original maturity of less than three months. Cash and cash equivalent are readily convertible into known amounts of cash and are subject to an insignificant risk of changes in value.

Trade Receivables

Trade receivables are recognised initially at fair value and subsequently measured at amortised cost using the effective interest method, less provision for impairment.

De-recognition

The Company de-recognises a financial asset only when the contractual rights to the cash flows from the asset expires or it transfers the financial asset and substantially all the risks and rewards of ownership of the asset.

Impairment of Financial Assets

In accordance with Ind-AS 109, the Company applies expected credit loss (ECL) model for measurement and recognition of impairment loss for financial assets that are debt instruments, and are measured at amortised cost e.g., deposits, trade receivables and bank balances.

The Company follows 'simplified approach' for recognition of impairment loss allowance on trade receivables. The application of simplified approach does not require the Company to track changes in credit risk. Rather, it recognises impairment loss allowance based on lifetime ECLs at each reporting date, right from its initial recognition.

For recognition of impairment loss on other financial assets and risk exposure, the Company determines that whether there has been a significant increase in the credit risk since initial recognition. If credit risk has not increased significantly, 12-month ECL is used to provide for impairment loss. However, if credit risk has increased significantly, lifetime ECL is used. If, in a subsequent period, credit quality of the instrument improves such that there is no longer a significant increase in credit risk since initial recognition, then the entity reverts to recognising impairment loss allowance based on 12-month ECL.

Lifetime ECL are the expected credit losses resulting from all possible default events over the expected life of a financial instrument. The 12-month ECL is a portion of the lifetime ECL which results from default events that are possible within 12 months after the reporting date.

ECL is the difference between all contractual cash flows that are due to the Company in accordance with the contract and all the cash flows that the Company expects to receive. When estimating the cash flows, the Company is required to consider –

· All contractual terms of the financial assets (including prepayment and extension) over the expected life of the assets.

· Cash flows from the sale of collateral held or other credit enhancements that are integral to the contractual terms.

Financial Liabilities

Initial recognition and measurement

All financial liabilities are recognised initially at fair value. The Company's financial liabilities include trade and other payables and security deposits.

Subsequent measurement

The measurement of financial liabilities depends on their classification, as described below:

Security deposits

After initial recognition, security deposits are subsequently measured at amortised cost using the EIR method. Gains and losses are recognised in profit or loss when the liabilities are derecognised as well as through the EIR amortisation process.The EIR amortisation is included as finance costs in the Statement of Profit and Loss.

Trade and other payables

These amounts represent liabilities for goods and services provided to the Company prior to the end of financial year which are unpaid. The amounts are unsecured and are usually paid as per agreed terms. Trade and other payables are presented as current liabilities unless payment is not due within 12 months after the reporting period. They are recognised initially at their fair value and subsequently measured at amortised cost using the effective interest method.

De-recognition

A financial liability is de-recognised when the obligation under the liability is discharged or cancelled or expires.

Offsetting of financial instruments

Financial assets and financial liabilities are offset and the net amount is reported in the balance sheet if there is a currently enforceable legal right to offset the recognised amounts and there is an intention to settle on a net basis, to realise the assets and settle the liabilities simultaneously.

i. Investment in the nature of equity in subsidiary company

The Company has elected to recognise its investment in equity instrument in subsidiary at fair value in the financial statements in accordance with the option available in Ind AS 27, 'Separate Financial Statements'.

j. Income taxes

Tax expense recognized in statement of profit or loss comprises the sum of deferred tax and current tax except the ones recognized in other comprehensive income or directly in equity.

Calculation of current tax is based on tax rates and tax laws that have been enacted for the reporting period. Current income tax relating to items recognised outside profit or loss is recognised outside profit or loss (either in other comprehensive income or in equity). Current tax items are recognised in correlation to the underlying transaction either in other comprehensive income or directly in equity.

Deferred tax is provided using the liability method on temporary differences between the tax bases of assets and liabilities and their carrying amounts for financial reporting purposes at the reporting date. Deferred tax assets are recognized to the extent that it is probable that the underlying tax loss or deductible temporary difference will be utilized against future taxable income. This is assessed based on the Company's forecast of future operating results, adjusted for significant non-taxable income and expenses and specific limits on the use of any unused tax loss or credit. The carrying amount of deferred tax assets is reviewed at each reporting date and reduced to the extent that it is no longer probable that sufficient taxable profit will be available to allow all or part of the deferred tax asset to be utilised. Unrecognised deferred tax assets are re-assessed at each reporting date and are recognised to the extent that it has become probable that future taxable profits will allow the deferred tax asset to be recovered. Deferred tax assets and liabilities are measured at the tax rates that are expected to apply in the year when the asset is realised or the liability is settled, based on tax rates (and tax laws) that have been enacted or substantively enacted at the reporting date. Deferred tax relating to items recognised outside profit or loss is recognised outside profit or loss (either in other comprehensive income or in equity).

Minimum Alternate Tax ('MAT') credit is recognised as deferred tax asset only when and to the extent there is convincing evidence that the Company will pay normal income tax during the period for which the MAT credit can be carried forward for set-off against the normal tax liability. MAT credit recognised as an asset is reviewed at each Balance Sheet date and written down to the extent the aforesaid convincing evidence no longer exists.

k. Post-employment, long term and short term employee benefits

Defined contribution plan

The Company's contribution to provident fund and employee state insurance schemes is charged to the statement of profit and loss. The Company's contributions towards Provident Fund are deposited with the Regional Provident Fund Commissioner under a defined contribution plan.

Defined benefit plan

The Company has gratuity as defined benefit plan where the amount that an employee will receive on retirement is defined by reference to the employee's length of service and final salary. The liability recognised in the balance sheet for defined benefit plans is the present value of the defined benefit obligation (DBO) at the reporting date. Management estimates the DBO annually with the assistance of independent actuaries. Actuarial gains and losses resulting from re-measurements of the liability are included in other comprehensive income.

Other long-term employee benefits

The Company also provides benefit of compensated absences to its employees which are in the nature of long -term benefit plan. Liability in respect of compensated absences becoming due and expected to be availed more than one year after the balance sheet date is estimated on the basis of an actuarial valuation performed by an independent actuary using the projected unit credit method as on the reporting date. Actuarial gains and losses arising from experience adjustments and changes in actuarial assumptions are recorded in the statement of profit and loss in the year in which such gains or losses arise.

Short-term employee benefits

Short-term employee benefits comprise of employee costs such as salaries, bonus etc. is recognized on the basis of the amount paid or payable for the period during which services are rendered by the employee.

l. Provisions, contingent liabilities and contingent assets

Provisions are recognized only when there is a present obligation, as a result of past events, and when a reliable estimate of the amount of obligation can be made at the reporting date. These estimates are reviewed at each reporting date and adjusted to reflect the current best estimates. Provisions are discounted to their present values, where the time value of money is material.

Contingent liability is disclosed for:

· Possible obligations which will be confirmed only by future events not wholly within the control of the Company or

· Present obligations arising from past events where it is not probable that an outflow of resources will be required to settle the obligation or a reliable estimate of the amount of the obligation cannot be made.

Contingent assets are neither recognized nor disclosed. However, when realization of income is virtually certain, related asset is recognized.

m. Earnings per share

Basic earnings per share is calculated by dividing the net profit or loss for the period attributable to equity shareholders (after deducting attributable taxes) by the weighted average number of equity shares outstanding during the period. The weighted average number of equity shares outstanding during the period is adjusted for events including a bonus issue.

For the purpose of calculating diluted earnings per share, the net profit or loss for the period attributable to equity shareholders and the weighted average number of shares outstanding during the period are adjusted for the effects of all dilutive potential equity shares.

n. Cash Flow statement

Cash flows are reported using the indirect method, whereby net profit before tax is adjusted for the effects of transactions of a non-cash nature and any deferrals or accruals of past or future cash receipts or payments.

4. Estimates and assumptions

The key assumptions concerning the future and other key sources of estimation uncertainty at the reporting date, that have a significant risk of causing a material adjustment to the carrying amounts of assets and liabilities within the next financial year, are described below. The Company based its assumptions and estimates on parameters available when the financial statements were prepared. Existing circumstances and assumptions about future developments, however, may change due to market changes or circumstances arising that are beyond the control of the Company.

Recognition of deferred tax assets: The extent to which deferred tax assets can be recognized is based on an assessment of the probability of the Company's future taxable income against which the deferred tax assets can be utilized. In addition, significant judgement is required in assessing the impact of any legal or economic limits or uncertainties in various tax jurisdictions.

Evaluation of indicators for impairment of assets: The evaluation of applicability of indicators of impairment of assets requires assessment of several external and internal factors which could result in deterioration of recoverable amount of the assets.

Recoverability of advances/receivables: At each balance sheet date, based on historical default rates observed over expected life, the management assesses the expected credit loss on outstanding receivables and advances.

Useful lives of depreciable/amortisable assets: Management reviews its estimate of the useful lives of depreciable/ amortisable assets at each reporting date, based on the expected utility of the assets. Uncertainties in these estimates relate to technical and economic obsolescence that may change the utility of certain software, IT equipment and other plant and equipment.

Defined benefit obligation (DBO): Management's estimate of the DBO is based on a number of critical underlying assumptions such as standard rates of inflation, discount rate and anticipation of future salary increases. Variation in these assumptions may significantly impact the DBO amount and the annual defined benefit expenses.

Fair value measurements: Management applies valuation techniques to determine the fair value of financial instruments (where active market quotes are not available) and non-financial assets. This involves developing estimates and assumptions consistent with how market participants would price the instrument. Management uses the best information available. Estimated fair values may vary from the actual prices that would be achieved in an arm's length transaction at the reporting date.

Provisions: At each balance sheet date basis the management judgment, changes in facts and legal aspects, the Company assesses the requirement of provisions against the outstanding warranties and guarantees. However, the actual future outcome may be different from this judgement.

Covance Softsol Limited

Statement of Changes in Equity for the half year ended 30 September 2024

(All amounts in Rs. lakhs , except share data and where otherwise stated)

A. Equity Share Capital

Particulars	Notes	Number of shares	Amount
As at 1 April 2023			
Allotment of Shares	12	10,000	1.00
Share Suspense		1,47,63,689	1,476.37
As at 31 March 2024		1,47,73,689	1,477.37
Cancellation of shares pursuant to Scheme of arrangement	12	10,000	1.00
As at 30 September 2024		1,47,63,689	1,476.37

B. Other Equity (Refer note 13)

Particulars	Reserves and Surplus				Other reserves			
Balance as at 31 March 2023	Capital redemption reserve	Securities premium reserve	General reserve	Retained earnings	Remeasurement of defined benefit obligations	unrealised Foreign Exchange Fluctuation Gain	Fair value changes in equity instruments through OCI	Total
Acquired in pursuant to the				**9,149.86**		**750.01**	**7,276.03**	**2,619.94**
scheme of arrangement					**-3.90**			
Ind AS adjustment	-	-	-		-		-14.43	**-14.43**
Profit for the year		-	-	57.50	-	-	-	**57.50**
Other comprehensive income	-	-	-	4.99	101.47	-276.84	-	**-170.38**
Income tax relating to items of OCI					-1.45	-29.55	80.62	49.61
Balance as at 31 March 2024	-	-		9,207.35	-0.36	821.93	-7,486.69	2,542.23
Profit for the year	-	-		131	-	-	-	131
Capital redemption reserve	1.00				-	-	-	1.00
Other comprehensive income	-	-	-	-	-	36.85	227.23	264.08
Income tax relating to items of OCI	-	-	-	-	-	10.73	-66.17	-76.90
Balance as at 30 Sept 2024	1.0	-	-	9,338.05	-0.36	848.05	-7,325.63	2,861.11

This is the Statement of Changes in Equity referred to in our report of even date.

Summary of significant accounting policies and other explanatory information

(All amounts in Rs lakhs , except share data and where otherwise stated)

5. Property, plant and equipment

Particulars	Computers	Total
Gross carrying amount		
At 1 April 2023	-	-
Acquired in pursuant to the scheme of arrangement	21.22	**21.22**
Additions	19.62	**19.62**
Disposals/retirement		-
Balance as at 31 March 2024	40.84	40.84
Acquired in pursuant to the scheme of arrangement		-
Additions	28.80	**28.80**
Disposals/retirement		-
Balance as at 30th Sept 2024	69.64	69.64
Accumulated depreciation		
Up to 1 April 2023		-
Acquired in pursuant to the scheme of arrangement	15.21	**15.21**
Charge for the year	6.53	**6.53**
Adjustments for disposals/retirement		-
Balance as at 31 March 2024	21.75	21.74
Acquired in pursuant to the scheme of arrangement		-
Charge for the year	10.81	**10.81**
Adjustments for disposals/retirement		-
Balance as at 30th Sept 2024	32.56	32.55
Net book value as at 31 March 2023	-	-
Net book value as at 31 March 2024	19.09	19.10
Net book value as at 30th September 2024	37.08	37.09

6. Other intangible assets

Particulars	Computer Software	Total
Gross carrying amount		
As at 1 April 2023		-
Acquired in pursuant to the scheme of arrangement	0.28	0.28
Additions	-	-
As at 31 March 2024	0.28	0.28
Acquired in pursuant to the scheme of arrangement		-
Additions	-	-
As at 30 September 2024	0.28	0.28
Accumulated amortization		
As at 1 April 2023		-
Acquired in pursuant to the scheme of arrangement	0.24	0.24
Charge for the year		-
As at 31 March 2024	0.24	0.24
Acquired in pursuant to the scheme of arrangement		
Charge for the year		-
As at 30 September 2024	0.24	0.24
Net carrying amount		
As at 1 April 2023		-
As at 31 March 2024	0.04	0.04
As at 30 September 2024	0.04	0.04

7. Investments

Particulars	As at	As at
	30 Sept 2024	**31 March 2024**
(i) Non-current		
Investments carried at fair value through OCI ('FVOCI')		
Investment in equity shares, unquoted		
Investments in subsidiary		
Softsol Resources Inc, USA13,120 (31 March 2024:13,120)		
common stock of USD 100 each, fully paid-up	1,760.93	1,760.93
	1,760.93	1,760.93
(ii) Current		
Investment carried at fair value through profit or loss ('FVTPL')		
Investment in mutual funds, quoted	699.15	550.24
	699.15	550.24
Investment carried at FVOCI		
Investment in units, unquoted		
Blume ventures Fund and Inventus Fund		
Blume Venture-5.88 units of Fund 1A of Rs. 10,000 each ,	1,511.40	1,314.05
1,01,094.90 units of Fund II of ₹ . 100 each and 3,00,000 units of fund 1X of ₹ . 100 each (31 March 2024 5.88 units of Fund 1A of ₹ .10,000 each , 1,01,094.90 units of Fund II of ₹ .100 each and 3,00,000 units of fund 1X of ₹ . 100 each. Inventus III-India Fund 25,200 units of ₹ . 1,000 each (31 March 2024:25,200 units).		
	1,511.40	1,314.05
	2,210.55	1,864.29
Aggregate amount of quoted investments and market value thereof	699.15	550.24
Aggregate amount of unquoted investments	3,272.33	3,074.98

8. Other financial assets

Particulars	As at	As at
	30 Sept 2024	**31 March 2024**
Unsecured, considered good		
Non-current	7,450.44	7,375.90
Loan to Subsidiary Company	7,450.44	7,375.90

9. Trade receivables

Particulars	As at	As at
	30 Sept 2024	**31 March 2024**
(Unsecured)		
- Considered good	196.04	124.22
- Considered doubtful	-	-
	196.04	**124.22**
Less: Allowance for doubtful debts	-	-
b. Unbilled Receivable	**569.33**	**322.27**

Trade Receivables ageing schedule:

As at 30 September 2024

Particulars		Outstanding from due date of payment				
		Less than 6 months	6 months - 1 year	1-2 years	More than 3 years	Total
(i)	Undisputed Trade receivables – considered good	196.04	-	-	-	196.04
(ii)	Undisputed Trade Receivables –	-	-	-	-	-
	which have significant increase in credit risk					
(iii)	Undisputed Trade Receivables – credit impaired	-	-	-	-	-
(iv)	Disputed Trade Receivables– considered good	-	-	-	-	-
(v)	Disputed Trade Receivables –	-	-	-	-	-
	which have significant increase in credit risk					
(vi)	Disputed Trade Receivables – credit impaired	-	-	-	-	-
(vii)	Unbilled Receivables	373.29				373.29
	Total	**569.33**	-	-	-	**569.33**

As at 31 March 2024

Particulars		Outstanding from due date of payment				
		Less than 6 months	6 months - 1 year	1-2 years	More than 3 years	Total
(i)	Undisputed Trade receivables – considered good	124.22	-	-	-	124.22
(ii)	Undisputed Trade Receivables – which have	-	-	-	-	
	significant increase in credit risk	-				
(iii)	Undisputed Trade Receivables – credit impaired	-	-	-	-	-
(iv)	Disputed Trade Receivables– considered good	-	-	-	-	-
(v)	Disputed Trade Receivables –	-	-	-	-	-
	which have significant increase in credit risk					
(vi)	Disputed Trade Receivables – credit impaired	-	-	-	-	-
(vii)	Unbilled Receivables	198.05				198.05
	Total	**322.27**	-	-		**322.27**

10. Other assets

Particulars	30 Sept 2024	31 March 2024
Current		
(Unsecured)		
- Considered good		
Prepaid expenses	5.62	10.57
Receivable from Softsol India	213.57	453.83
Balance with Revenue Authorities	-	22.14
	219.19	**486.54**

11. Cash and Bank Balances

Particulars	30 Sept 2024	31 March 2024
Cash and cash equivalents		
Balances with banks in current accounts	57.68	16.52
Cash on hand	0.16	0.16
	57.84	**16.68**

12. Equity share capital

i. Authorised share capital:				
Particulars	**As at 30th September 2024**		**As at 31st March 2024**	
	Number	**Amount**	**Number**	**Amount**
Equity shares of ' 10 each	**1,50,00,000**	**1500.00**	**1,50,00,000**	**1500.00**

ii. Issued, subscribed and paid up

Particulars	**As at 30th September 2024**		**As at 31st March 2024**	
	Number	**Amount**	**Number**	**Amount**
Equity shares of ' 10 each fully paid up			10,000	1.00
Equity share capital suspense	1,47,63,689	1,476.37	1,47,63,689	1,476.37
	1,47,63,689	**1,476.37**	**1,47,73,689**	**1,477.37**

iii. Reconciliation of number of equity shares outstanding at the beginning and at the end of the year

Particulars	As at 30th September 2024		As at 31st March 2024	
	Number	Amount	Number	Amount
Equity shares-A				
Balance at beginning and end of the year	10,000	1.00	10,000	1.00
Cancelled persuant to the scheme of Arrangement	10,000	1.00	-	-
Balance at the end of the year	-	-	10,000	1.00

	As at 30th September 2024		As at 31st March 2024	
	Number	Amount	Number	Amount
Equity shares under Suspense-B (#)				
Balance at beginning and end of the year	1,47,63,689	1,476.37	1,47,63,689	1,476.37
Balance at the end of the year	1,47,63,689	1,476.37	1,47,63,689	1,476.37

(#) As on the date of the financials allotment of shares to the shareholders account is under process.

iv. Rights, preferences and restrictions attached to equity shares

The Company has only one class of equity shares having a par value of ' 10 per share. Each holder of equity shares is entitled to one vote per share. The Company declares and pays dividend in Indian rupees. The dividend proposed by the Board of Directors, if any, is subject to the approval of the shareholders in the ensuing general meeting.

v. Details of shareholders holding more than 5% equity shares in the Company

Particulars	As at 30th September 2024		As at 31st March 2024	
Name of equity shareholders	Number	% holding	Number	% holding
Durga VLK Madala	95,57,408	64.74%	95,57,408	64.74%
Talluri Samatha	33,24,525	22.52%	33,24,525	22.52%
Srinivasa Rao Madala	30,015	0.20%	30,015	0.20%
Sambasiva Rao Madala	1,18,400	0.80%	1,18,400	0.80%
Bhaskara Rao Madala	10,69,766	7.25%	10,69,766	7.25%

Details of shares held by promoters

Description	30 Sept 2024		31 March 2024	
	No of Shares	% holding	No of Shares	% holding
DURGA V L K MADALA	95,57,408	64.74%	95,57,408	64.74%
MADALA SRINIVASA RAO	30,015	0.20%	30,015	0.20%
RAJA RAO BOYAPATI	25,300	0.17%	25,300	0.17%
M BHASKARA RAO	10,69,766	7.25%	10,69,766	7.25%
SAMBASIVA RAO MADALA	1,18,400	0.80%	1,18,400	0.80%
M SRIDEVI	46,355	0.31%	46,355	0.31%
	1,08,47,244		**1,08,47,244**	

13. Other equity

Particulars	As at	As at
	30 Sept 2024	31 March 2024
Reserve and surplus		
Capital redemption reserve	1.00	-
Retained earnings	9,338.05	9,207.35
	9,339.05	9,207.35
Other reserves		
Remeasurement of defined benefit obligations	-0.36	-0.36
unrealised Foreign Exchange Fluctuation Gain	848.05	821.93
Fair value changes on equity instruments through OCI	-7,325.63	-7,486.69
	-6,477.94	-6,665.12
	2,861.11	2,542.23

14. Other financial liabilities

Particulars	As at	As at
	30 Sept 2024	31 March 2024
(i) Non-current		
Loan from Softsol India Limited	7,291.98	7,291.98
Accrued Rent	-	
	7,291.98	7,291.98
(ii) Current		
Accrued expenses	-	4.24
Others	26.16	69.35

15. Provisions

Particulars	As at	As at
	30 Sept 2024	31 March 2024
(i) Non-current		
Gratuity	49.34	49.34
Compensated absences	4.65	4.65
Income tax	570.32	365.11
	624.31	419.11
(ii) Current		
Gratuity	25.25	29.85
Compensated absences	0.22	2.04
	25.47	31.89

16. Trade payables

Particulars	As at	As at
	30 Sept 2024	31 March 2024
Dues to micro and small enterprises	-	-
Others	-	9.58
	-	9.58

As at 30 September 2024

Particulars	Outstanding for following periods from the due date of payment			
	Less than 1 year	1-2 years	2-3 years	Total
i) MSME	-	-	-	
ii) Others	-	-	-	
iii) Disputed Dues-MSME	-	-	-	
iv) Disputed Dues-Others	-	-	-	
Total	-	-	-	

As at 31 March 2024

Particulars	Outstanding for following periods from the due date of payment			
	Less than 1 year	1-2 years	2-3 years	Total
i) MSME	-	-	-	
ii) Others	9.58	-	-	9.58
iii) Disputed Dues-MSME	-	-	-	-
iv) Disputed Dues-Others	-	-	-	-
Total	**9.58**	-	-	**9.58**

(a) There are no micro and small enterprises, as defined under the provisions of the Micro, Small and Medium Enterprises Development Act, 2006 to whom the Company owes dues as at the reporting date (30 September 2024: Nil, 31st March 2024: Nil). The micro and small enterprises have been identified by management on the basis of information available with the Company and have been relied upon by the auditors.

1.11 Ratios as per the Schedule III requirements

a) Current Ratio = Current Assets divided by Current Liabilities

Particulars	As at 30 Sept 2024	As at 31 March 2024
Current Assets	3,056.91	2,689.78
Current Liabilities	51.63	115.06
Ratio	59.21	23.38
% Change from previous year	153.30%	-10.36%

Reason for change more than 25%: This ratio has Increased mainly due to Reduction of current liabilities.

b) Debt Equity ratio = Total debt divided by Total equity where total debt refers to sum of current &non current borrowings

Particulars	As at 30 Sept 2024	As at 31 March 2024
Total debt	7,291.99	7,291.98
Total equity	4,337.48	4,019.60
Ratio	1.68	1.81
% Change from previous year	-7.33%	1.76%

c) Debt Service Coverage Ratio = Earnings available for debt services divided by Total interest and principal payments

Particulars	As at 30 Sept 2024	As at 31 March 2024
Profit after tax	**130.70**	**57.50**
Add: Non cash operating expenses and finance cost	243.00	459.00
-Depreciation and amortizations	10.81	6.53
-Finance cost	231.86	452.31
Earnings available for debt services	374.00	516.00
Interest cost on borrowings	231.86	452.31
Principal repayments	-	-
Total Interest and principal repayments	231.86	452.31
Ratio	1.61	1.14
% Change from previous year	41.39%	

Reason for change more than 25%:This ratio has Increased mainly due to Increase in Profits.

d) Return on Equity Ratio / Return on Investment Ratio = Net profit after tax divided by Equity

Particulars	As at 30 Sept 2024	As at 31 March 2024
Net profit after tax	130.70	57.50
Equity	4,337.48	4,019.60
Ratio	0.03	0.01
% Change from previous year	110.65%	

Reason for change more than 25%: This ratio has Increased mainly due to Increase in Profits

e) Inventory Turnover Ratio = Cost of goods sold divided by closing inventory

Particulars	As at 30 Sept 2024	As at 31 March 2024
Cost of goods sold	-	-
Closing Inventory	-	-
Inventory Turnover Ratio	-	-
% Change from previous year	0.00%	0.00%

f) Trade Receivables turnover ratio = Credit Sales divided by Closing trade receivables

Particulars	As at 30 Sept 2024	As at 31 March 2024
Credit Sales	716.68	1,104.59
Closing Trade Receivables	569.33	322.27
Ratio	1.26	3.43
% Change from previous year	-63.27%	

Reason for change more than 25%: Decreased due to Increase in Trade receivables

g) Trade payables turnover ratio = Credit purchases divided by closing trade payables

Particulars	As at 30 Sept 2024	As at 31 March 2024
Credit Purchases	59.78	144.80
Closing Trade Payables	-	9.58
Ratio	NA	15.11
% Change from previous year	NA	

Reason for change more than 25%: Not Applicable

h) Net capitalTurnoverRatio= Sales divided by Working capital whereas working capital=current assets - current liabilities

Particulars	As at 30 Sept 2024	As at 31 March 2024
Sales	716.68	1,104.59
Working Capital	3,031.44	2,657.88
Ratio	0.24	0.42
% Change from previous year	-43.11%	

Reason for change more than 25%: due to decline in sales.

i) Net profit ratio = Net profit after tax divided by Sales

Particulars	As at 30 Sept 2024	As at 31 March 2024
Net profit after tax	130.70	57.50
Sales	716.68	1,104.59
Ratio	0.18	0.05
% Change from previous year	250.34%	
Reason for change more than 25%:		

This ratio has increased due to increase in Profits

j) Returnon Capitalemployed (precash) = Earnings before interest and taxes (EBIT) divided by Capital Employed (precash)

Particulars	As at 30 Sept 2024	As at 31 March 2024
Profit before tax (A)	174.27	106.37
Finance Costs (B)	231.86	452.31
Other Income (C)	386.09	763.11
EBIT (D) = (A)+(B)-(C)	20.00	-204.00
Capital Employed (Pre Cash) (J)=(E)-(F)-(G)-(H)-(I)	9,985.00	9,850.00
Total Assets (E)	12,305.41	11,845.75
Current Liabilities (F)	51.63	115.06
Current Investments (G)	2,210.55	1,864.29
Cash and Cash equivalents (H)	57.84	16.68
Bank balances other than cash and cash equivalents (I)	-	-
Ratio (D)/(J)	0.00	(0.02)
% Change from previous year	**-109.67%**	

This ratio has increased due to increase in Profits

17. Revenue from operations

Particulars	Half Year Ended	Year Ended
	30 Sept 2024	31 March 2024
Sale of services		
Software services	716.68	1,104.59
	716.68	1,104.59

18. Other income

Particulars	Half Year Ended	Year Ended
	30 Sept 2024	31 March 2024
Interest income	231.86	452.31
Gain on redemption of mutual funds and Venture Capital units	-	253.81
Unrealised gain on mark to market marking of mutual funds and other units	155.13	58.24
Foreign exchange gain	-0.90	-1.24
	386.09	763.11

19. Employee Benefit Expense

Particulars	Half Year Ended	Year Ended
	30 Sept 2024	31 March 2024
Salaries and wages	595.66	1,114.37
Contribution to provident and other funds (refer note a below)	25.24	41.46
Staff welfare expenses	5.16	1.86
	626.05	**1,157.69**

(a) The amount recognized as an expense towards contribution to provident fund for the year aggregated to ₹ . 25.14 Lakhs (31 March 2024: ₹ . 41.18 and towards employee state insurance fund aggregated to ₹ . 0.09 Lakhs (31 March 2024: ₹ . 28).

20. Finance Costs

Particulars	Half Year Ended	Year Ended
	30 Sept 2024	31 March 2024
Interest Paid to Softsol india ltd on loan	231.86	452.31
	231.86	**452.31**

21. Other Expenses

Particulars	Half Year Ended	Year Ended
	30 Sept 2024	31 March 2024
Insurance	1.98	4.31
Rates and taxes	-	14.44
Communication	14.74	27.02
Travelling and conveyance	0.83	2.61
Legal and professional fees	4.73	0.09
Fees and subscriptions	-	0.62
Staff training and recruitment charges	-	0.35
Outsource Consultancy charges	35.58	93.67
Miscellaneous expenses	1.92	1.70
	59.78	144.80

22. Income tax

Particulars	Half Year Ended	Year Ended
	30 Sept 2024	**31 March 2024**
Current income tax	43.57	48.87
	43.57	48.87

23. Earnings per share (EPS)

Particulars	30 Sept 2024	31 March 2024
Profit attributable to equity shareholders	130.70	57.50
Weighted average number of equity shares used in computing per share	1,47,63,689	1,47,63,689
Earnings per equity share (in absolute ' terms) :		
Basic and Diluted	0.89	0.39
Nominal Value per share equity share	10	10

24. Fair value measurements

(i) Fair value hierarchy

Financial assets and financial liabilities measured at fair value in the statement of financial position are grouped into three levels of a fair value hierarchy. The three levels are defined based on the observability of significant inputs to the measurement,

Level 1: Quoted prices (unadjusted) in active markets for financial instruments.

Level 2: The fair value of financial instruments that are not traded in an active market is determined using valuation techniques which maximise the use of observable market data rely as little as possible on entity specific estimates.

Level 3: If one or more of the significant inputs is not based on observable market data, the instrument is included in level 3.

(ii) Financial assets and financial liabilities measured at fair value

Particulars	30Sept'2024	31March2024
Fairvaluehierarchy(Level1)	699.15	550.24
FinancialassetsInvestmentinmutualfunds Fairvaluehierarchylevel(Level3)	1,760.93	1,760.93
FinancialassetsInvestmentinequitysharesofsubsidiary		
Investmentinequityunitsofventurecapitalfundandothers	1,511.40	1,314.05

The Company does not have any financial instrument measured at fair value on recurring basis under Level 2 catergory. There are no transfers between levels during the year. The Company's policy is to recognise transfers into and transfers out of fair value hierarchy levels as at the end of the reporting period.

(iii) Valuation technique used to determine fair value

Investment in equity units of venture capital fund are valued based on valuation principles, techniques and methodology adopted by such venture capital fund. Investment in equity share of subsidiary are valued based on valuation techniques, including discounted cash flow method, adopted by the Company

(iv) Financial instruments by category

Forinstrumentscarriedatamortisedcost,carryingvaluerepresentsthebestestimateoffairvalue.

	30Sept'2024			31March2024		
	FVTPL	FVOCI	Amortisedcost	FVTPL	FVOCI	Amortisedcost
Financialassets						
Investments	699.15	1,511.40	-	550.24	1,314.05	-
Tradereceivables	-	-	569.33	-	-	322.27
Cashandcashequivalents	-	-	57.84	-	-	16.68
Otherbankbalances	-	-	-	-	-	-
Otherfinancialassets	-	-	-	-	-	-
Totalfinancial assets	**699.15**	**1,511.40**	**627.17**	**550.24**	**1,314.05**	**338.95**

	30Sept'2024			31March2024		
	FVTPL	FVOCI	Amortisedcost	FVTPL	FVOCI	Amortisedcost
Financialliabilities						
Tradepayables	-	-	26.16	-	-	9.5873.59
Otherfinancialliabilities	-	-	-	-	-	-
Totalfinancial liabilities	-	-	**26.16**	-	-	**83.17**

25. Financial instruments risk management

The Company's principal financial liabilities comprises of trade and other payables. The Company's principal financial assets include trade and other receivables, cash and cash equivalents and other bank balances that derive directly from its operations. The Company also holds FVTOCI and FVTPL investments.

The Company is exposed to credit risk, market risk and liquidity risk. The Company's Board of Directors oversees the management of these risks. The Company's Board of Directors are supported by the senior management that advises on financial risks and the appropriate financial risk governance framework for the Company. The senior management provides assurance to the Company's Board of Directors that the Company's financial risk activities are governed by appropriate policies and procedures and that financial risks are identified, measured and managed in accordance with the Company's policies and risk objectives.

A. Credit risk

Credit risk is the risk of financial loss to the Company if a customer or counterparty to a financial instrument fails to meet its contractual obligations, and arises principally from the Company's receivables from customers. Credit risk is managed through credit approvals, establishing credit limits and continuously monitoring the creditworthiness of customers to which the Company grants credit terms in the normal course of business. The Company establishes an allowance for credit losses and impairment that represents its estimate of expected losses in respect of trade and other receivables.

Trade and other receivables

The Company's exposure to credit risk is influenced mainly by the individual characteristics of each customer. The demographics of the customer, including the default risk of the industry and country in which the customer operates, also has an influence on credit risk assessment. Credit risk is managed through credit approvals, establishing credit limits and continuously monitoring the creditworthiness of customers to which the Company grants credit terms in the normal course of business.

Financial assets that are neither past due nor impaired

None of the Company's cash equivalents, including fixed deposits, were either past due or impaired as at 30th September'2024

Financial assets that are past due but not impaired

The Company's credit period for customers generally ranges from 30 - 60 days. The aging of trade receivables that are not due and past due but not impaired is given below:

Particulars	30 Sept'2024	31 March'2024
Neither past due nor impaired	-	-
Past due not impaired:		
less than 180 days	569.33	322.27
181-365 days		
Greater than 365 days	-	-
	569.33	**322.27**

Other than trade receivables, the Company has no significant class of financial assets that is past due but not impaired.

On account of adoption of Ind AS 109, the Company uses Expected Credit Loss (ECL) model for assessing the impairment loss. For this purpose, the Company uses a provision matrix to compute the expected credit loss amount for trade receivables. The provision matrix takes into account external and internal credit risk factors and historical data of credit losses from various customers. The management believes that there is no change in allowance for credit losses during the half year ended 30 September 2024 and year ended 31 March 2024.

B. Liquidity risk

Prudent liquidity risk management implies maintaining sufficient cash and marketable securities and the availability of funding through an adequate amount of committed credit facilities to meet obligations when due.

Management monitors rolling forecasts of the Company's liquidity position and cash and cash equivalents on the basis of expected cash flows. The Company takes into account the liquidity of the market in which the entity operates. In addition, the Company's liquidity management policy involves projecting cash flows and considering the level of liquid assets necessary to meet obligations, monitoring balance sheet liquidity ratios against internal and external regulatory requirements and maintaining debt financing plans.

Maturities of financial liabilities

The tables below analyses the Company's financial liabilities following into different maturity groupings based on their contractual maturities for all non-derivative financial liabilities. The amounts disclosed in the table are the contractual undiscounted cash flows. Balances due within 12 months equal their carrying balances as the impact of discounting is insignificant.

30 September 2024

Particulars	Up to 1 year	From 1 to 3 years	More than 3 years	Total
Non-derivatives				
Trade and other payables	-	-	-	-
Other financial liabilities	26.16	7,291.99	-	**7,318.15**
Total	26.16	7,291.99	-	7,318.15

31 March 2024

Particulars	Up to 1 year	From 1 to 3 years	More than 3 years	Total
Non-derivatives				
Trade payable	9.58	-	-	**9.58**
Other financial liabilities	73.59	7,291.98	-	**7,365.56**
Total	**83.17**	**7,291.98**	-	**7,375.15**

C. Market risk

Market risk is the risk of loss of future earnings, fair values or future cash flows that may result from adverse changes in market rates and prices (such as foreign currency exchange rates) or in the price of market risk-sensitive instruments as a result of such adverse changes in market rates and prices. Market risk is attributable to all market risk-sensitive financial instruments, all foreign currency receivables and payables and all short-term and long-term debt. The Company is exposed to market risk primarily related to foreign exchange rate risk. Thus, the Company's exposure to market risk is a function of revenue generating and operating activities in foreign currencies.

Foreign exchange risk

The Company's foreign exchange risk arises from its foreign currency revenues (primarily in US$). Foreign exchange risk arises from future commercial transactions and recognised assets and liabilities denominated in a currency that is not the company's functional currency. A significant portion of the Company's revenues are in US$. As a result, if the value of the Indian rupee appreciates relative to US$, the Company's revenues measured in Indian rupees may decrease.

The following table details non derivative financial instruments which are denominated in US$:

Particulars	30 Sept'2024	31 March 2024
Loan to Subsidiary	88,00,000	88,00,000

The following table analyses foreign currency risk from non derivative financial instruments, which are denominated in US$

Particulars	Impact on profit	
	30 Sept'2024	31 March 2024
USD sensitivity*		
Rs / USD - Increase by 2%	1,46,73,120	1,44,68,960
Rs / USD - Decrease by 2%	(1,46,73,120)	(1,44,68,960)

* Holding all other variables constant.

26. Capital risk management

The Company's objective when managing capital is to safeguard the Company's ability to continue as a going concern in order to provide returns for shareholders and benefits for stakeholders and to maintain an optimal capital structure to reduce the cost of capital. Hence, the Company may adjust any dividend payments, return capital to shareholders or issue new shares. Total capital is the equity as shown in the statement of financial position. Currently the Company does not have any long term borrowings and working capital facilities.

27. Related party disclosures

(a) **Names of the related parties and nature of relationship**

Names of related parties	Nature of relationship
Madala Srinivasa Rao, Managing Director	Key Managerial Personnel (KMP)
Madala Bhaskar Rao, Director	Key Managerial Personnel (KMP)
Koteswara Rao Y, Chief Financial Officer	Key Managerial Personnel (KMP)
A R M Madhuri , Company Secretary	Key Managerial Personnel (KMP)
Softsol Resources Inc., USA	100% Subsidiary Company
Softsol India Limited	Demerged Company

(b) Transactions with related parties

Particulars	Half year ended	Year Ended
	30 September 2024	31 March 2024
Transactions with subsidiary company		
Services rendered	-	120.67
Interest Received for the year	231.86	452.31
(c) Balances receivable		

Particulars	As at	
	30 September 2024	31 March 2024
Loan to Subsidiary company	7,373.41	7,336.56
Interest Receivable from WOS	37.24	39.34
Trade Receivables	-	120.67
Loan payable to Demerged company	7,291.98	7,291.98

28. Contingent liabilities and commitments

Particulars	As at	As at
	30 September 2024	31 March 2024
Commitments		
Capital commitments for investments in venture funds	48.00	48.00

29. Where ever required figures have been regrouped.

For PAVULURI & CO **Chartered Accountants** **Firm Reg No:012194S**	**For and on behalf of Board of Directors of** **COVANCE SOFTSOL LIMITED**	
CA N RAJESH Partner M.No:223169 UDIN:25223169BMILKR9812	**Bhaskara Rao Madala** DIN:00474589 Director	**B S Srinivasan** DIN:00482513 Director
Place : Hyderabad Date : 24.11.2024	**Y Koteswara Rao** CFO	**ARM Madhuri** Company Secretary

.CONSOLIDATED INDEPENDENT AUDITORS REPORT

To the members of,

M/s. COVANCE SOFTSOL LIMITED

Report on the Consolidated Ind AS Financial Statements

Opinion

We have audited the accompanying Consolidated Ind AS financial statements of **M/s. COVANCE SOFTSOL LIMITED**("the Holding Company") and its subsidiary company (the Holding Company and its subsidiary company together referred as 'the Group'), which comprise the Consolidated Balance Sheet as at September 30, 2024, the consolidated Statement of Profit and Loss (including Other Comprehensive Income), the Consolidated Statement of Changes in Equity and the Consolidated Statement of Cash Flows for the year then ended, and a summary of significant accounting policies and other explanatory information (hereinafter referred to as "the Consolidated Ind AS financial statements").

In our opinion and to the best of our information and according to the explanations given to us, the aforesaid Consolidated financial statements give the information required by the Companies Act, 2013 ("the Act") in the manner so required and give a true and fair view in conformity with the Indian Accounting Standards prescribed under section 133 of the Act read with the Companies (Indian Accounting Standards) Rules, 2015, as amended, ("Ind AS") and other accounting principles generally accepted in India, of the state of affairs of the Group as at September 30, 2024, the Consolidated profit, Consolidated total comprehensive income, Consolidated changes in equity and its Consolidated cash flows for the year ended on that date.

Basis for Opinion

We conducted our audit of the Consolidated financial statements in accordance with the Standards on Auditing (SAs) specified under section 143(10) of the Companies Act, 2013. Our responsibilities under those Standards are further described in the Auditor's Responsibilities for the Audit of the consolidated Financial Statements section of our report. We are independent of the Group in accordance with the Code of Ethics issued by the Institute of Chartered Accountants of India together with the ethical requirements that are relevant to our audit of the Consolidated financial statements under the provisions of the Companies Act, 2013 and the Rules thereunder, and we have fulfilled our other ethical responsibilities in accordance with these requirements and the Code of Ethics. We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our audit opinion on the consolidated financial statements.

Key audit matters

Key audit matters are those matters that, in our professional judgment, were of most significance in our audit of the standalone financial statements of the current period. These matters were addressed in the context of our audit of the standalone financial statements as a whole, and in forming our opinion thereon, and we do not provide a separate opinion on these matters. We have determined the matters described below to be the key audit matters to be communicated in our report.

We draw attention to the following:

Covance Softsol limited (herein after referred to as "the company") is a public limited company domiciled in India and incorporated under the provisions of the Companies Act,2013. The registered office of the company is located at Hyderabad. Pursuant the scheme of arrangement duly Sanctioned by the Hon'ble National Company Law Tribunal, Hyderabad bench vide its order dated 12.09.2024 with effect from the appoint date, i.e. 1st April, 2023, IT/ITES business of the COVANCE SOFTSOL LIMITED stands transferred to vest in the company as going concern.

Information Other than the Consolidated Financial Statements and Auditor's Report Thereon

The Company's Board of Directors is responsible for the preparation of the other information. The other information comprises the information included in the Management Discussion and Analysis, Board's Report including Annexures to Board's Report, Business Responsibility Report, Corporate Governance and Shareholder's Information, but does not include the consolidated financial statements, standalone financial statements and our auditor's report thereon.

Our opinion on the consolidated financial statements does not cover the other information and we do not express any form of assurance conclusion thereon.

In connection with our audit of the consolidated financial statements, our responsibility is to read the other information, consider whether the other information is materially inconsistent with the consolidated financial statements or our knowledge obtained during the course of our audit or otherwise appears to be materially misstated.

If, based on the work we have performed, we conclude that there is a material misstatement of this other information, we are required to report that fact. We have nothing to report in this regard.

Management's Responsibility for the Consolidated Financial Statements

The Company's Board of Directors is responsible for the matters stated in section 134(5) of the Act with respect to the preparation and presentation of these consolidated financial statements that give a true and fair view of the consolidated financial position, consolidated financial performance including other comprehensive income, consolidated changes in equity and consolidated cash flows of the Group in accordance with the Ind AS and other accounting principles generally accepted in India. The respective Boards of Directors of the companies included in the Group are responsible for maintenance of adequate accounting records in accordance with the provisions of the Act for safeguarding the assets of the Group and for preventing and detecting frauds and other irregularities; selection and application of appropriate accounting policies; making judgments and estimates that are reasonable and prudent; and design, implementation and maintenance of adequate internal financial controls, that were operating effectively for ensuring the accuracy and completeness of the accounting records, relevant to the preparation and presentation of the financial statements that give a true and fair view and are free from material misstatement, whether due to fraud or error, which have been used for the purpose of preparation of the consolidated financial statements by the Directors of the Company, as aforesaid.

In preparing the consolidated financial statements, the respective Boards of Directors of the companies included in the Group are responsible for assessing the ability of the respective entities to continue as a going concern, disclosing, as applicable, matters related to going concern and using the going concern basis of accounting unless the respective Boards of Directors either intend to liquidate their respective entities or to cease operations, or have no realistic alternative but to do so.

The respective Boards of Directors of the companies included in the Group are also responsible for overseeing the financial reporting process of the Group.

Auditor's Responsibilities for the Audit of the Consolidated Financial Statements

Our objectives are to obtain reasonable assurance about whether the consolidated financial statements as a whole are free from material misstatement, whether due to fraud or error, and to issue an auditor's report that includes our opinion. Reasonable assurance is a high level of assurance, but is not a guarantee that an audit conducted in accordance with SAs will always detect a material misstatement when it exists. Misstatements can arise from fraud or error and are considered material if, individually or in the aggregate, they could reasonably be expected to influence the economic decisions of users taken on the basis of these consolidated financial statements.

As part of an audit in accordance with SAs, we exercise professional judgment and maintain professional skepticism throughout the audit. We also:

- Identify and assess the risks of material misstatement of the consolidated financial statements, whether due to fraud or error, design and perform audit procedures responsive to those risks, and obtain audit evidence that is sufficient and appropriate to provide a basis for our opinion. The risk of not detecting a material misstatement resulting from fraud is higher than for one resulting from error, as fraud may involve collusion, forgery, intentional omissions, misrepresentations, or the override of internal control.
- Obtain an understanding of internal financial controls relevant to the audit in order to design audit procedures that are appropriate in the circumstances. Under section 143(3)(i) of the Act, we are also responsible for expressing our opinion on whether the Company has adequate internal financial controls system in place and the operating effectiveness of such controls.
- Evaluate the appropriateness of accounting policies used and the reasonableness of accounting estimates and related disclosures made by management.
- Conclude on the appropriateness of management's use of the going concern basis of accounting and, based on the audit evidence obtained, whether a material uncertainty exists related to events or conditions that may cast significant doubt on the Company's ability to continue as a going concern. If we conclude that a material uncertainty exists, we are required to draw attention in our auditor's report to the related disclosures in the consolidated financial statements or, if such disclosures are inadequate, to modify our opinion. Our conclusions are based on the audit evidence obtained up to the date of our auditor's report. However, future events or conditions may cause the Company to cease to continue as a going concern.

- Evaluate the overall presentation, structure and content of the consolidated financial statements, including the disclosures, and whether the consolidated financial statements represent the underlying transactions and events in a manner that achieves fair presentation.
- Obtain sufficient appropriate audit evidence regarding the financial information of the entities within the group to express an opinion on the consolidated financial statements. We are responsible for the direction, supervision and performance of the audit of the financial statements of such entities included in the consolidated financial statements of which we are independent auditors.

Materiality is the magnitude of misstatements in the consolidated financial statements that, individually or in aggregate, makes it probable that the economic decisions of a reasonably knowledgeable user of the financial statements may be influenced. We consider quantitative materiality and qualitative factors in (i) planning the scope of our audit work and in evaluating the results of our work; and (ii) to evaluate the effect of any identified misstatements in the financial statements.

We communicate with those charged with governance regarding, among other matters, the planned scope and timing of the audit and significant audit findings, including any significant deficiencies in internal control that we identify during our audit.

We also provide those charged with governance with a statement that we have complied with relevant ethical requirements regarding independence, and to communicate with them all relationships and other matters that may reasonably be thought to bear on our independence, and where applicable, related safeguards.

From the matters communicated with those charged with governance, we determine those matters that were of most significance in the audit of the consolidated financial statements of the current period and are therefore the key audit matters. We describe these matters in our auditor's report unless law or regulation precludes public disclosure about the matter or when, in extremely rare circumstances, we determine that a matter should not be communicated in our report because the adverse consequences of doing so would reasonably be expected to outweigh the public interest benefits of such communication.

Other Matter

We have relied upon the unaudited financial statements of Softsol Resources Inc., a wholly owned subsidiary, provided and certified by the management whose unaudited financial statements reflect total assets of Rs.15,374.65 lakhs as at 30th September, 2024, total revenues of Rs.3,949.30 lakhs for the year ended on that date.

The above financial information are before giving effect to any consolidated adjustments. These financial statements have been audited by other auditors whose reports have been furnished to us by the management and our opinion on the consolidated financial statements, in so far as it relates to the amounts and disclosures included in respect of the subsidiary and our report in terms of sub-section (3) of section 143 of the Act, in so far as it relates the aforesaid subsidiary is based solely on the reports of the other auditors.

The above subsidiary is located outside India whose financial statements and other financial information have been prepared in accordance with accounting principles generally accepted in that country and which have not been audited under generally accepted auditing standards applicable in that country. The Company's management has converted the financial statements of such subsidiary located outside India from accounting principles generally accepted in that country to accounting principles generally accepted in India. We have audited these conversion adjustments made by the Company's management. Our Opinion in so far as it relates to the balances and affairs of such subsidiary located outside India is based on the report of other auditors and the conversion adjustments prepared by the management of the company and audited by us. Our Opinion on the consolidated financial statements, and our report on Other Legal and Regulatory requirements below, is not modified in respect of the above matter with respect to our reliance on the work done and the reports of the other auditors.

Report on Other Legal and Regulatory Requirements

1. As required by Section 143(3) of the Act, based on our audit we report to the extent applicable, that :

a. We have sought and obtained all the information and explanations which to the best of our knowledge and belief were necessary for the purposes of our audit.

b. In our opinion, proper books of account as required by law have been kept by the Company so far as it appears from our examination of those books.

c. The Consolidated Balance Sheet, the Consolidated Statement of Profit and Loss including Other Comprehensive Income, the consolidated Statement of Changes in Equity and the consolidated Statement of Cash Flow dealt with by this Report are in agreement with the relevant books of account.

d. In our opinion, the aforesaid consolidated financial statements comply with the Ind AS specified under Section 133 of the Act, read with Rule 7 of the Companies (Accounts) Rules, 2014.

e. On the basis of the written representations received from the directors of the Holding Company as on September 30, 2024 taken on record by the Board of Directors of the Holding Company, none of the directors of the Group Companies incorporated in India is disqualified as on September 30, 2024 from being appointed as a director in terms of Section 164 (2) of the Act.

f. With respect to the adequacy of the internal financial controls over financial reporting of the Holding Company and its subsidiary companies the operating effectiveness of such controls, refer to our separate Report in "Annexure A". Our report expresses an unmodified opinion on the adequacy and operating effectiveness of the internal financial control over financial reporting of those Companies, for reasons stated therein.

g. With respect to the other matters to be included in the Auditor's Report in accordance with the requirements of section 197(16) of the Act, as amended In our opinion and to the best of our information and according to the explanations given to us, the remuneration paid by the Company to its directors during the year is in accordance with the provisions of section 197 of the Act.

h. With respect to the other matters to be included in the Auditor's Report in accordance with Rule 11 of the Companies (Audit and Auditors) Rules, 2014, as amended in our opinion and to the best of our information and according to the explanations given to us :

i. The Company has disclosed the impact of pending litigations on its financial position in its consolidated financial statements.

i. The Company did not have any long-term contracts including derivative contracts for which there are for material foreseeable losses

ii. There were no amounts which were required to be transferred to the to the Investor Education and Protection Fund by the Company.

iii. (a) The respective Managements of the Company and its subsidiaries which are companies incorporated in India, whose financial statements have been audited under the Act, have represented to us that, to the best of their knowledge and belief, no funds (which are material either individually or in the aggregate) have been advanced or loaned or invested (either from borrowed funds or share premium or any other sources or kind of funds) by the Company or any of such subsidiaries to or in any other person or entity, including foreign entity ("Intermediaries"), with the understanding, whether recorded in writing or otherwise, that the Intermediary shall, directly or indirectly lend or invest in other persons or entities identified in any manner whatsoever by or on behalf of the Company or any of such subsidiaries ("Ultimate Beneficiaries") or provide any guarantee, security or the like on behalf of the Ultimate Beneficiaries.

(b) The respective Managements of the Company and its subsidiaries which are companies incorporated in India, whose financial statements have been audited under the Act, have represented to us that, to the best of their knowledge and belief, no funds (which are material either individually or in the aggregate) have been received by the Company or any of such subsidiaries from any person or entity, including foreign entity ("Funding Parties"), with the understanding, whether recorded in writing or otherwise, that the Company or any of such subsidiaries shall, directly or indirectly, lend or invest in other persons or entities identified in any manner whatsoever by or on behalf of the Funding Party ("Ultimate Beneficiaries") or provide any guarantee, security or the like on behalf of the Ultimate Beneficiaries.

(c) Based on the audit procedures that have been considered reasonable and appropriate in the circumstances performed by us on the Company and its subsidiaries which are companies incorporated in India whose financial statements have been audited under the Act, nothing has come to our notice that has caused us to believe that the representations under sub-clause (i) and (ii) of Rule 11(e), as provided under (a) and (b) above, contain any material misstatement.

(v) The company did not propose any dividend during the year.

(vi) Based on our examination which included test checks, performed by us on the Company and its subsidiaries incorporated in India, except for the instances mentioned below, have used accounting softwares for maintaining their respective books of account for the half year ended September 30, 2024 which has a feature of recording audit trail (edit log) facility and the same has operated throughout the year for all relevant transactions recorded in the softwares. Further, during the course of audit, we have not come across any instance of the audit trail feature being tampered with. The financial statements of two subsidiaries that are not material to the consolidated financial statements of the Group, have not been audited under the provisions of the Act as of the date of this report. Therefore, we are unable to comment on the reporting requirement under Rule 11(g) of the Companies (Audit and Auditors) Rules, 2014 in respect of these two subsidiaries.

As proviso to Rule 3(1) of the Companies (Accounts) Rules, 2014 is applicable from April 1, 2023, reporting under Rule 11(g) of the Companies (Audit and Auditors) Rules, 2014 on preservation of audit trail as per the statutory requirements for record retention is not applicable for the half year ended September 30, 2024.

2. With respect to the matters specified in paragraphs 3(xxi) and 4 of the Companies (Auditor's Report) Order, 2020 (the "Order"/ "CARO") issued by the Central Government in terms of Section 143(11) of the Act, to be included in the Auditor's report, according to the information and explanations given to us, and based on the CARO reports issued by us for the Company and its subsidiaries included in the consolidated financial statements of the Company, to which reporting under CARO is not applicable, we report that there are no qualifications or adverse remarks in these CARO reports.

Place: Hyderabad
Date: 24.11.2024

For PAVULURI&Co.
Chartered Accountants
Firm Reg. No: 012194S
(CANRAJESH)
PARTNER
M.No: F-223169
UDIN #25223169BMILKS2368

Annexure "A" to the Independent Auditor's Report

(Referred to in paragraph 1(f) under 'Report on Other Legal and Regulatory Requirements' section of our report to the Members of Covance Softsol Limited of even date)

Report on the Internal Financial Controls Over Financial Reporting under Clause (i) of Sub-section 3 of Section 143 of the Companies Act, 2013 ("the Act")

In conjunction with our audit of the consolidated financial statements of the company as of and for the half year ended September 30, 2024, we have audited the internal financial controls over financial reporting of **M/s. Covance Softsol limited** ("the Holding Company") and such companies incorporated in India under the Act which are its subsidiary companies as of that date.

Management's Responsibility for Internal Financial Controls

The Board of Directors of the Company is responsible for establishing and maintaining internal financial controls based on the internal control over financial reporting criteria established by the Company considering the essential components of internal control stated in the Guidance Note on Audit of Internal Financial Controls over Financial Reporting issued by the Institute of Chartered Accountants of India. These responsibilities include the design, implementation and maintenance of adequate internal financial controls that were operating effectively for ensuring the orderly and efficient conduct of its business, including adherence to respective company's policies, the safeguarding of its assets, the prevention and detection of frauds and errors, the accuracy and completeness of the accounting records, and the timely preparation of reliable financial information, as required under the Companies Act, 2013.

Auditor's Responsibility

Our responsibility is to express an opinion on the internal financial controls over financial reporting of the Company based on our audit. We conducted our audit in accordance with the Guidance Note on Audit of Internal Financial Controls Over Financial Reporting (the "Guidance Note") issued by the Institute of Chartered Accountants of India and the Standards on Auditing prescribed under Section 143(10) of the Companies Act, 2013, to the extent applicable to an audit of internal financial controls. Those Standards and the Guidance Note require that we comply with ethical requirements and plan and perform the audit to obtain reasonable assurance about whether adequate internal financial controls over financial reporting was established and maintained and if such controls operated effectively in all material respects.

Our audit involves performing procedures to obtain audit evidence about the adequacy of the internal financial controls system over financial reporting and their operating effectiveness. Our audit of internal financial controls over financial reporting included obtaining an understanding of internal financial controls over financial reporting, assessing the risk that a material weakness exists, and testing and evaluating the design and operating effectiveness of internal control based on the assessed risk. The procedures selected depend on the auditor's judgment, including the assessment of the risks of material misstatement of the financial statements, whether due to fraud or error.

We believe that the audit evidence we have obtained, is sufficient and appropriate to provide a basis for our audit opinion on the internal financial controls with reference to consolidated financial statements

Meaning of Internal Financial Controls over Financial Reporting

A company's internal financial control over financial reporting is a process designed to provide reasonable assurance regarding the reliability of financial reporting and the preparation of financial statements for external purposes in accordance with generally accepted accounting principles. A company's internal financial control over financial reporting includes those policies and procedures that (1) pertain to the maintenance of records that, in reasonable detail, accurately and fairly reflect the transactions and dispositions of the assets of the company; (2) provide reasonable assurance that transactions are recorded as necessary to permit preparation of financial statements in accordance with generally accepted accounting principles, and that receipts and expenditures of the company are being made only in accordance with authorizations of management and directors of the company; and (3) provide reasonable assurance regarding prevention or timely detection of unauthorized acquisition, use, or disposition of the company's assets that could have a material effect on the financial statements.

Inherent Limitations of Internal Financial Controls with Reference to Consolidated Financial statements

Because of the inherent limitations of internal financial controls over financial reporting, including the possibility of collusion or improper management override of controls, material misstatements due to error or fraud may occur and not be detected. Also, projections of any evaluation of the internal financial controls over financial reporting to future periods are subject to the risk that the internal financial control over financial reporting may become inadequate because of changes in conditions, or that the degree of compliance with the policies or procedures may deteriorate.

Opinion

In our opinion, to the best of our information and according to the explanations given to us, the Company has, in all material respects, an adequate internal financial controls system over financial reporting and such internal financial controls over financial reporting were operating effectively as at September 30, 2024, based on the internal control over financial reporting criteria established by the Company considering the essential components of internal control stated in the Guidance Note on Audit of Internal Financial Controls Over Financial Reporting issued by the Institute of Chartered Accountants of India.

Place: Hyderabad
Date: 24.11.2024

For PAVULURI & Co.
Chartered Accountants
Firm Reg. No: 012194S
CA N RAJESH
PARTNER
M.No: F-223169
UDIN#25223169BMILKS2368

CONSOLIDATED BALANCE SHEET AS AT 30th Sept 2024
(All amounts in Rs. Lakhs, except share data and where otherwise stated)

Particulars	Note	As at 30.09.2024	As at 31.03.2024
ASSETS:			
Non-Current Assets			
(a) Property, Plant and Equipment	5	126.26	108.27
(b) Other intangible assets	7	48.98	48.98
(c) Financial assets			
Other financial assets	9 &10(i)	1,857.87	1,515.92
(d) Deferred tax assets (net)		289.40	289.12
Total non-current assets		***2,322.51***	***1,962.29***
Current assets			
(a) Financial Assets			
(i) Investments	8	13,676.74	12,340.48
(ii) Trade receivables	11	1,665.94	1,305.12
(iii) Cash and cash equivalents	12	246.56	392.37
(b) Other current assets	10(ii)	278.49	538.40
Total current assets		***15,867.73***	***14,576.37***
TOTAL ASSETS		**18,190.24**	**16,538.66**
EQUITY AND LIABILITIES:			
Equity			
(a) Equity share capital	13	1,476.37	1,477.37
(b) Other equity	14	7,809.65	5,868.81
Total equity		***9,286.02***	***7,346.18***
Liabilities			
Non-current liabilities			
(a) Financial liabilities			
Other financial liabilities	15(i)	7,291.98	7,291.98
(b) Provisions	16(i)	580.75	419.11
(c) Deferreed Tax Liabilities (net)		9.64	3.19
Total non-current liabilities		***7,882.37***	***7,714.28***
Current Liabilities			
(a) Financial Liabilities			
(i) Trade payables	17	364.83	346.62
(ii) Other Financial Liabilities	15(ii)	587.99	1,099.69
(b) Provisions	16(ii)	69.03	31.89
Total current Liabilities		***1,021.85***	***1,478.20***
TOTAL EQUITY AND LIABILITIES		**18,190.24**	**16,538.66**
Significant accounting policies are in the notes 1 to 4			

The accompanying notes referred to above form an integral part of the financial statements.
This is the Balance sheet referred to in our report of even date.

CONSOLIDATED STATEMENT OF PROFIT AND LOSS FOR THE HALF YEAR ENDED 30.09.2024
(All amounts in Rs. Lakhs, except share data and where otherwise stated)

	Particulars	Note No	Half Year Ended 30.09.2024	Year Ended 31.03.2024
I	**INCOME:**			
	Revenue from Operations	18	4,340.98	6,117.12
	Other Income	19	593.03	762.54
	Total Income		4,934.01	6,879.66
	EXPENSES:			
	Employee Benefit Expense	20	1,983.16	3,706.66
	Finance costs	21	233.08	590.00
	Depreciation and amortisation expense	5,6 & 7	10.81	24.05
	Other Expenses	22	1,353.65	2,317.38
	Total Expenses		3,580.70	6,638.10
	Profit Before Exceptional Items and taxes		**1,353.31**	**241.56**
	Exceptional Item		-	
	Profit Before Tax		**1,353.31**	**241.56**
	Tax Expense			
	Current Tax	23	43.57	116.10
	(Short)/Excess Earlier Year taxes			
	MAT credit utilisation/entitlement			
	Deferred Tax liability /(Asset)			
	Profit for the Year		1,309.74	125.47
	Other Comprehensive Income			
	Items that will not be reclassified to profit or loss			
	Re-measurement loss on defined benefit plans		-	4.99
	Gain/(loss) on fair value changes on equity instruments		668.42	1,515.39
	Gain on exchange fluctuation		36.85	101.47
	Less: Income tax relating to items that will		-76.90	49.61
	not be reclassified to profit and loss			
	Items that will be reclassified to profit or loss		-	0.00
	Exchange Difference in translating the financial		1.73	57.23
	statements of a foreign operations			
	Total Other Comprehensive Income for the year		630.10	1,726.70
	Total Comprehensive Income for the year		1,939.84	1,854.17
II	**Earnings per equity share (EPES)**	24		
	Par value per share		10	10
	Basic EPS		8.87	0.85
	Diluted EPS		8.87	0.85
	Significant accounting policies are in the notes 1 to 4			

The accompanying notes referred to above form an integral part of the financial statements.
This is the Statement of Profit& Loss referred to in our report of even date.

Consolidated Cash Flow Statement for the half year ended 30th Sept 2024
(All amounts in Rs. Lakhs, except share data and where otherwise stated)

Particulars	Half year ended 30 Sept 2024	Year ended 31 March 2024
Cash flow from operating activities		
Profit before tax	**1,353.31**	**241.57**
Adjustments:		-
Depreciation and amortisation expense	10.81	24.05
Interest income on fixed deposit and others	-38.44	-70.22
Provision/(reversal) for employee benefits	-6.43	13.26
Gain/(loss) on redemption of mutual funds	-400.36	-672.85
Unrealised gain on mark to market marking of mutual funds	-155.13	-58.24
Operating cash flows before working capital changes	763.76	-522.42
(Increase)/decrease in trade receivables	-360.82	(79.94)
Increase/(decrease) in trade payables	18.21	(6.76)
(Increase)/decrease in other current assets	259.91	(451.20)
(Increase)/Decrease in non-current financial assets	-341.95	(247.19)
Increase/(Decrease) in other non-current financial liabilities	0.00	15.35
Increase/(decrease) in other current financial liabilities	-206.59	83.24
Cash generated from operating activities	132.52	(1208.92)
Income-taxes paid	90.90	165.13
Net cash generated from operating activities (A)	223.42	(1043.79)
Cash flows from investing activities		
Purchase of property, plant and equipment	-28.80	-108.16
Net Investment in mutual funds and venture capital funds	-112.35	-23.95
Interest income received	38.44	70.22
Net cash used in investing activities (B)	-102.71	-61.88
Cash flows from financing activities		
Proceeds from short term Borrowings	-305.12	11.78
Proceds from issue of shares	0.00	1.00
Net cash used in financing activities (C)	-305.12	12.78
Net (decrease)/ increase in cash and cash equivalents during the year	-184.41	-1,092.89
Forex translations reserve	38.58	**158.70**
Cash and cash equivalents at the beginning of the year	392.38	1,326.57
Cash and cash equivalents at the end of the year	246.55	392.38
Cash and cash equivalents includes		
Balances with banks in current accounts	246.40	392.21
Cash on hand	0.16	0.16

This is the Cash Flow Statement referred to in our report of even date.

For PAVULURI & CO **Chartered Accountants** **Firm Reg No:012194S**	**For and on behalf of Board of Directors of** **COVANCE SOFTSOL LIMITED**	
CA N RAJESH Partner M.No:223169 UDIN : 25223169BMILKS2368	**Bhaskara Rao Madala** DIN:00474589 Director	**B S Srinivasan** DIN:00482513 Director
Place : **Hyderabad** Date : **24.11.2024**	**Y Koteswara Rao** CFO	**ARM Madhuri** Company Secretary

Consolidated Cash Flow Statement for the half year ended 30th Sept 2024
(All amounts in Rs. Lakhs, except share data and where otherwise staled)

A. Equity Share Capital

Particulars	Notes	Number of shares	Amount
As at 1 April 2023			
Changes in equity share capital			
As at 31 March 2024		-	-
Changes in equity share capital	12	10,000	1.00
Share Suspense		1,47,63,689	1,476.37
As at 30 Sept 2024		1,47,73,689	1,477.37

B. Other Equity (Refer note 14)

Particulars	Reserves and Surplus				Other reserves				Total
	Capital redemption reserve	Securities premium reserve	General reserve	Retained earnings	Remeasurement of defined benefit obligations	unrealised Foreign Exchange Fluctuation Gain	Fair value changes in equity instruments through OCI	Exchange difference in translating the financial statements	
Balance as at 31 March 2023									
Acquired in pursuant to the scheme of arrangement				2,830.80	-3.90	1,005.67	196.50		4,029.07
Finance Ind AS adjustment	-		-	-			-14.43		**-14.43**
Profit for the year	-			125.47	-		-	-	**125.47**
Other comprehensive income ("OCI")	-	-	-	-	4.99	101.47	1,515.39	57.23	**1,679.08**
Income tax relating to items of OCI	-	-	-	-	-1.45	-29.55	80.62		49.61
Balance as at 31 March 2024	-	-	-	2,956.28	-0.36	1,077.59	1,778.07	57.23	5,868.81
Profit for the year			-		1,309.74		0.00		1,309.74
Capital redemption reserve	1.00								1.00
Other comprehensive income	-	-	-	-	0.00	36.85	668.42	1.73	707.00
Income tax relating to items of OCI	-	-	-	-	0.00	-10.73	-86.17		-76.90
Balance as at 30 Sep 2024	1.00	-	-	4,266.02	-0.36	1,103.71	2,380.32	58.96	7,809.65

This is the Statement of Changes in Equity referred to in our report of even date.

Summary of significant accounting policies and other explanatory information for the half year ended 30 September 2024

(All amounts in Rs. Lakhs, except share data and where otherwise stated)

1. General information

The consolidated financial statements of " Covance Softsol Limited" ("the Company" or "Parent Company" or "Parent") and its subsidiary (collectively referred to as "Group") are for the half year ended 30 September 2024 The Company is a public company domiciled in India and is incorporated under the provisions of the Companies Act applicable in India. Its shares are listed on a recognised stock exchange in India. The registered office of the Company is at Plot No. 4, Software Units Layout, Madhapur, Hyderabad – 500081.

Pursuant the scheme of arrangement duly Sanctioned by the Hon'ble National Company Law Tribunal, Hyderabad bench vide its order dated 12.09.2024 with effect from the appoint date, i.e. 1st April, 2023, IT/ITES business of the Softsol India Limited stands transferred to vest in the company as going concern

The Group is engaged in information and technology services and Infrastructural facilities including leasing of properties or spaces.

These consolidated financial statements for the half year ended 30 September 2024 were authorized and approved for issue by the Board of Directors on 24 November 2024.

2. Basis of preparation

The consolidated financial statements of the Group have been prepared and presented in accordance with all the material aspects of the Indian Accounting Standards ('Ind AS') as notified under section 133 of the Companies Act 2013 read with the Companies (Indian Accounting Standards) Rules 2015 (by Ministry of Corporate Affairs ('MCA')). The Group has uniformly applied the accounting policies during the periods presented.

The consolidated financial statements have been prepared on a going concern basis under historical cost, except for the following:

- certain financial assets and liabilities are measured either at fair value or at amortised cost depending on the classification; and
- Employee defined benefit assets/ (liability) are recognised as the net total of the fair value of plan assets, plus actuarial losses, less actuarial gains and the present value of the defined benefit obligation.

The consolidated financial statements are presented in ' and all values are rounded to the nearest lakhs, except when otherwise indicated.

Basis of consolidation

The consolidated financial statements comprise the financial statements of the Company and its subsidiary. Control is achieved when the Group is exposed, or has rights, to variable returns from its involvement with the investee and has the ability to affect those returns through its power over the investee. Specifically, the Group controls an investee if and only if the Group has:

- Power over the investee (i.e. existing rights that give it the current ability to direct the relevant activities of the investee)
- Exposure, or rights, to variable returns from its involvement with the investee, and
- The ability to use its power over the investee to affect its returns

Generally, there is a presumption that a majority of voting rights result in control. To support this presumption and when the Group has less than a majority of the voting or similar rights of an investee, the Group considers all relevant facts and circumstances in assessing whether it has power over an investee, including:

- The contractual arrangement with the other vote holders of the investee
- Rights arising from other contractual arrangements
- The Group's voting rights and potential voting rights
- The size of the Group's holding of voting rights relative to the size and dispersion of the holdings of the other voting rights holders

The Group re-assesses whether or not it controls an investee if facts and circumstances indicate that there are changes to one or more of the three elements of control. Consolidation of a subsidiary begins when the Group obtains control over the subsidiary and ceases when the Group loses control of the subsidiary. Assets, liabilities, income and expenses of a subsidiary acquired or disposed off during the half year are included in the consolidated financial statements from the date the Group gains control until the date the Group ceases to control the subsidiary.

Consolidated financial statements are prepared using uniform accounting policies for like transactions and other events in similar circumstances. If a member of the Group uses accounting policies other than those adopted in the consolidated financial statements for like transactions and events in similar circumstances, appropriate adjustments are made to that Group member's financial statements in preparing the consolidated financial statements to ensure conformity with the Group's accounting policies.

The financial statements of the entity used for the purpose of consolidation are drawn up to same reporting date as that of the Parent Company, i.e., half year ended on 30 September. When the end of the reporting period of the Parent Company is different from that of a subsidiary, the subsidiary prepares, for consolidation purposes, additional financial information as of the same date as the financial statements of the Parent Company to enable the Parent Company to consolidate the financial information of the subsidiary, unless it is impracticable to do so.

Consolidation procedure:

(a) Combine like items of assets, liabilities, equity, income, expenses and cash flows of the Parent Company with those of its subsidiary. For this purpose, income and expenses of the subsidiary are based on the amounts of the assets and liabilities recognised in the consolidated financial statements at the acquisition date.

(b) Offset (eliminate) the carrying amount of the parent's investment in subsidiary and the parent's portion of equity of subsidiary.

(c) Eliminate in full intragroup assets and liabilities, equity, income, expenses and cash flows relating to transactions between entities of the Group (profits or losses resulting from intragroup transactions that are recognised in assets, such as fixed assets, are eliminated in full). Intragroup losses may indicate an impairment that requires recognition in the consolidated financial statements. Ind AS12 Income Taxes applies to temporary differences that arise from the elimination of profits and losses resulting from intragroup transactions.

Profit or loss and each component of other comprehensive income (OCI) are attributed to the equity holders of the parent of the Group and to the non-controlling interests, even if this results in the non-controlling interests having a deficit balance. A change in the ownership interest of a subsidiary, without a loss of control, is accounted for as an equity transaction. If the Group loses control over a subsidiary, it:

- Derecognises the assets (including goodwill) and liabilities of the subsidiary
- Derecognises the carrying amount of any non-controlling interests
- Derecognises the cumulative translation differences recorded in equity
- Recognises the fair value of the consideration received
- Recognises the fair value of any investment retained
- Recognises any surplus or deficit in profit or loss
- Reclassifies the parent's share of components previously recognised in OCI to profit or loss or retained earnings, as appropriate, as would be required if the Group had directly disposed of the related assets or liabilities

Details of entity included in the consolidated financial statement is as under:

			Proportion of ownership interest as at	
Name of the entity	Relationship	Country of incorporation	30 Sept 2024	31 March 2024
Softsol Resources Inc.	Subsidiary	USA	100%	100%

3. Summary of significant accounting policies

The financial statements have been prepared using the accounting policies and measurement basis summarized below.

a. Operating Cycle

Based on the nature of services/ activities of the Company and the normal time between acquisition of assets and their realisation in cash or cash equivalents, the Company has determined its operating cycle as twelve months for the purpose of classification of its assets and liabilities as current and non-current.

b. Current versus non-current classification

The Company presents assets and liabilities in the balance sheet based on current/ non-current classification.

An **asset** is classified as current when it is:

- Expected to be realised or intended to be sold or consumed in normal operating cycle
- Held primarily for the purpose of trading
- Expected to be realised within twelve months after the reporting period, or
- Cash or cash equivalent unless restricted from being exchanged or used to settle a liability for at least twelve months after the reporting period

All other assets are classified as non-current.

A **liability** is classified as current when:

- It is expected to be settled in normal operating cycle
- It is held primarily for the purpose of trading
- It is due to be settled within twelve months after the reporting period, or
- There is no unconditional right to defer the settlement of the liability for at least twelve months after the reporting period

All other liabilities are classified as non-current.

c. Foreign currency

Functional and presentation currency

The financial statements are presented in Indian Rupee ('INR' or 'Rs') which is also the functional and presentation currency of the Company.

Transactions and balances

Foreign currency transactions are recorded in the functional currency, by applying to the spot exchange rate between the functional currency and the foreign currency at the date of the transaction.

Foreign currency monetary items are converted to functional currency using the spot exchange rates as at the reporting date. Non-monetary items denominated in a foreign currency which are carried at historical cost are reported using the exchange rate at the date of the transaction; and non-monetary items which are carried at fair value or any other similar valuation denominated in a foreign currency are reported using the exchange rates that existed when the values were determined.

Exchange differences arising on monetary items on settlement, or restatement as at reporting date, at rates different from those at which they were initially recorded, are recognized in the statement of profit and loss in the half year in which they arise.

d. Revenue recognition

The Company derives revenues primarily from information and technology services.

Revenue is recognized upon transfer of control of promised services to the customer, recovery of the consideration is probable, the associated costs and possible return of services can be estimated reliably, there is no continuing management involvement with the services, and the amount of revenue can be measured reliably. The timing of the transfer of risks and rewards varies depending on the individual terms of the agreement.

Revenues in excess of invoicing are classified as contract assets (which we refer to as unbilled revenue) while invoicing in excess of revenues are classified as contract liabilities (which we refer to as unearned revenues).

Contract modifications are accounted for when additions, deletions or changes are approved either to the contract scope or contract price. The accounting for modifications of contracts involves assessing whether the services added to an existing contract are distinct and whether the pricing is at the standalone selling price. services added that are not distinct are accounted for on a cumulative catch-up basis, while those that are distinct are accounted for prospectively, either as a separate contract, if the additional Goods/ services are priced at the standalone selling price, or as a termination of the existing contract and creation of a new contract if not priced at the standalone selling price.

The Company presents revenues net of indirect taxes in its Statement of Profit and Loss.

The Company classifies the right to consideration in exchange for deliverables as a receivable.

A receivable is a right to consideration that is unconditional upon passage of time.

Revenue for time-and-material contracts are recognized as related control is transferred when services are performed. Invoicing in excess of earnings is classified as unearned revenue.

Performance obligations and remaining performance obligations

The remaining performance obligation disclosure provides the aggregate amount of the transaction price yet to be recognized as at the end of the reporting period and an explanation as to when the Company expects to recognize these amounts in revenue.

Applying the practical expedient as given in Ind AS 115, the Company has not disclosed the remaining performance obligation related disclosures for contracts where the revenue recognized corresponds directly with the value to the customer of the entity's performance completed to date, typically those contracts where invoicing is on time-and-material basis.

Remaining performance obligation estimates are subject to change and are affected by several factors, including terminations, changes in the scope of contracts, periodic revalidations, and adjustment for revenue that has not materialized and adjustments for currency.

Goods and service tax is not received by the Company on its own account. It is a tax collected by the Company on behalf of the government. Accordingly, it is excluded from revenue.

Interest Income

Interest income is recognized on time proportion basis taking into account the amount outstanding and rate applicable. For all financial instruments measured at amortised cost, interest income is recorded using the Effective Interest Rate (EIR) method.

e. Property, plant and equipment (PPE)

Recognition and initial measurement

Property, plant and equipment are stated at their cost of acquisition. The cost comprises purchase price. Any trade discount and rebates are deducted in arriving at the purchase price.

Subsequent costs are included in the asset's carrying amount or recognised as a separate asset, as appropriate, only when it is probable that future economic benefits associated with the item will flow to the Company. All other repair and maintenance costs are recognised in statement of profit and loss as incurred.

When parts of an item of property, plant and equipment have different useful lives, they are accounted for as separate items (major components) of property, plant and equipment.

Subsequent measurement (depreciation and useful lives)

Depreciation on property, plant and equipment is provided on the written down value method, computed on the basis of useful lives as estimated by the management which coincides with the useful lives mentioned in Schedule II to the Companies Act, 2013 except for Plant and equipment which are depreciated over a useful life of 10 years as compared to useful life of 15 years mentioned in Schedule II of the Companies Act. Freehold land is not depreciated.

Cost of the leasehold land is amortized on a straight-line basis over the term of the lease.

The residual values, useful lives and method of depreciation of assets are reviewed at each financial year end and adjusted prospectively, if appropriate.

De-recognition

An item of property, plant and equipment and any significant part initially recognised is derecognised upon disposal or when no future economic benefits are expected from its use or disposal. Any gain or loss arising on de-recognition of the asset (calculated as the difference between the net disposal proceeds and the carrying amount of the asset) is included in the statement of profit and loss when the asset is derecognised.

f. Other Intangible assets

Recognition and initial measurement

Other Intangible assets are stated at their cost of acquisition. The cost comprises purchase price. Any trade discount and rebates are deducted in arriving at the purchase price.

Subsequent measurement (amortisation)

The cost of capitalized software is amortized over a period of 3 years, on a written down value basis.

g. Impairment of non-financial assets

At each reporting date, the Company assesses whether there is any indication that an asset may be impaired, based on internal or external factors. If any such indication exists, the Company estimates the recoverable amount of the asset or the cash generating unit. If such recoverable amount of the asset or cash generating unit to which the asset belongs is less than its carrying amount, the carrying amount is reduced to its recoverable amount. The reduction is treated as an impairment loss and is recognized in the statement of profit and loss. If, at the reporting date there is an indication that a previously assessed impairment loss no longer exists, the recoverable amount is reassessed and the asset is reflected at the recoverable amount. Impairment losses previously recognized are accordingly reversed in the statement of profit and loss

h. Financial instruments

Financial instruments

A financial instrument is any contract that gives rise to a financial asset of one entity and a financial liability or equity instrument of another entity.

Financial assets

Initial recognition and measurement

All financial assets are recognised initially at fair value plus, in the case of financial assets not recorded at fair value through profit or loss, transaction costs that are attributable to the acquisition of the financial asset.

Subsequent measurement

For purposes of subsequent measurement, financial assets are classified in three categories:

- Debt instruments at amortised cost
- Equity instruments at fair value through profit or loss (FVTPL) and
- Equity instruments at fair value through other comprehensive income (FVOCI)

Debt instruments at amortised cost

A 'debt instrument' is measured at the amortised cost if both the following conditions are met:

- The asset is held within a business model whose objective is to hold assets for collecting contractual cash flows, and
- Contractual terms of the asset give rise on specified dates to cash flows that are solely payments of principal and interest (SPPI) on the principal amount outstanding.

After initial measurement, financial assets are subsequently measured at amortised cost using the effective interest rate (EIR) method. Amortised cost is calculated by taking into account any discount or premium on acquisition and fees or costs that are an integral part of the EIR. The EIR amortisation is included in finance income in the profit or loss. The losses arising from impairment are recognised in the Statement of Profit and Loss.

Equity instruments measured at FVTPL and FVOCI

All equity investments in scope of Ind-AS 109 are measured at fair value. Equity instruments which are held for trading are classified as at FVTPL. For all other equity instruments, the Company decides to classify the same either as at FVOCI or FVTPL. The Company makes such election on an instrument-by-instrument basis. The classification is made on initial recognition and is irrevocable.

If the Company decides to classify an equity instrument as at FVOCI, then all fair value changes on the instrument, excluding dividends, are recognized in the OCI. There is no recycling of the amounts from OCI to Statement of Profit and Loss, even on sale of investment. However, the Company may transfer the cumulative gain or loss within equity.

Equity instruments included within the FVTPL category are measured at fair value with all changes recognized in the Statement of Profit and Loss.

Cash and Cash Equivalents

Cash and Cash Equivalents represent cash and bank balances and fixed deposits with banks with original maturity of less than three months. Cash and cash equivalent are readily convertible into known amounts of cash and are subject to an insignificant risk of changes in value.

Trade Receivables

Trade receivables are recognised initially at fair value and subsequently measured at amortised cost using the effective interest method, less provision for impairment.

De-recognition

The Company de-recognises a financial asset only when the contractual rights to the cash flows from the asset expires or it transfers the financial asset and substantially all the risks and rewards of ownership of the asset.

Impairment of Financial Assets

In accordance with Ind-AS 109, the Company applies expected credit loss (ECL) model for measurement and recognition of impairment loss for financial assets that are debt instruments, and are measured at amortised cost e.g., deposits, trade receivables and bank balances.

The Company follows 'simplified approach' for recognition of impairment loss allowance on trade receivables. The application of simplified approach does not require the Company to track changes in credit risk. Rather, it recognises impairment loss allowance based on lifetime ECLs at each reporting date, right from its initial recognition.

For recognition of impairment loss on other financial assets and risk exposure, the Company determines that whether there has been a significant increase in the credit risk since initial recognition. If credit risk has not increased significantly, 12-month ECL is used to provide for impairment loss. However, if credit risk has increased significantly, lifetime ECL is used. If, in a subsequent period, credit quality of the instrument improves such that there is no longer a significant increase in credit risk since initial recognition, then the entity reverts to recognising impairment loss allowance based on 12-month ECL.

Lifetime ECL are the expected credit losses resulting from all possible default events over the expected life of a financial instrument. The 12-month ECL is a portion of the lifetime ECL which results from default events that are possible within 12 months after the reporting date.

ECL is the difference between all contractual cash flows that are due to the Company in accordance with the contract and all the cash flows that the Company expects to receive. When estimating the cash flows, the Company is required to consider –

- All contractual terms of the financial assets (including prepayment and extension) over the expected life of the assets.
- Cash flows from the sale of collateral held or other credit enhancements that are integral to the contractual terms.

Financial Liabilities

Initial recognition and measurement

All financial liabilities are recognised initially at fair value. The Company's financial liabilities include trade and other payables and security deposits.

Subsequent measurement

The measurement of financial liabilities depends on their classification, as described below:

Security deposits

After initial recognition, security deposits are subsequently measured at amortised cost using the EIR method. Gains and losses are recognised in profit or loss when the liabilities are derecognised as well as through the EIR amortisation process. The EIR amortisation is included as finance costs in the Statement of Profit and Loss.

Trade and other payables

These amounts represent liabilities for goods and services provided to the Company prior to the end of financial year which are unpaid. The amounts are unsecured and are usually paid as per agreed terms. Trade and other payables are presented as current liabilities unless payment is not due within 12 months after the reporting period. They are recognised initially at their fair value and subsequently measured at amortised cost using the effective interest method.

De-recognition

A financial liability is de-recognised when the obligation under the liability is discharged or cancelled or expires.

Offsetting of financial instruments

Financial assets and financial liabilities are offset and the net amount is reported in the balance sheet if there is a currently enforceable legal right to offset the recognised amounts and there is an intention to settle on a net basis, to realise the assets and settle the liabilities simultaneously.

i. Investment in the nature of equity in subsidiary company

The Company has elected to recognise its investment in equity instrument in subsidiary at fair value in the financial statements in accordance with the option available in Ind AS 27, 'Separate Financial Statements'.

j. Income taxes

Tax expense recognized in statement of profit or loss comprises the sum of deferred tax and current tax except the ones recognized in other comprehensive income or directly in equity.

Calculation of current tax is based on tax rates and tax laws that have been enacted for the reporting period. Current income tax relating to items recognised outside profit or loss is recognised outside profit or loss (either in other comprehensive income or in equity). Current tax items are recognised in correlation to the underlying transaction either in other comprehensive income or directly in equity.

Deferred tax is provided using the liability method on temporary differences between the tax bases of assets and liabilities and their carrying amounts for financial reporting purposes at the reporting date. Deferred tax assets are recognized to the extent that it is probable that the underlying tax loss or deductible temporary difference will be utilized against future taxable income. This is assessed based on the Company's forecast of future operating results, adjusted for significant non-taxable income and expenses and specific limits on the use of any unused tax loss or credit. The carrying amount of deferred tax assets is reviewed at each reporting date and reduced to the extent that it is no longer probable that sufficient taxable profit will be available to allow all or part of the deferred tax asset to be utilised. Unrecognised deferred tax assets are re-assessed at each reporting date and are recognised to the extent that it has become probable that future taxable profits will allow the deferred tax asset to be recovered. Deferred tax assets and liabilities are measured at the tax rates that are expected to apply in the year when the asset is realised or the liability is settled, based on tax rates (and tax laws) that have been enacted or substantively enacted at the reporting date. Deferred tax relating to items recognised outside profit or loss is recognised outside profit or loss (either in other comprehensive income or in equity).

Minimum Alternate Tax ('MAT') credit is recognised as deferred tax asset only when and to the extent there is convincing evidence that the Company will pay normal income tax during the period for which the MAT credit can be carried forward for set-off against the normal tax liability. MAT credit recognised as an asset is reviewed at each Balance Sheet date and written down to the extent the aforesaid convincing evidence no longer exists.

k. Post-employment, long term and short term employee benefits

Defined contribution plan

The Company's contribution to provident fund and employee state insurance schemes is charged to the statement of profit and loss. The Company's contributions towards Provident Fund are deposited with the Regional Provident Fund Commissioner under a defined contribution plan.

Defined benefit plan

The Company has gratuity as defined benefit plan where the amount that an employee will receive on retirement is defined by reference to the employee's length of service and final salary. The liability recognized in the balance sheet for defined benefit plans is the present value of the defined benefit obligation (DBO) at the reporting date. Management estimates the DBO annually with the assistance of independent actuaries. Actuarial gains and losses resulting from re-measurements of the liability are included in other comprehensive income.

Other long-term employee benefits

The Company also provides benefit of compensated absences to its employees which are in the nature of long-term benefit plan. Liability in respect of compensated absences becoming due and expected to be availed more than one year after the balance sheet date is estimated on the basis of an actuarial valuation performed by an independent actuary using the projected unit credit method as on the reporting date. Actuarial gains and losses arising from experience adjustments and changes in actuarial assumptions are recorded in the statement of profit and loss in the year in which such gains or losses arise.

Short-term employee benefits

Short-term employee benefits comprise of employee costs such as salaries, bonus etc. is recognized on the basis of the amount paid or payable for the period during which services are rendered by the employee.

l. Provisions, contingent liabilities and contingent assets

Provisions are recognized only when there is a present obligation, as a result of past events, and when a reliable estimate of the amount of obligation can be made at the reporting date. These estimates are reviewed at each reporting date and adjusted to reflect the current best estimates. Provisions are discounted to their present values, where the time value of money is material.

Contingent liability is disclosed for:

- Possible obligations which will be confirmed only by future events not wholly within the control of the Company or
- Present obligations arising from past events where it is not probable that an outflow of resources will be required to settle the obligation or a reliable estimate of the amount of the obligation cannot be made.

Contingent assets are neither recognized nor disclosed. However, when realization of income is virtually certain, related asset is recognized.

m. Earnings per share

Basic earnings per share is calculated by dividing the net profit or loss for the period attributable to equity shareholders (after deducting attributable taxes) by the weighted average number of equity shares outstanding during the period. The weighted average number of equity shares outstanding during the period is adjusted for events including a bonus issue.

For the purpose of calculating diluted earnings per share, the net profit or loss for the period attributable to equity shareholders and the weighted average number of shares outstanding during the period are adjusted for the effects of all dilutive potential equity shares.

n. Cash Flow statement

Cash flows are reported using the indirect method, whereby net profit before tax is adjusted for the effects of transactions of a non-cash nature and any deferrals or accruals of past or future cash receipts or payments.

4. Estimates and assumptions

The key assumptions concerning the future and other key sources of estimation uncertainty at the reporting date, that have a significant risk of causing a material adjustment to the carrying amounts of assets and liabilities within the next financial year, are described below. The Company based its assumptions and estimates on parameters available when the financial statements were prepared. Existing circumstances and assumptions about future developments, however, may change due to market changes or circumstances arising that are beyond the control of the Company.

Recognition of deferred tax assets: The extent to which deferred tax assets can be recognized is based on an assessment of the probability of the Company's future taxable income against which the deferred tax assets can be utilized. In addition, significant judgement is required in assessing the impact of any legal or economic limits or uncertainties in various tax jurisdictions.

Evaluation of indicators for impairment of assets: The evaluation of applicability of indicators of impairment of assets requires assessment of several external and internal factors which could result in deterioration of recoverable amount of the assets.

Recoverability of advances/receivables: At each balance sheet date, based on historical default rates observed over expected life, the management assesses the expected credit loss on outstanding receivables and advances.

Useful lives of depreciable/amortisable assets: Management reviews its estimate of the useful lives of depreciable/ amortisable assets at each reporting date, based on the expected utility of the assets. Uncertainties in these estimates relate to technical and economic obsolescence that may change the utility of certain software, IT equipment and other plant and equipment.

Defined benefit obligation (DBO): Management's estimate of the DBO is based on a number of critical underlying assumptions such as standard rates of inflation, discount rate and anticipation of future salary increases. Variation in these assumptions may significantly impact the DBO amount and the annual defined benefit expenses.

Fair value measurements: Management applies valuation techniques to determine the fair value of financial instruments (where active market quotes are not available) and non-financial assets. This involves developing estimates and assumptions consistent with how market participants would price the instrument. Management uses the best information available. Estimated fair values may vary from the actual prices that would be achieved in an arm's length transaction at the reporting date.

Provisions: At each balance sheet date basis the management judgment, changes in facts and legal aspects, the Company assesses the requirement of provisions against the outstanding warranties and guarantees. However, the actual future outcome may be different from this judgement.

5. Property, plant and equipment

Particulars	Plant and Equipment (including Computers)	Furniture and Fixtures	Vehicles	Office equipment	Total
Gross carrying amount					
At 1 April 2023					-
Acquired in pursuant to the scheme of arrangement	21.22	6.97	101.30	107.11	**237**
Additions	19.62	-	90.19	-	**110**
Disposals/retirement/merger					-
Balance as at 31 March 2024	40.84	6.97	191.49	107.11	346.42
Additions	28.80				**28.80**
Disposals/retirement/merger					-
Balance as at 30 Sept 2024	69.64	6.97	191.49	107.11	375.22
Accumulated depreciation					
Up to 1 April 2023					-
Acquired in pursuant to the scheme of arrangement	15.21	6.97	86.10	105.80	**214.10**
Charge for the year	6.53		17.10	0.42	**24.05**
Adjustments for disposals/retirement					-
Balance as at 31 March 2024	21.75	6.97	103.20	106.22	238.15
Charge for the year	10.81				**10.81**
Adjustments for disposals/retirement/merger					-
Balance as at 30 Sept 2024	32.56	6.97	0.00	106.22	248.96
Net book value as at 1 April 2023	-	-	-	-	-
Net book value as at 31 March 2024	19.09	-	88.29	0.89	108.27
Net book value as at 30 Sept 2024	37.08	-	191.49	0.89	126.26

7. Other intangible assets

Particulars	Computer Software	Total
Gross carrying amount		
As at 1 April 2023		-
Acquired in pursuant to the scheme of arrangement	91.27	91.27
Additions		-
As at 31 March 2024	91.27	91.27
Additions		
As at 30th Sept 2024	91.27	91.27
Accumulated amortization		-
As at 1 April 2023		-
Acquired in pursuant to the scheme of arrangement	40.63	**40.63**
Charge for the year	1.65	**1.65**
Impairment charge		-
As at 31 March 2024	42.28	**42.28**
Charge for the year		-
Impairment charge		
As at 30th Sept 2024	42.28	42.28
Net carrying amount		
As at 1 April 2023	50.64	50.64
As at 31 March 2024	48.98	48.98
As at 30th Sept 2024	**48.98**	**48.98**

8. Investments

Particulars	As at 30 Sep 2024	As at 31 March 2024
(i) Current		
Investment carried at fair value through profit or loss ('FVTPL')		
Investment in mutual funds and equity instruments, quoted	11,914.99	10,776.32
	11,914.99	10,776.32
Investment carried at FVOCI		
Investment in units, unquoted		
Blume Venture-5.88 units of Fund 1A of ₹.10,000 each, 1,01,115.04 units of Fund II of ₹ 100 each and 3,00,000 units of fund 1X of ₹ 100 each (31 March 2024 5.88 units of Fund 1A of ₹. 10,000 each, 1,13,742.69 units of Fund II of ₹.100 each and 3,00,000 units of fund 1X of ₹ 100 each. Inventus III-India Fund 21,000 units of ₹. 1,000 each (31 March 2024:18,000 units).	1,511.40	1,314.05
Other invetments	250.35	250.11
	1,761.75	1,564.16
	13,676.74	12,340.48
Aggregate amount of quoted investments and market value thereof	11,914.99	10,776.32
Aggregate amount of unquoted investments	1,761.75	1,564.16

9. Other financial assets

Particulars	As at 30 Sep 2024	As at 31 March 2024
Unsecured, considered good		
Non-current		
Security deposits	2.67	2.67
Other receivables (Gain on ExLoan to Subsidiary Company)	39.78	-
Other receivables	-	-
	42.46	2.67

10. Other Current assets

Particulars	30 Sep 2024	31 March 2024
(i) Non-current		
(Unsecured) - Considered good		
Other Loans and Receivables	1,815.42	1,513.24
	1,815.42	1,513.24
(ii) Current		
(Unsecured) - Considered good		
Prepaid expenses	64.92	62.42
Receivable from Softsol India	213.57	453.83
Balance with Revenue Authorities	-	22.14
	278.49	**538.40**

11. Trade receivables

Particulars	30 Sep 2024	31 March 2024
a. (Unsecured)		
- Considered good	1,207.58	520.45
- Considered doubtful	-	-
	1,207.58	**520.45**
Less: Allowance for doubtful debts	-	-
b. Unbilled Revenue	458.36	784.67
	1,665.94	1,305.12

12. Cash and Bank Balances

Particulars	30 Sep 2024	31 March 2024
Cash and cash equivalents		
Balances with banks in current accounts	246.40	392.21
Cash on hand	0.16	0.16
	246.56	**392.37**

13. Equity share capital

i. Authorised share capital:

Particulars	As at 30th Sept 2024		As at 31st March 2024	
	Number	**Amount**	**Number**	**Amount**
Equity shares of ' 10 each	**1,50,00,000**	**1500.00**	**1,50,00,000**	**1500.00**

ii. Issued, subscribed and paid up

Particulars	As at 30th Sept 2024		As at 31st March 2024	
	Number	Amount	Number	Amount
Equity shares of ' 10 each fully paid up		-	10,000	1.00
Equity share capital suspense	1,47,63,689	1,476.37	1,47,63,689	1,476.37
	1,47,63,689	**1,476.37**	**1,47,73,689**	**1,477.37**

iii. Reconciliation of number of equity shares outstanding at the beginning and at the end of the year

Particulars	As at 30th Sept 2024		As at 31st March 2024	
Equity shares-A				
Balance at beginning and end of the year	10,000	1.00	10,000	1.00
Cancelled persuant to the scheme of Arrangement	10,000	1.00		
Balance at the end of the year	-	-	10,000	1.00
	As at 30th Sept 2024		As at 31st March 2024	
Equity shares under Suspense-B (#)				
Balance at beginning and end of the year	1,47,63,689	1,476.37	1,47,63,689	1,476.37
Balance at the end of the year	1,47,63,689	1,476.37	1,47,63,689	1,476.37

(#) As on the date of the financials allotment of shares to the shareholders acccount is under process.

Equity shares	Number	Amount	Number	Amount
Balance at beginning and end of the year	1,47,63,689	1,476.37	1,47,73,689	1,477.37

iv. Rights, preferences and restrictions attached to equity shares

The Company has only one class of equity shares having a par value of ' 10 per share. Each holder of equity shares is entitled to one vote per share. The Company declares and pays dividend in Indian rupees. The dividend proposed by the Board of Directors, if any, is subject to the approval of the shareholders in the ensuing general meeting.

v. Details of shareholders holding more than 5% equity shares in the Company

Particulars	As at 30th Sept 2024		As at 31st March 2024	
Name of equity shareholders	Number	% holding	Number	% holding
Durga VLK Madala	95,57,408	64.74%	95,57,408	64.74%
Talluri Samatha	33,24,525	22.52%	33,24,525	22.52%
Srinivasa Rao Madala	30,015	0.20%	30,015	0.20%
Sambasiva Rao Madala	1,18,400	0.80%	1,18,400	0.80%
Bhaskara Rao Madala	10,69,766	7.25%	10,69,766	7.25%

Details of shares held by promoters

Description	30 Sept 2024			31 March 2024	
	No of Shares	% Holding	% change during the period / year	No of Shares	% Holding
DURGA V L K MADALA	95,57,408	64.74		95,57,408	64.74
MADALA SRINIVASA RAO	30,015	0.20		30,015	0.20
RAJA RAO BOYAPATI	25,300	0.17		25,300	0.17
M BHASKARA RAO	10,69,766	7.25		10,69,766	7.25
SAMBASIVA RAO MADALA	1,18,400	0.80		1,18,400	0.80
M SRIDEVI	46,355	0.31		46,355	0.31
	1,08,47,244	**73.47**		**1,08,47,244**	**73.47**

14. Other equity

Particulars	As at 30 Sep 2024	As at 31 March 2024
Reserve and surplus		
Capital redemption reserve	1.00	-
Retained earnings	4,266.02	2,956.28
	4,267.02	2,956.28
Other reserves		
Remeasurement of defined benefit obligations	-0.36	-0.36
unrealised Foreign Exchange Fluctuation Gain	1,103.71	1,077.59
Fair value changes on equity instruments through OCI	2,380.32	1,778.07
Exchange Difference in translating the financial statements of a foreign operations	58.96	57.23
	3,542.63	2,912.53
	7,809.65	5,868.81

Nature and purpose of reserves

Fair value changes on equity instruments through OCI

The Company has elected to recognise changes in the fair value of certain investment in equity shares and units in OCI. This amount will be reclassified to retained earnings on derecognition of equity shares and units.

Remeasurement of defined benefit obligations

The reserve represents the remeasurement gains/(losses) arising from the actuarial valuation of the defined benefit obligations of the Company. The remeasurement gains/(losses) are recognized in other comprehensive income and accumulated under this reserve within equity. The amounts recognized under this reserve are not reclassified to statement of profit or loss.

15. Other financial liabilities

Particulars	As at 30 Sep 2024	As at 31 March 2024
(i) Non-current		
Loan from Softsol India Limited	7,291.98	7,291.98
	7,291.98	7,291.98
(ii) Current		
Accrued expenses	7.35	198.83
Revolving Line of Creditand other short-term Borrowings	557.18	862.30
Others	23.46	38.56
	587.99	1,099.69

16. Provisions

Particulars	As at	As at
(i) Non-current	30 Sep 2024	31 March 2024
Gratuity	49.34	49.34
Compensated absences	4.65	4.65
Income tax	526.75	365.11
	580.75	419.11
(ii) Current		
Gratuity	25.25	29.85
Compensated absences	0.22	2.04
Income Tax	43.57	-
	69.03	31.89

(a) **Gratuity**

The Company provides its employees with benefits under a defined benefit plan, referred to as the "Gratuity Plan". The Gratuity Plan entitles an employee, who has rendered at least five years of continuous service, to receive 15 days salary for each year of completed service (service of six months and above is rounded off as one year) at the time of retirement/ exit, restricted to a sum of ' 20 in accordance with Payment of Gratuity Act, 1972.

17. Trade payables

Particulars	As at 30 Sep 2024	As at 31 March 2024
Dues to micro and small enterprises	-	-
Others	364.82	346.61
	364.82	346.61

(a) There are no micro and small enterprises, as defined under the provisions of the Micro, Small and Medium Enterprises Development Act, 2006 to whom the Company owes dues as at the reporting date (31 March 2024: Nil, 31 March 2023: Nil). The micro and small enterprises have been identified by management on the basis of information available with the Company and have been relied upon by the auditors.

1.11 Ratios as per the Schedule III requirements

a) Current Ratio = Current Assets divided by Current Liabilities

Particulars	As at 30 Sept 2024	As at 31 March 2024
Current Assets	15,867.73	14,576.37
Current Liabilities	1,021.85	1,478.20
Ratio	15.53	9.86
% Change from previous year	57.47%	30.72%

Reason for change more than 25%: This ratio has Increases mainly due to increase current Asset.

b) Debt Equity ratio = Total debt divided by Total equity where total debt refers to sum of current &noncurrent borrowings

Particulars	As at 30 Sept 2024	As at 31 March 2024
Total debt	7,849.16	8,148.57
Total equity	9,286.02	7,346.18
Ratio	0.85	1.11
% Change from previous year	-23.80%	N. A

c) Debt Service Coverage Ratio = Earnings available for debt services divided by Total interest and principal repayments

Particulars	As at 30 Sept 2024	As at 31 March 2024
Profit after tax	**1,309.74**	**125.47**
Add: Non cash operating expenses and finance cost	243.89	614.06
-Depreciation and amortizations	10.81	24.05
-Finance cost	233.08	590.00
Earnings available for debt services	1,553.63	739.53
Interest cost on borrowings	-	-
Principal repayments	-	-
Total Interest and principal repayments	-	-
Ratio	-	-
% Change from previous year	-	-

d) Return on Equity Ratio / Return on Investment Ratio = Net profit after tax divided by Equity

Particulars	As at 30 Sept 2024	As at 31 March 2024
Net profit after tax	1,309.74	125.47
Equity	9,286.02	7,346.18
Ratio	0.14	0.09
% Change from previous year	52.06%	0.00%
Reason for change more than 25%:		
This ratio has Increased mainly due to increase in Profits.		

e) Inventory Turnover Ratio = Cost of goods sold divided by closing inventory

Particulars	As at 30 Sept 2024	As at 31 March 2024
Cost of goods sold	-	-
Closing Inventory	-	-
Inventory Turnover Ratio	-	-
% Change from previous year	0.00%	0.00%

f) Trade Receivables turnover ratio = Credit Sales divided by Closing trade receivables

Particulars	As at 30 Sept 2024	As at 31 March 2024
Credit Sales	4,340.98	6,117.12
Closing Trade Receivables	1,665.94	1,305.12
Ratio	2.61	4.69
% Change from previous year	-44.41%	-35.06%

Reason for change more than 25%: Due to Decrease in credit sales.

g) Trade payables turnover ratio = Credit purchases divided by closing trade payables

Particulars	As at 30 Sept 2024	As at 31 March 2024
Credit Purchases	1,353.65	2,317.38
Closing Trade Payables	364.83	346.61
Ratio	3.71	6.69
% Change from previous year	-44.50%	68.13%

Reason for change more than 25%: Decrease is due to Decrease in Purchase.

h) Net capital Turnover Ratio = Sales divided by Working capital whereas working capital= current assets - current liabilities

Particulars	As at 30 Sept 2024	As at 31 March 2024
Sales	4,340.98	6,117.12
Working Capital	14,845.88	13,098.17
Ratio	0.29	0.47
% Change from previous year	-37.39%	-0.52%

i) Net profit ratio = Net profit after tax divided by Sales

Particulars	As at 30 Sept 2024	As at 31 March 2024
Net profit after tax	1,309.74	125.47
Sales	4,340.98	6,117.12
Ratio	0.30	0.02
% Change from previous year	1370.92%	-90.89%

Reason for change more than 25%: This ratio has Increased mainly due to increase in Profits.

j) Return on Capital employed (pre cash) =Earnings before interest and taxes (EBIT) divided by Capital Employed (pre cash)

Particulars	As at 30 Sept 2024	As at 31 March 2024
Profit before tax (A)	1,353.31	241.57
Finance Costs (B)	233.08	590.00
Other Income (C)	593.03	762.54
EBIT (D) = (A)+(B)-(C)	993.36	69.03
Capital Employed (Pre Cash) (J)=(E)-(F)-(G)-(H)-(I)	3,245.09	2,327.60
Total Assets (E)	18,190.24	16,538.66
Current Liabilities (F)	1,021.85	1,478.20
Current Investments (G)	13,676.74	12,340.48
Cash and Cash equivalents (H)	246.56	392.37
Bank balances other than cash and cash equivalents (I)	-	-
Ratio (D)/(J)	0.31	0.03
% Change from previous year	932.10%	-94.81%

Reason for change more than 25%: This ratio has Increased mainly due to increase in Profits. As per our report of even date.

18. Revenue from operations

Particulars	Half Year Ended	Year Ended
	30 Sep 2024	31 March 2024
Sale of services		
Software services	4,340.98	6,117.12
	4,340.98	6,117.12

19. Other income

Particulars	Half Year Ended	Year Ended
	30 Sep 2024	31 March 2024
Interest income	38.44	70.22
Gain on redemption of mutual funds and Venture Capital units	400.36	672.85
Unrealised gain on mark to market marking of mutual funds and other units	155.13	58.24
Foreign exchange gain	-0.90	-1.24
Other non-operating income	0.00	-37.52
	593.03	762.54

20.Employee Benefit Expense

Particulars	Half Year Ended	Year Ended
	30 Sep 2024	31 March 2024
Salaries and wages	1,952.76	3,663.34
Contribution to provident and other funds (refer note a below)	25.24	41.46
Staff welfare expenses	5.16	1.86
	1,983.16	3,706.66

21.Finance Costs

Particulars	Half Year Ended	Year Ended
	30 Sep 2024	31 March 2024
Interest expense for financial liabilities carried at amortised cost	232.32	510.15
Bank Charges	0.76	79.85
	233.08	590.00

22.Other Expenses

Particulars	Half Year Ended	Year Ended
	30 Sep 2024	31 March 2024
Consulting outsourced	1,011.81	1,708.88
Insurance	46.22	55.48
Rates and taxes	99.67	210.72
Communication	26.75	38.45
Travelling and conveyance	35.29	79.41
Legal and professional fees	87.27	95.88
Fees and subscriptions	13.94	19.43
Staff training and recruitment charges	-	0.35
Rebate Charges	-	3.77
Miscellaneous expenses	28.51	105.01
	1,353.65	2,317.38

23.Earnings per share (EPS)

Particulars	30 Sep 2024	31 March 2024
Profit attributable to equity shareholders	1,309.74	125.47
Weighted average number of equity shares outstanding during the year	1,47,63,689	1,47,63,689
Earnings per equity share (in absolute ' terms) :		
Basic and Diluted	8.87	0.85
Nominal Value per share equity share	10	10

25. Fair value measurments

(i) Fair value hierarchy

Financial assets and financial liabilities measured at fair value in the statement of financial position are grouped into three levels of a fair value hierarchy. The three levels are defined based on the observability of significant inputs to the measurement, as follows:

Level 1: Quoted prices (unadjusted) in active markets for financial instruments.

Level 2: The fair value of financial instruments that are not traded in an active market is determined using valuation techniques which maximise the use of observable market data rely as little as possible on entity specific estimates.

Level 3: If one or more of the significant inputs is not based on observable market data, the instrument is included in level 3.

(ii) Financial assets and financial liabilities measured at fair value

Particulars	30 Sept 2024	31 March 2024
Fair value hierarchy (Level 1)		
Financial assets		
Investment in mutual funds and quoted investments	11,914.99	10,776.32
Fair value hierarchy level (Level 3)		
Financial assets		
Investment in equity units of venture capital fund and others	1,761.75	1,564.16

The Company does not have any financial instrument measured at fair value on recurring basis under Level 2 category. There are no transfers between levels during the year. The Company's policy is to recognise transfers into and transfers out of fair value hierarchy levels as at the end of the reporting period.

(iii)Valuation technique used to determine fair value

Investment in equity units of venture capital fund are valued based on valuation principles, techniques and methodology adopted by such venture capital fund. Investment in equity share of subsidiary are valued based on valuation techniques, including discounted cash flow method, adopted by the Company

(iv)Financial instruments by category

For instruments carried at amortised cost, carrying value represents the best estimate of fair value.

Particulars	30 Sept 2024			31 March 2024		
	FVTPL	FVOC	Amortised cost	FVTPL	FVOCI	Amortised cost
Financial assets						
Investments	11,914.99	1,511.40	-	10,776.32	1,314.05	-
Trade receivables	-	-	1,665.94	-	-	1,540.33
Cash and cash equivalents	-	-	246.56	-	-	392.37
Total financial assets	11,914.99	1,511.40	1,912.50	10,776.32	1,314.05	1,932.70

Particulars			30 Sept 2024	31 March 2024		
	FVTPL	FVOCI	Amortised cost	FVTPL	FVOCI	Amortised cost
Financial liabilities						
Trade payables	-	-	364.82	-	-	346.61
Other financial liabilities	-	-	587.99	-	-	1,099.69
Total financial liabilities	-	-	952.81	-	-	1,446.30

26. Financial instruments risk management

The Company's principal financial liabilities comprises of trade and other payables. The Company's principal financial assets include trade and other receivables, cash and cash equivalents and other bank balances that derive directly from its operations. The Company also holds FVTOCI and FVTPL investments.

The Company is exposed to credit risk, market risk and liquidity risk. The Company's Board of Directors oversees the management of these risks. The Company's Board of Directors are supported by the senior management that advises on financial risks and the appropriate financial risk governance framework for the Company. The senior management provides assurance to the Company's Board of Directors that the Company's financial risk activities are governed by appropriate policies and procedures and that financial risks are identified, measured and managed in accordance with the Company's policies and risk objectives.

A. Credit risk

Credit risk is the risk of financial loss to the Company if a customer or counterparty to a financial instrument fails to meet its contractual obligations, and arises principally from the Company's receivables from customers. Credit risk is managed through credit approvals, establishing credit limits and continuously monitoring the creditworthiness of customers to which the Company grants credit terms in the normal course of business. The Company establishes an allowance for credit losses and impairment that represents its estimate of expected losses in respect of trade and other receivables.

Trade and other receivables

The Company's exposure to credit risk is influenced mainly by the individual characteristics of each customer. The demographics of the customer, including the default risk of the industry and country in which the customer operates, also has an influence on credit risk assessment. Credit risk is managed through credit approvals, establishing credit limits and continuously monitoring the creditworthiness of customers to which the Company grants credit terms in the normal course of business.

Financial assets that are neither past due nor impaired

None of the Company's cash equivalents, including fixed deposits, were either past due or impaired as at 30th Sept 2024

Financial assets that are past due but not impaired

The Company's credit period for customers generally ranges from 60 - 270 days. The aging of trade receivables that are not due and past due but not impaired is given below:

Particulars	30-Sep-24	31-Mar-24
Neither past due nor impaired	-	-
Past due not impaired:		
less than 180 days	1,665.94	1,305.12
181-365 days		
Greater than 365 days	-	-
	1,665.94	**1,305.12**

Other than trade receivables, the Company has no significant class of financial assets that is past due but not impaired.

On account of adoption of Ind AS 109, the Company uses Expected Credit Loss (ECL) model for assessing the impairment loss. For this purpose, the Company uses a provision matrix to compute the expected credit loss amount for trade receivables.

The provision matrix takes into account external and internal credit risk factors and historical data of credit losses from various customers. The management believes that there is no change in allowance for credit losses during the year ended 30 Sept 2024 and 31 March 2024.

B. Liquidity risk

Prudent liquidity risk management implies maintaining sufficient cash and marketable securities and the availability of funding through an adequate amount of committed credit facilities to meet obligations when due.

Management monitors rolling forecasts of the Company's liquidity position and cash and cash equivalents on the basis of expected cash flows. The Company takes into account the liquidity of the market in which the entity operates. In addition, the Company's liquidity management policy involves projecting cash flows and considering the level of liquid assets necessary to meet obligations, monitoring balance sheet liquidity ratios against internal and external regulatory requirements and maintaining debt financing plans.

The Company's principal sources of liquidity are the cash flows generated from operations. Further the Company has no long term borrowings and working capital facilities which the management believes are not required considering its present scale of operations.

Maturities of financial liabilities

The tables below analyse the Company's financial liabilities following into different maturity groupings based on their contractual maturities for all non-derivative financial liabilities. The amounts disclosed in the table are the contractual undiscounted cash flows. Balances due within 12 months equal their carrying balances as the impact of discounting is insignificant.

30 Sept 2024	Up to 1 year	From 1 to 3 years	More than 3 years	Total
Non-derivatives				
Trade and other payables	364.83	-	-	364.83
Other financial liabilities	587.99	580.75	-	1,168.74
Total	952.82	580.75	-	1,533.57
31 March 2024	Up to 1 year	From 1 to 3 years	More than 3 years	Up to 1 year
Non-derivatives				
Trade payable	346.62	-	-	346.62
Other financial liabilities	1,099.69	419.11	-	1,518.80
Total	**1,446.31**	**419.11**	-	**1,865.42**

C. Market risk

Market risk is the risk of loss of future earnings, fair values or future cash flows that may result from adverse changes in market rates and prices (such as foreign currency exchange rates) or in the price of market risk-sensitive instruments as a result of such adverse changes in market rates and prices. Market risk is attributable to all market risk-sensitive financial instruments, all foreign currency receivables and payables and all short-term and long-term debt. The Company is exposed to market risk primarily related to foreign exchange rate risk. Thus, the Company's exposure to market risk is a function of revenue generating and operating activities in foreign currencies.

Foreign exchange risk

The Company's foreign exchange risk arises from its foreign currency revenues (primarily in US$). Foreign exchange risk arises from future commercial transactions and recognised assets and liabilities denominated in a currency that is not the company's functional currency. A significant portion of the Company's revenues are in US$. As a result, if the value of the Indian rupee appreciates relative to US$, the Company's revenues measured in Indian rupees may decrease.

The following table details non derivative financial instruments which are denominated in US$:

27. Capital risk management

The Company's objective when managing capital is to safeguard the Company's ability to continue as a going concern in order to provide returns for shareholders and benefits for stakeholders and to maintain an optimal capital structure to reduce the cost of capital. Hence, the Company may adjust any dividend payments, return capital to shareholders or issue new shares. Total capital is the equity as shown in the statement of financial position. Currently the Company does not have any long term borrowings and working capital facilities.

28. Related party disclosures

(a) Names of the related parties and nature of relationship

Madala Srinivasa Rao, Managing Director	Key Managerial Personnel (KMP)
Madala Bhaskar Rao, Director	
Koteswara Rao Y, Chief Financial Officer	
A R M Madhuri, Company Secretary	
Softsol Resources Inc., USA	100% Subsidiary Company
Softsol India Limited	Demerged Company

(b) Balances receivable

Particulars	Half year Ended	Year Ended
	30-Sep-24	31-Mar-24
Loan payable to Demerged company	7,291.98	7,291.98

*KMPs are eligible for gratuity and compensated absences along with other employees of the Company. The provision made for gratuity and compensated absences pertaining to the KMPs has not been included in the aforementioned disclosures as these are not determined on an individual basis.

29. Contingent liabilities and commitments

Particulars	As at	As at
	30-Sep-24	31-Mar-24
(a) Commitments		
Capital commitments for investments in venture funds	48.00	48.00

30. Deferred tax assets have been recognised only to the extent of deferred tax liabilities i.e deferred tax assets have been recognized only to the extent that it is probable that the underlying tax loss or deductible temporary difference will be utilized against future taxable income of the Company.

31. Where ever required figures have been regrouped.

For PAVULURI & CO **Chartered Accountants** **Firm Reg No:012194S**	**For and on behalf of Board of Directors of** **COVANCE SOFTSOL LIMITED**	
CA N RAJESH Partner M.No: 223169 UDIN : 25223169BMILKS2368	**Bhaskara Rao Madala** DIN:00474589 Director	**B S Srinivasan** DIN:00482513 Director
Place : Hyderabad Date : 24.11.2024	**Y Koteswara Rao** CFO	**ARM Madhuri** Company Secretary

m) Change in accounting policies in the last three years and their effect on profits and reserves;

There is no change in accounting policies of the company,since incorporation/ in the last three years.

n) Summary table of contingent liabilities as disclosed in the restated financial statements;

Name of Related Party	30.09.2024 Rs. In lakhs	31.03.2024 Rs. In lakhs
Inventus III India Fund	48.00	48.00

o) Summary table of related party transactions in last 3 years as disclosed in the restated financial statements;

Standalone

Name of Related Party	Nature of Relationship	Type of transactions	30.09.2024 Rs. In lakhs	31.03.2024 Rs. In lakhs	01.04.2023* Rs. In lakhs
Softsol Resources INC	Subsidiary	Interest received	231.86	452.31	
		Services Rendered		20.67	
Softsol India Limited	Demerged company	Interest Paid	231.86	452.31	

***Note That Appoint date is 01.04.2023 hence no transactions. Transactions during the year 2023-24 reported as on 31.03.2024**

Consolidated

Softsol India Limited	Demerged company	Interest Paid	231.86	452.31	

***Note That Appoint date is 01.04.2023 hence no transactions. Transactions during the year 2023-24 reported as on 31.03.2024**

p) Details of its other group companies including their capital structure and financial statements;

Not applicable.

q) Internal Risk Factors (Minimum 5 and Maximum 10);

1. The Company was incorporated on August 11, 2023 and commenced its operations from the Effective Date upon transfer of the Demerged Undertaking to the Company as a going concern. Accordingly, there may be certain uncertainties in the integration of the Demerged Undertaking into a newly incorporated entity such as our Company. While post the Effective Date, all the employees including experienced personnel in the Demerged Undertaking have been transferred to the Company, the Company may be unable to effectively integrate the Demerged Undertaking, and efficiently operate the consequent business of the Company, thereby adversely impacting the results of the Company's operations and profitability of the business. Pursuant to the Scheme, the demerged Company is required to effect the transfer of, inter alia, properties, approvals, employees, and intellectual property of the Demerged Undertaking to the Company. Inability to effect any of such transfers in a timely manner may materially impact the ability of the Company to carry on and undertake business operations. Additionally, certain financial and key performance indicators with respect to the Demerged Undertaking prior to the effectiveness of the Scheme may not be representative of our results after having integrated the Demerged Undertaking post the Effective Date.

2. In accordance with Indian law, permission for listing and trading of Equity Shares shall be granted only after completion of issue and the allotment of the Equity Shares pursuant to the Scheme. The timelines for listing of Equity Shares may vary according to the completion of the actions as listed in the Scheme. Listing Equity Shares does not guarantee that a trading market for the Equity Shares would develop. Accordingly, prospective shareholders should be prepared to hold their Equity Shares for an indeterminate period of time.

3. The Company's ability to operate its business effectively could be impaired if it fails to attract, retain, or develop key personnel and other employees relative to the scale and range of its operations.

4. The Company's performance and growth are dependent on the performance of the Indian and global economy, which in turn, depends on various external factors. The Indian economy has been affected by global economic uncertainties, volatility in interest rates, currency exchange rates, commodity, and various other macroeconomic factors as well as regulatory changes. Any downturn in the macroeconomic environment in India could materially and adversely affect the business, prospects, financial condition, results of operations and cash flows of the Company.

5. The Company's success will depend, in part, on our ability to develop and implement technology solutions that anticipate and keep pace with rapid and continuing changes in technology, industry standards and client preferences. We may not be successful in anticipating or responding to these developments on a timely basis, and our ideas may not be successful in the marketplace. Further, products and technologies developed by our competitors may make our service or product offerings uncompetitive or obsolete. Any one of these circumstances could have a material adverse effect on our ability to obtain and successfully complete important client engagements. This, in turn, could adversely affect our business prospects. The Company's business is also dependent, in part, upon continued growth in the use of technology in business by our clients and prospective clients and their customers and suppliers. If the growth in the use of technology does not continue, demand for our services may decrease.

r) Outstanding litigations and defaults of the transferee entity, promoters, directors or any of the group companies;Nil

s) Regulatory Action, if any - disciplinary action taken by SEBI or Stock Exchanges against the Promoters in last 5 financial years;Nil

t) Brief details of outstanding criminal proceedings against the Promoters; Nil

u) Particulars of high, low and average prices of the shares of the listed transferor entity during the preceding three years;

Fiscal Year	High Price (Rs.)	Date of High Price	Volume on date of High Price (No of Equity Shares)	Low Price (Rs.)	Date of Low Price	Volume on date of Low Price (No of Equity Shares)	Average Market Price of the Equity Shares for the year (Rs.)
2023-24	343.80	04.01.2024	10437	145.65	03.07.2023	2573	242.98
2022-23	208.90	11.12.2022	1070	99.05	02.11.2022	337	146.82
2021-22	229.65	04.01.2022	13605	71.40	14.05.2021	729	153.33

v) Any material development after the date of the balance sheet; and

Our company received in-principle approval from BSE vide letter no.DCS/AMAL/AK/IP/3467/2024-25 "Revised Letter" January 02, 2025 and was granted an exemption from the application of Rule 19(2) (b) of the Securities Contracts (Regulation) Rules, 1957 by the SEBI vide the letter no.SEBI/HO/CFD-RAC-DCR2/P/OW/2025/0000001889/1 January 17, 2025

w) Such other information as may be specified by the Board from time to time. NA

For and on behalf of Board of Directors of
COVANCE SOFTSOL LIMITED

	Bhaskara Rao Madala **DIN:00474589** **Director**	**B S Srinivasan** **DIN:00482513** **Director**
Date : 04-02-2025 **Place : Hyderabad**	**Y Koteswara Rao** CFO	**ARM Madhuri** Company Secretary

పరీక్షలే ప్రధానం అవుతున్నాయి



సృజనాత్మకత లోపిస్తోంది
వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత
కానరాని నైపుణ్యం, సమర్థత
ఏఎస్ఈఆర్ తాజా నివేదిక

న్యూఢిల్లీ : దేశంలో పాఠశాల విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అభ్యాసంలో, గణితంలో కనీసం ప్రాథమిక నైపుణ్యం కూడా లేదని యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (ఏఎస్ఈఆర్) అనేక సంవత్సరాలుగా చెబుతూనే ఉంది. విద్యా వ్యవస్థను కోవిడ్ తీవ్రంగా దెబ్బతీసింది. దాని నుండి ఇప్పటికీ అది కోలుకోలేదు. దీర్ఘకాల లాక్‌డౌన్, డిజిటల్ అభ్యాసం...ఈ పరిణామాలు గడచిన దశాబ్ద కాలంలో సాధించిన పురోగతిని వెనక్కి తీసికెళ్లాయి. ఏఎస్ఈఆర్ తాజా నివేదిక గత వారం విడుదలైంది. పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోందని, తరగతి గదుల్లో విద్యా బోధన జరుగుతోందని ఆ నివేదిక తెలిపింది. అయితే లక్ష్యం వైపు ఇప్పుడే అడుగులు పడుతున్నాయని కూడా చెప్పింది.

పాఠ్యాంశాలకే పరిమితం

విద్యా బోధనలో రోజురోజుకూ సృజనాత్మకత పరిమితమవుతోంది. దేశంలోని చాలా మంది అధ్యాపకులు కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితమవుతున్నారు. అసెస్‌మెంట్ల రూపకల్పనలో స్వతంత్రతను కోల్పోతున్నారు. విద్యార్థులను చదివించడం, పరీక్షలకు సంసిద్ధులను చేయడం వంటి పనులే కొనసాగుతున్నాయి తప్పించి తరగతి గదిని ఆవిష్కరణలు, మేధస్సుకు సానపెట్టే కేంద్రాలుగా మార్చలేకపోతున్నారు. పరీక్షలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేలా ప్రతి విద్యార్థినీ తీర్చిదిద్దడమే అధ్యాపకుల పనిగా మారిపోయింది.

పెరుగుతున్న ఎస్సీ, ఎస్టీల ప్రవేశాలు

అయితే ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఒకటుంది. విద్యా వ్యవస్థలో భిన్నత్వం స్పష్టంగా కన్పిస్తోంది. ఉన్నత విద్యపై జరిపిన అఖిల భారత సర్వే (ఏఐఎస్‌హెచ్ఈ) తాజా నివేదిక ప్రకారం 2015-2021 మధ్యకాలంలో పాఠశాలల్లో ప్రవేశం పొందుతున్న ఎస్సీల సంఖ్య 44 శాతం, ఎస్టీల సంఖ్య 66 శాతం పెరిగింది. నేడు తరగతి గదిలో వివిధ నేపథ్యాల నుండి వచ్చిన విద్యార్థులు కన్పిస్తుండడం విశేషం. వారి జీవిత అనుభవాలు కూడా సహజంగానే భిన్నంగా ఉంటాయి. అలాంటప్పుడు అనేక మంది విద్యార్థులకు వ్యక్తిగత పాఠాల ప్రణాళికలు అవసరమవుతాయి.

లోపిస్తున్న శిక్షణ, సమర్థత

నేడు అధ్యాపకులలో చాలా మందికి ప్రత్యేక శిక్షణ లేదు. అట్టడుగు వర్గాల నుండి వచ్చిన విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ కనబరచి వారి అవసరాలు తీర్చేందుకు కావాల్సిన వనరులూ లేవు. సాంస్కృతిక విభేదాలను సున్నితంగా పరిష్కరించే సమర్థత కూడా లేదు. ఇటీవలి సంవత్సరాలలో అనేక దురదృష్టకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉపాధ్యాయులు పక్షపాత ధోరణులకు అతీతులేమీ కారని అవి నిరూపించాయి.

అధ్యాపకుల కోసం విద్యా కేంద్రాలు

అధ్యాపక శిక్షణా సంస్థల ఏర్పాటుకు పెట్టుబడులు పెంచాలని 2012లోనే జస్టిస్ జేఎస్ వర్మ కమిషన్ సిఫారసు చేసింది. ఉపాధ్యాయ విద్యను రూపొందించి, పర్యవేక్షించేందుకు వీలుగా జాతీయ సంస్థలను ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. ఏదేమైనా అనేక మంది అధ్యాపకులు సంక్లిష్టమైన పరిస్థితులలో సైతం విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. విధాన నిర్ణేతలు చేయాల్సింది ఏమిటంటే వారి పని పరిస్థితులను మెరుగుపరచడం. సరైన వనరులు, శిక్షణ కల్పించడం, ఎందుకంటే దేశ భవిష్యత్తుకు అధ్యాపకులే కీలకం కనుక.

ఉపాధ్యాయుల కొరతతో పనిభారం

మౌలిక అభ్యాస వ్యవస్థకు కీలకమైన ప్రైమరీ, ప్రీ ప్రైమరీ క్లాసులను బోధించే ఉపాధ్యాయులు తగిన సంఖ్యలో లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఒకవేళ ఉన్నా వారిలో నైపుణ్యం కొరవడుతోంది. దీనికితోడు తగినంత గౌరవం, వేతనం కూడా ఉండదు. పరిమిత వనరులతోనే విద్యార్థులను ప్రోత్సహిస్తూ, వారిలో నైపుణ్యాన్ని వృద్ధి చేస్తున్న అధ్యాపకులు లేకపోలేదు. ప్రస్తుతం దేశంలో ప్రతి 27 మంది విద్యార్థులకు ఓ ఉపాధ్యాయుడో లేదా ఉపాధ్యాయురాలో ఉన్నారు. అయితే ఇందులోనూ ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. ఉదాహరణకు బీహార్‌లో 60 మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒకే అధ్యాపకుడు బోధిస్తున్నారు. కేవలం ఒకే అధ్యాపకుడితో నెట్టుకొస్తున్న (ఏకోపాధ్యాయ) పాఠశాలలు దేశంలో 1.2 లక్షలు ఉన్నాయి. దీంతో వారిపై పని భారం పెరుగుతోంది. పైగా పరిపాలనా సంబంధమైన బాధ్యతలు కూడా నెరవేర్చాల్సి వస్తోంది. చాలా మంది ఉపాధ్యాయులకు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచడానికి సమయం కూడా దొరకడం లేదు.

కులగణన సర్వేలో బీసీలకు అన్యాయం



తిరిగి బీసీల సర్వే నిర్వహించాలి
అప్పటివరకు ఎలాంటి ఎన్నికలూ జరగనివ్వం : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్

నవ తెలంగాణ- జూబ్లీహిల్స్/బంజారాహిల్స్

బీసీ కులగణన సర్వేలో బీసీలకు పూర్తిగా అన్యాయం జరిగిందని, రాష్ట్రంలో మరలా సర్వే నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. అప్పటివరకు ఎలాంటి ఎన్నికలూ నిర్వహించొద్దన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్‌లో మంగళవారం బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మెన్ కుందారం గణేష్‌చారి అధ్యక్షతన బీసీ కుల సంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తే గ్రామాల్లో తిరగబడతామని, ఎన్నికలు జరగనివ్వబోమని, కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పదేండ్ల కిందటి సర్వే కంటే ఇప్పుడు చేసిన సర్వేలో బీసీలను తక్కువగా చూపిస్తున్నారని, సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ముందుగానే ఆదేశాలు జారీ చేసి బీసీ కుల నాయకుల ఇండ్లకు సర్వేకు వెళ్లకుండా చేశారని ఆరోపించారు. ఈ సమావేశంలో పాల్గొన్న బీసీ సంఘం నాయకులు అనేకమంది తమ ఇండ్లకు సర్వే అధికారులెవరూ రాలేదని మీడియా ఎదుట వాపోయారు. అలాగే సర్వే పత్రాలను తీసుకొని చించేశారు.

బీసీ కమిషన్ మాజీ చైర్మెన్ వకులాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ.. బీసీ కులగణన ఓసీల జనాభాను అధికంగా చూపించేందుకు జరిగిన కుట్రగా బీసీ సమాజం భావిస్తున్నదన్నారు. తక్షణమే ఈ లెక్కలను పక్కనపెట్టి పారదర్శకంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈనెల 6న ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తీర్మానించారు.

కుందారం గణేష్‌చారి మాట్లాడుతూ.. రాబోయే ప్రతి ఎన్నికల్లోనూ బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కేటాయించాలని, అప్పటివరకు ఏ ఎన్నిక నిర్వహించినా గ్రామాల్లో తిరగనివ్వబోమని అన్నారు. రాష్ట్రంలో 12,000 గ్రామాలు ఉన్నాయని, ప్రతి గ్రామంలోనూ బీసీ నాయకులు వారి వారి గ్రామంలో కులగణన చేపట్టి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక తరగతుల వారు ఎంతమంది ఉన్నారు, వారి వివరాలను గ్రామాల్లో బోర్డులు ఏర్పాటు చేసి ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మెన్ మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవి, బీసీ కుల సంఘాల జేఏసీ నాయకులు బాలిగొని బాలరాజుగౌడ్, జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు వేముల వెంకటేష్, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, కృష్ణమోహన్, వి.వెంకటేష్, దాసు సురేష్ బీసీ కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

తీవ్రమైన ఇబ్బందుల్లో వైజాగ్ స్టీల్‌ప్లాంట్

లోక్‌సభలో కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ



నవతెలంగాణ న్యూఢిల్లీ బ్యూరో

వైజాగ్ స్టీల్‌ప్లాంట్ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటుందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. మంగళవారం లోక్‌సభలో జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2024-25 (ఏప్రిల్-డిసెంబర్ 2024)లో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) 2.68 మిలియన్ టన్నుల హాట్ మెటల్, 2.37 మిలియన్ టన్నుల సేలబుల్ స్టీల్‌ను ఉత్పత్తి చేసింది. 2024 ఏప్రిల్-డిసెంబర్‌లో ఆర్ఐఎన్ఎల్ మొత్తం ఆదాయం రూ.12,615.03 కోట్లు వచ్చిందని, ఈ కాలంలో రూ.3,943.43 కోట్ల నష్టాన్ని చవిచూసిందని అన్నారు. 2024 డిసెంబర్ 31 నాటికి ఆర్ఐఎన్ఎల్ మొత్తం అప్పులు దాదాపు రూ. 38,965.00 కోట్లు అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు రూ. 10,300 కోట్ల ఈక్విటీ మూలధనాన్ని (2024 సెప్టెంబర్‌లో ఇప్పటికే అత్యవసర నిధులుగా అందించిన రూ.500.00 కోట్లతో సహా), రూ.1,140 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ లోన్‌ను 7 శాతం నాన్‌క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ మూలధనంగా మార్చడానికి ఆమోదం తెలిపిందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడంలో ఇది సహాయపడుతుందని, వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కార్యకలాపాలను నిరంతర కొనసాగించడానికి వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఆర్ఐఎన్ఎల్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని, 2024 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఉద్యోగులకు పాక్షిక జీతాలను విడుదల చేసిందని పేర్కొన్నారు. ఈ ఆందోళనలు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ ఉపయోగపడుతోందని అన్నారు.

తొలి శాస్త్రీయ కులసర్వే

- భారీ కసరత్తు, పకడ్బందీగా వివరాల సేకరణ : శాసనమండలిలో కుల సర్వే నివేదికను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రాష్ట్రంలో తొలిసారిగా శాస్త్రీయంగా కుల సర్వే విజయవంతంగా పూర్తి చేసినట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం శాసనమండలి ప్రత్యేక సమావేశంలో ఆయన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే -2024 నివేదికను శాసనమండలిలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014లో చేసిన సర్వే అధికారికమైంది కాదని తెలిపారు. ఆ సర్వేను ప్రజల ముందు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అందువల్ల తమ సర్వేను మరే ఇతర సర్వేతో పోల్చడానికి వీల్లేదని చెప్పారు. మేధావులు ఊహాగానాలతో చేసే విమర్శలు చేసి ఇబ్బంది పెట్టొద్దని కోరారు. సర్వేలో వివరాలు చేరని వారు ఎవరైనా ఆసక్తిగా ఉంటే వారు చేర్చుకోవడానికి అవకాశముందని తెలిపారు.



బీఆర్ఎస్ వాకౌట్

కుల సర్వే పోరుతో తప్పులతడక సమాచారమిచ్చారనీ, ఇందులో బీసీలకు అన్యాయం చేసే కుట్ర దాగుందంటూ బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. అంతకు ముందు శాసనమండలిలో ప్రతిపక్షనేత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల సర్వే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని విమర్శించారు. బీసీల జనాభా 20 లక్షలు తగ్గిందని రాష్ట్రమంతటా గగ్గోలు పెడుతున్నారని చెప్పారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ సర్వే వివరాలు ఎక్కడా లీక్ కాలేదని చెప్పారు. 1947 నుంచి పాలించిన వారు బీసీ జనగణన చేయకపోవడం బాధాకరమన్నారు. సభ్యులు బండా ప్రకాశ్, మాట్లాడుతూ 2011 జనాభా లెక్కలతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ జనాభా తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ 2011లో రాష్ట్ర జనాభా 3.50 కోట్లనీ, ఏ లెక్కన చూసిన ప్రస్తుతం 4.18 కోట్లకు తగ్గదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల జనాభా తగ్గి ఒసీల జనాభా పెరగడం ఎలా సాధ్యమైందని ఆమె ప్రశ్నించారు.

గంగులూరు ఎన్‌కౌంటర్ బూటకం

- ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక



నవతెలంగాణ- హిమాయత్‌నగర్

ఫిబ్రవరి-1న ఛత్తీస్‌గఢ్, బీజాపూర్‌లోని గంగులూరులో జరిగిన ఎన్‌కౌంటర్ ఒక బూటకమని, దీనిపై వెంటనే నిజనిర్ధారణ జరిపి అందులో పాల్గొన్న పోలీసులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక డిమాండ్ చేసింది. హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేదిక, చైతన్య మహిళా సంఘం కో-కన్వీనర్ జి.జ్యోతి మాట్లాడారు. ఆదివాసీ ప్రాంతాల్లో 600 క్యాంపులు, 7 లక్షల బలగాలను తొలగించాలని, ఆ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆదివాసీల సంహారాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. 1996 పెసా చట్టం ప్రకారం గ్రామసభ తీర్మాణాలను కచ్చితంగా అమలు చేయాలని, గంగలూరులో హత్యకు గురైన వారందరూ ఆదివాసీలేనని చెప్పారు. అన్ని ఆదివాసీ హత్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించి, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరారు. రాజ్యాంగ బద్ధంగా పరిపాలన కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయు (శ్రామిక స్పందన) జాతీయ కార్యదర్శి షేక్ షావలి, టీపీఎఫ్ నాయకులు కె.రాంబాబు, ఐపీఎల్ నాయకులు డి.సురేష్ కుమార్, ఎన్.నారాయణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యకు టీపీటీయూ మద్దతు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యకు తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ యూనియన్ (టీపీటీయూ) మద్దతు ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్‌లో కొమరయ్యను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం రాధాకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి పి చంద్రశేఖర్, అదనపు ప్రధాన కార్యదర్శి ఎ సారయ్య కలిసి మద్దతు లేఖను అందజేశారు. విద్యారంగం, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి అవసరమైన సందర్భాల్లో పోరాటాలకు సిద్ధమవుతానంటూ ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. సీపీఎస్ రద్దు, మెరుగైన పీఆర్సీ, పెన్షనర్ల బకాయిలు ఇప్పించడంతోపాటు కామన్ సర్వీసు రూల్స్ సాధించడం, 317 జీవో బాధితులకు న్యాయం చేయడం, కేజీబీవీ, మోడల్ స్కూల్, ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కృషి చేస్తారని పేర్కొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

పంచాయతి ఎన్నికల నిర్వహణ కోసం శిక్షణ

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

త్వరలో జరగనున్న పంచాయతి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 10 మంది చొప్పున టీవోటీ, ఎమ్‌వోటీ (మాస్టర్ ట్రేనర్లకు)లకు శిక్షణ ఇవ్వనున్నారు. హైదరాబాద్‌లోని ఎమ్‌సీహెచ్ఆర్‌డీలో4,5 తేదీల్లో రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్టు ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు. రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు ఇందుకు సంబంధించి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

దళితులకు క్రిమీలేయర్‌ను ఎత్తేయటాన్ని స్వాగతిస్తున్నాం : కడియం శ్రీహరి

- దళిత జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ వర్తింపజేయాలి : వివేక్
- ఎస్సీ వర్గీకరణ నివేదికకు మద్దతు తెలుపుతూ మాట్లాడిన పలువురు ఎమ్మెల్యేలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

దళితులకు క్రిమీలేయర్‌ను క్యాబినెట్ తిరస్కరించడాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వాగతించారు. మంగళవారం ఎస్సీవర్గీకరణ నివేదికపై ఆయన మాట్లాడుతూ..వర్గీకరణపై అన్ని పార్టీలూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తుచేశారు. అన్ని కమిషన్లు కూడా అనుకూలంగా నివేదికలిచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు వివేక్ మాట్లాడుతూ..హర్యానా, తమిళనాడు, పంజాబ్‌లో పర్సంటేజీ ఆఫ్ రిజర్వేషన్ అమలవుతున్నదనీ, అలా చేస్తే తెలంగాణలోనూ దళితులకు 20 శాతం వరకు రిజర్వేషన్లు ఇచ్చే అవకాశముందని సూచించారు.

మాలల్లో ఉన్న అభద్రతా భావాన్ని తొలగించాలని కోరారు. బడ్జెట్‌లో దళితులకు 15 శాతం నిధులు కేటాయించాలని విన్నవించారు. మాల, మాదిగల కార్పొరేషన్లు వేర్వేరుగా ఏర్పాటు చేయాలని విన్నవించారు. కార్పొరేషన్ల పదవుల్లో దళితులకు 18 శాతం కేటాయించాలని కోరారు. అంతిమంగా ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..90 శాతం బడుగు, బలహీన వర్గాలకు లబ్ది చేకూరే చర్చ జరుగుతున్న సందర్భంలో సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేసిపోవడం దుర్మార్గమన్నారు. ఇంత మంచి చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నాయకుడు రాకుండా ఉండటమేంటి? ఆయన రాజీనామా చేయడం ఉత్తమమని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మందుల సామేల్ మాట్లాడుతూ..తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సంస్కరణోద్యమం కూడా ఒక భాగమన్నారు. మాదిగలను యాదగిరిగుట్ట దేవుని గుడిలోకి రానివ్వకుంటే అరుట్ల రామచంద్రారెడ్డి ఉద్యమమే చేశారన్నారు. చుట్టుపక్కల ఊర్లలో ఉండే దళితులందర్నీ తీసుకెళ్లి గుడిలో పూజలు చేయించిన విషయాన్ని గుర్తుచేశారు. వర్గీకరణకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి మాదిగల గుండెల్లో చిరస్మరణీయులుగా ఉంటారని కొనియాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ పోరాటం మరువలేనిదన్నారు. బీజేపీ సభ్యులు పైడి రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. 30 ఏండ్లుగా మందకృష్ణ మాదిగ పోరాటం మరువలేనిదన్నారు. జఠిలమైన వర్గీకరణ సమస్యను పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్, బీర్ల అయిలయ్య, కాంగ్రెస్ సభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, వాకిటి శ్రీహరి, మందుల సామేలు, లక్ష్మీకాంతం ఈ అంశంపై మాట్లాడారు.

తునికాకు సేకరణ పనులు చేపట్టాలి

- మంత్రి కొండా సురేఖకు టీఏజీఎస్ వినతి


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

తునికాకు సేకరణ పనులు తక్షణమే చేపట్టాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు మిడియం బాబురావు, పూసం సచిన్, బండారు రవికుమార్ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు వినతి పత్రం అందజేశారు. గిరిజనులతోపాటు పేదలకు తునికాకు సేకరణ ఉపాధిని కల్పిస్తున్నదని పేర్కొన్నారు. ప్రతిఏటా డిసెంబర్, జనవరి నుంచే ఆ ప్రక్రియకు సంబంధించిన పనులను ఆటవీశాఖ మొదలుపెట్టేదని గుర్తు చేశారు. ఈ ఏడాది ఆ పని నత్తనడకన సాగుతున్నదని తెలిపారు. టెండర్ల ప్రక్రియనే పూర్తికాలేదని పేర్కొన్నారు. కొమ్మకొట్టుడు (ప్రూనింగ్) మొదలు పెట్టలేదని తెలిపారు. సకాలంలో ఈ ప్రక్రియలను చేపట్టకుంటే లక్షలాది మంది పేదల ఉపాధికి గండి పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఏటా కాళేశ్వరం, మంచిర్యాల, బాసర, రాజన్న, భద్రాద్రి, చార్మినార్, జోగులాంబ సర్కిళ్ల పరిధిలోని 14 జిల్లాల్లో (భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, అదిలాబాద్, కొమ్రంభీమ్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి భూపాలపల్లి, వికారాబాద్, మహబూబ్నగర్, కామారెడ్డి, నిజామాబాద్) తునికాకు సేకరణను చేపడతారని తెలిపారు. దీనిపై ఆధారపడి ప్రత్యక్షంగా ఐదు లక్షలకు పైగా ఆదివాసీలు, గిరిజనులు, గిరిజనేతర పేదలు లబ్ది పొందుతున్నారని తెలిపారు. పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తున్నదని పేర్కొన్నారు. సకాలంలో కొమ్మకొట్టుడు పనులు పూర్తికాకుంటే పెద్ద ఎత్తున ఉపాధిని కార్మికులు కోల్పోయే ప్రమాదముందని తెలిపారు. సత్వరమే నిర్ణయం తీసుకుని పది రోజుల్లో ప్రూనింగ్ పనులు ప్రారం భించాలని కోరారు.

ఎవరి ప్రయోజనాలకూ ఇబ్బంది కలగదు

- ఎస్సీవర్గీకరణపై మంత్రి దామోదర

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్



ఎస్సీ వర్గీకరణ అనేది 30, 40 ఏండ్ల నాటి ఆకాంక్ష అనీ, అది ఇప్పుడు సాకారమవుతున్నదని మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. 'ఎస్సీ వర్గీకరణ వల్ల కొందరిలో భయం, అభద్రతాభావం కలుగుతోంది. వర్గీకరణ వల్ల ఎవరి ప్రయోజనాలకు విఘాతం కలగదు. అంటరానితనం అనేది ప్రపంచం అంతటా ఉంది. ఎంత చదువుకున్నా...ఎంత ఎదిగినా, ఎక్కడో ఒకచోట వివక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. గాంధీజీ, అంబేద్కర్ వంటి మహనీయులకు కూడా వివక్ష తప్పలేదు. సామాజిక న్యాయం ఎక్కువగా కల్పించింది పార్టీయే. 50 ఏండ్ల క్రితమే దళితనేత దామోదరం సంజీవయ్యను ఉమ్మడి రాష్ట్రానికి సీఎంను చేసింది కాంగ్రెస్. జగ్జీవన్‌రామ్, దామోదరం సంజీవయ్య లాంటి వారికి ఉన్నత పదవులు ఇచ్చింది. సామాజిక ఫలాలు అందరికీ అందాలనేది కాంగ్రెస్ పార్టీ తపన.

ఇప్పటిదాకా ఎస్సీ వర్గీకరణ నిర్ణయం రాజకీయ కారణాలతో తీసుకోలేదు.ఇప్పుడు క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసి తీసుకున్న నిర్ణయం ఇది. ప్రభుత్వానికి సంబంధం లేకుడా కమిషన్ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఉంటుందని ఏఐసీసీ ఎప్పుడో చెప్పింది' అని ఆయన పేర్కొన్నారు.

ప్రజావాణికి 7142 దరఖాస్తులు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 7142 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 175, విద్యుత్ శాఖకు 135, రెవెన్యూ శాఖకు 46, ప్రవాసి ప్రజావాణికి సంబంధించి 01, ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం 4860 దరఖాస్తులు వచ్చాయి, పౌర సరఫరాల శాఖ కు సంబంధించి 1861 (రేషన్ కార్డులు) దరఖాస్తులు వచ్చాయి, ఇతర శాఖలకు సంబంధించి 64 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.

59 ఉపకులాలు ..3 గ్రూపులు

ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

గ్రూప్-1లోని 15 ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషన్ (15 ఉపకులాల జనాభా 3.288శాతం)

గ్రూప్-2లోని 18 ఎస్సీ ఉపకులాలకు 9శాతం రిజర్వేషన్ (18 ఉపకులాల జనాభా 62.748శాతం)

గ్రూప్-3లోని ఎఎస్సీ 26 ఉప కులాలకు 5శాతం రిజర్వేషన్ (26 ఉప కులాల జనాభా 33.963శాతం) ఎస్సీ వర్గీకరణ కమిషన్‌కు సంబంధించి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య న్యాయ కమిషన్ ఇచ్చిన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం 59 ఉపకులాలు, 3 గ్రూపులుగా కమిషన్ ఎస్సీలను వర్గీకరించింది. అయితే రిజర్వేషన్ల పరిధి నుంచి క్రీమీలేయర్ మినహాయింపునకు సంబంధించి కమిషన్ చేసిన 4వ సిఫారసును ప్రభుత్వం తిరస్కరించింది. కమిషన్ ఇచ్చే నివేదికలోని ఉపకులాలు, గ్రూపుల వివరాలివే.

కేటగిరి	గ్రూప్ పేరు	కులాల సంఖ్య	జనాభాలో శాతం (2011 జనాభా లెక్కల ప్రకారం)	సిఫారసు చేసిన రిజర్వేషన్ శాతం
గ్రూప్ - I	సామాజికంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన/పట్టించుకోని షెడ్యూల్డ్ కులాలు	15	3.288	1
గ్రూప్ - II	మధ్యస్థంగా లబ్ది పొందిన షెడ్యూల్డ్ కులాలు	18	62.748	9
గ్రూప్ - III	మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్డ్ కులాలు	26	33.963	5
మొత్తం		59	100	15

గ్రూప్ - I

వరుస సంఖ్య	కులం	కులం పేరు	జనాభా	మొత్తం షెడ్యూల్డ్ కులాల జనాభాలో శాతం
1	8	బావురి	127	0.002
2	9	బేడా (బుడ్గ) జంగం	1,11,710	2.141
3	12	చదాటి	125	0.002
4	17	డక్కల్, డొక్కల్వార్	2558	0.049
5	27	జగ్గలి	2579	0.049
6	29	కొలుపులవాండ్లు, పంబాడ, పంబండ, పంబాలా	931	0.018
7	42	మాంగ్	13260	0.254
8	43	మాంగ్ గరోడి	1392	0.027
9	44	మన్నె	29656	0.568
10	45	మష్టి	1246	0.024
11	46	మాతంగి	704	0.013
12	47	మెహతర్	6973	0.134
13	49	ముండాల	212	0.004
14	55	సంబన్	108	0.002
15	56	సప్రు	44	0.001
మొత్తం			171625	3.288

గ్రూప్ - II

వరుస సంఖ్య	కులం	కులం పేరు	జనాభా	మొత్తం షెడ్యూల్డ్ కులాల జనాభాలో శాతం
1	5	అరుంధతియ	107	0.002
2	10	బైండ్ల	13082	0.251
3	14	చమర్, మోచి, ముచి, చమర్-రవిదాస్, చమర్-రోహిదాస్	17068	0.327
4	15	చంబర్	632	0.012
5	16	చండాల	64	0.001
6	18	దండాసి	86	0.002
7	20	డోమ్, డోంబరా, పైడి, పానో	1926	0.037
8	21	ఎల్లమ్మల్వార్, ఎల్లమ్మలవాండ్లు	504	0.010
9	23	గోదారి	208	0.004
10	28	జాంబువులు	108	0.002
11	31	మాదిగ	3233642	61.967
12	32	మాదిగ దాసు, మష్టీన్	1663	0.032
13	51	పామిడి	51	0.001
14	52	పంచమ, పరియ	63	0.001
15	54	సముగర	1046	0.020
16	57	సింధోల్లు (చిండోల్లు)	3872	0.074
17	58	యాటల	163	0.003
18	59	వల్లువన్	92	0.002
మొత్తం			3274377	62.748

గ్రూప్ - III

వరుస సంఖ్య	కులం	కులం పేరు	జనాభా	మొత్తం షెడ్యూల్డ్ కులాల జనాభాలో శాతం
1	1	ఆది ఆంధ్ర	2289	0.044
2	2	ఆది ద్రావిడ	651	0.012
3	3	అనాముక్	17	0.0003
4	4	అరే మాల	1992	0.038
5	6	అర్వ మాల	8398	0.161
6	7	బారికి	83	0.002
7	11	బ్యాగర, బ్యాగరి	9672	0.185
8	13	చలవాది	160	0.003
9	19	ఢోర్	2146	0.041
10	22	ఘాసి, హడ్డి, రెల్లి, చాచండి	84	0.002
11	24	గోసంగి	23351	0.447
12	25	హోలెయా	358	0.007
13	26	హోలెయ దాసరి	8482	0.163
14	30	మాదాసి కురువ, మదారి కురువ	3707	0.071
15	33	మహర్	31938	0.612
16	34	మాల, మాల అయ్యవార్	1527143	29.265
17	35	మాల దాసరి	6630	0.139
18	36	మాల దాసు	925	0.018
19	37	మాల హన్నాయి	37	0.001
20	38	మాలజంగం	3187	0.061
21	39	మాల మష్టి	108	0.002
22	40	మాలసాలే, నేతకాని	133072	2.550
23	41	మాల సన్యాసి	162	0.003
24	48	మిత అయ్యల్వార్	3118	0.060
25	50	పాకీ, మోటీ, తోటి	947	0.018
26	53	రెల్లి	3025	0.058
మొత్తం			1771682	33.963

వర్గీకరణతో వారికి మేలు

- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆశాభావం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్



ఎస్సీ కులాల వర్గీకరణ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వారికి మేలు జరుగుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం శాసనమండలిలో తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లోని ప్రత్యేక వర్గాల ఉప వర్గీకరణ - డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ (ఏక సభ్య కమిషన్) నివేదికపై ఆయన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషన్ ఉపకులాల వారీగా మూడు గ్రూపులుగా చేసిందనీ, నాలుగు సిఫారసులను చేసిందని తెలిపారు. గ్రూప్ 1లో నోటిఫై చేయబడిన భర్తీ కాని ఖాళీలను గ్రూప్ 2 ద్వారా, గ్రూప్ 2లో భర్తీ చేయని ఖాళీలను గ్రూప్3 ద్వారా భర్తీ చేయాలనీ, అన్ని గ్రూపుల్లో తగిన అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఆ ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేయాలని కమిషన్ సూచించిందని చెప్పారు. రోస్టర్ పాయింట్లను ప్రతిపాదించిందని చెప్పారు. ఈ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్ పర్సన్లు, మేయర్లు తదితర ప్రజా ప్రతినిధులతో పాటు గ్రూప్1 సర్వీసుల్లో ఉన్న వారిని క్రిమిలేయర్‌గా పరిగణించాలని కమిషన్ చేసిన సిఫారసును తిరస్కరించినట్టు చెప్పారు.

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ 2004లో సుప్రీంకోర్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదంటూ కొట్టేశాక కాంగ్రెస్ చేసిన నిర్లక్ష్యం కారణంగానే ఆ వర్గాలకు ఇంకా ఎదురుచూపే మిగిలిందని చెప్పారు. ఇప్పటికైనా వర్గీకరణ బిల్లు ఆమోదించి అమలు చేస్తారని ఆశించినా ఆ దిశగా అడుగులు వేయలేదని చెప్పారు. బీఆర్ఎస్ మొదట్నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం చిత్తశుద్ధితో అసెంబ్లీలో తీర్మానించి కేంద్రంలోని బీజేపీని కోరుతూ వచ్చిందని గుర్తుచేశారు. తమ డిమాండ్లను పట్టించుకోని బీజేపీ, ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణ తామే చేసినట్టు జబ్బలు చరుచుకుంటున్నారని విమర్శించారు. అమలు ఏ విధంగా చేయబోతున్నారనే స్పష్టత లేదని తప్పుపట్టారు. సభ్యులు బండా ప్రకాశ్ మాట్లాడుతూ రాజ్యాంగంలో క్రిమిలేయర్ పదం లేదనీ, కమిషన్లు తమ పరిధి దాటకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. ఎస్సీల వర్గీకరణ వెంటనే అమలు చేయాలని కోరారు. సభ్యులు ఏ.వీ.ఎన్.రెడ్డి మాట్లాడుతూ క్రిమిలేయర్ వర్తింపజేస్తే ఆయా వర్గాల్లోని అందరికీ రిజర్వేషన్ ఫలితాలు వస్తాయని సూచించారు. సభ్యులు తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ సర్వేపై అనేక అనుమానాలున్నాయనీ, ప్రతిపక్షాలకు అవకాశమివ్వొద్దని సూచించారు. గ్రామాల వారీగా 135 కులాల జనాభాను బయటపెట్టాలని కోరారు. మిగిలిన వారిని కులసర్వేలో చేరిస్తేనే ఈ సర్వే దేశానికి ఆదర్శమవుతుందని చెప్పారు. బీఆర్ఎస్ సభ్యులు ఎల్.రమణ మాట్లాడుతూ ప్రభుత్వం వద్ద ఉన్న ఓటర్ల సంఖ్య, బడి పిల్లల సంఖ్య, ఆరేండ్ల లోపు పిల్లల సంఖ్యను కూడితే, ప్రస్తుత సర్వే లెక్కలు సరిపోలడం లేదని తప్పుపట్టారు. భట్టి సమాధానమిస్తూ, బలహీనవర్గాల మేలు కోరే వారెవరూ ఈ సర్వేను వ్యతిరేకించరనీ, రీ సర్వే కోరబోరని తిప్పికొట్టారు. బీసీల జనాభా 56.33 శాతం ఉందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల జనాభాకు తగినట్టు వారి రిజర్వేషన్లు వాటికవే (ఆటోమేటిక్‌గా) పెరుగుతాయని చెప్పారు.



అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ శాపం

- కార్మిక, కర్షక, శ్రామిక ప్రజలకు వ్యతిరేకం : తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మూడ్ శోభన్
- బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

నవతెలంగాణ-భూపాలపల్లి టౌన్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తిరోగమనంగా దేశ అభివృద్ధికి శాపంగా ఉండనున్నదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మూడ్ శోభన్ ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్‌మార్క్స్ కాలనీలో తెలంగాణ రైతు సంఘం, సీఐటీయూ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శోభన్ మాట్లాడుతూ.. బడాబాబుల బొజ్జలను మరింతగా నింపేలా మధ్యతరగతి ఉద్యోగులను మభ్యపెట్టేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేసేందుకు ఊతమిచ్చేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ఉపాధి కల్పన, కార్మిక భద్రతకు సంబంధించిన అంశాలు ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించకపోవడం అన్యాయమన్నారు. విభజన హామీ చట్టంలోని అంశాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పదేండ్ల తర్వాత కూడా పరిష్కరించే చర్యలు తీసుకోకపోవడం మోసం కాక మరేమిటని ప్రశ్నించారు. వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత అని చెప్పి బడ్జెట్ కేటాయింపులు ప్రకటించకుండా రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి మోసగించిందన్నారు. బీమా రంగంలో ఎఫ్‌డీఐలను 74 శాతం నుంచి 100 శాతం పెంచడం జాతీయ బీమా సంస్థలను బలహీనం చేయడమేనని చెప్పారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకే కేంద్రం సహకరిస్తామని బడ్జెట్‌లో ప్రకటించడం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతమన్నారు.

ఇలా కేంద్ర ప్రభుత్వం మొండిగా బరితెగించి ప్రజావ్యతిరేక విధానాలను అమలు జరుపుతున్న నేపథ్యంలో శ్రామికులు, కర్షకులు, ప్రజానీకం ఐక్యంగా పోరాటాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చింతల రజినీకాంత్, సీఐటీయూ జిల్లా నాయకులు రవికుమార్, క్రాంతి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పాలెం చిన్న రాజేందర్, జిల్లా నాయకులు గట్టు శంకర్, బొడ్డు సునీత, ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వంగాల విజయలక్ష్మి, సంగం ప్రీతి, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు భూక్యా నవీన్, బందు సుధాకర్, సరిత, ఎర్ర సుజాత, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బొడ్డు స్మరణ్, తరుణ్, ఎన్సీఆర్డీ నాయకులు గడప శేఖర్, గడ్డం సుమలత తదితరులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య రాజకీయ మరియు కుల సర్వే-2024 తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన వారిలో పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలున్నారు.

సోదరి దశదిన కర్మకు కేసీఆర్

నవతెలంగాణ-మేడ్చల్



బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సోదరి చీటి సకలమ్మ దశదిన కర్మకు మంగళవారం హాజరయ్యారు. గత నెల 25న ఆమె అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని చంద్రారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించిన ఆమె దశదినకర్మ కార్యక్రమానికి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్‌రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్, మాజీ ఎంపీలు జోగినిపల్లి సంతోష్ కుమార్, బోయినపల్లి వినోద్, మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణరావు, శేరి సుభాష్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మెన్‌లు వంటేరు ప్రతాప్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

నేడే టెట్ ఫలితాలు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాతపరీక్షలకు సంబంధించిన ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానం (సీబీఆర్టీ)లో గతనెల రెండు నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పేపర్-1కు 94,327 మంది, పేపర్-2లో మ్యాథ్స్, సైన్స్‌కు 93,263 మంది, సోషల్ స్టడీస్‌కు 88,163 మంది కలిపి మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అభ్యర్థుల కోసం రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 92 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వారిలో పేపర్-1కు 69,476 (73.65 శాతం) మంది, పేపర్-2లో మ్యాథ్స్, సైన్స్‌కు 69,390 (74.40 శాతం) మంది, సోషల్ స్టడీస్‌కు 66,412 (75.33 శాతం) మంది కలిపి మొత్తం 2,05,278 (74.44 శాతం) మంది హాజరయ్యారు. టెట్ ఫలితాలు, ఇతర వివరాల కోసం https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

కేంద్ర బడ్జెట్‌పై నిరసనలు
రాష్ట్ర వ్యాప్తంగా పత్రుల దహనం

నవతెలంగాణ- విలేకరులు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజావ్యతిరేక బడ్జెట్‌పై మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. నల్లగొండ జిల్లాలో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ, నిర్మలాసీతారామన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో సీపీఐ(ఎం), ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గరిడేపల్లి మండల పరిధిలోని వెలిదండ బస్టాండ్ సెంటర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీపీఐ, సీపీఐ(ఎం) నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి మోడీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.కరీంనగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో చేతిలో చిప్ప, చెవిలో పూలు పెట్టుకుని సీపీఐ(ఎం) నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. కేంద్ర బడ్జెట్ పేద ప్రజల చేతికి చిప్ప, చెవిలో పూలు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో సీపీఐ(ఎం), ఎన్‌టీపీసీ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బడ్జెట్ ప్రతులను దహనం చేశారు.

కక్ష కట్టారు.. వేధించారు

- విచారించకుండానే సస్పెన్షన్ చేశారు
- డీడబ్ల్యూఓ తీరుతో మనోవేదనకు గురై సీడీపీఓ(ఎఫ్ఏసీ) ఆత్మహత్యాయత్నం

నవతెలంగాణ- వెంకటాపురం



గతంలో ములుగు జిల్లా ఐసీడీఎస్ వెంకటాపురం ప్రాజెక్టు సీడీపీఓగా విధులు నిర్వహించిన ప్రస్తుత ములుగు డీడబ్ల్యూఓ శిరీష.. పలు అవకతవకలకు పాల్పడ్డారని, సంక్షేమ శాఖ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లినందుకే తనపై కక్ష కట్టి వేధింపులకు గురి చేశారని, తనపై ఆరోపణలు రాగానే మరుసటి రోజే విచారణ నిర్వహించకుండా సస్పెండ్ చేశారని మనోవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ములుగు జిల్లా వెంకటాపురం సీడీపీఓ(ఎఫ్ఏసీ) ధనలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 1వ తేదీన (గత శనివారం) తమను వేధిస్తున్నారంటూ కొందరు అంగన్వాడీ కార్యకర్తలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా విచారణ నిర్వహించకుండా ధనలక్ష్మిని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు సోమవారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో మనస్తాపం చెందిన ఆమె తన నివాసంలో మంగళవారం పదునైన ఆయుధంతో తన చేతి మణికట్టుపై కట్ చేసుకున్నారు. కాగా, ఉదయం పాలు తీసుకొని వచ్చిన వ్యక్తి ఎంత పిలిచినా ధనలక్ష్మి తలుపు తీయకపోవడంతో తలుపును బలంగా నెట్టి ఓపెన్ చేయగా అప్పటికే ఆమె అపస్మారక స్థితిలో పడి ఉంది. హుటాహుటిన వెంకటాపురం వైద్యశాలకు తరలించగా, వైద్యాధికారి సూర్య పరిశీలించి చికిత్స అందించారు. ఎటువంటి ప్రమాదం లేదని, ధనలక్ష్మి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. అయితే సీడీపీఓపై అంగన్‌వాడీ కార్యకర్తలు చేసిన ఆరోపణలను జిల్లాస్థాయి అధికారులు విచారణ నిర్వహించకుండానే సోమవారం ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. విచారణ నిర్వహిస్తే గత సీడీపీఓ, ప్రస్తుత డీడబ్ల్యూఓ శిరీష చేసిన అక్రమాలు, పలు అవకతవకలు బహిరంగమవుతాయని ధనలక్ష్మి విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాపురం ప్రాజెక్టు పరిధిలో గతంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని కోరారు.

అసలేం జరిగింది?

వెంకటాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో పర్శికగూడెం, శాంతినగర్, బోదాపురం, ఏందిర 1, రంగరాజపురంలోని అంగన్‌వాడి కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించిన అద్దెను డ్రా చేసుకున్నారని, ఐసీడీఎస్ పరిధిలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని ప్రస్తుత డీడబ్ల్యూఓ శిరీషపై సీడీపీఓ ధనలక్ష్మి మహిళా సంక్షేమశాఖ డైరెక్టర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా గత డిసెంబర్‌లో ఒక సూపర్‌వైజర్ హాజరు పట్టికలో సంతకాలు చేయకున్నా చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నారు. రిటైర్ అయిన అలుబాకా 1 ఆయాకు వేతనాలు చేయాలంటూ ఒత్తిడి చేశారు. ఇలా ధనలక్ష్మిపై కక్ష పెట్టుకున్న డీడబ్ల్యూఓ ఎలాంటి విచారణ చేపట్టకుండానే సస్పెండ్ చేసినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ దివాకర పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి తనకు న్యాయం చేయాలని ధనలక్ష్మి కోరారు.

విద్యా ప్రగతిలో డీఈవోలే కీలకం

- అపార్ లక్ష్యం పూర్తి చేయాలి
- ప్రభుత్వ బడుల్లో పిల్లల నమోదును పెంచాలి
- టెన్త్ పరీక్షల్లో ప్రతి విద్యార్థీ ఉత్తీర్ణత పొందాలి : విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్



రాష్ట్రంలో విద్యారంగ ప్రగతిలో జిల్లా విద్యాధికారులు (డీఈవో) ఎంతో కీలకమని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా అన్నారు. విద్యా ప్రమాణాలను పెంచడం, విద్యా విధానాలను పటిష్టంగా అమలు చేయడం ద్వారా విద్యలో ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు. నాణ్యమైన విద్యా సాధనకు క్షేత్రస్థాయి ఉపాధ్యాయుల నుంచి జిల్లా స్థాయి విద్యాధికారులందరూ విశ్లేషణాత్మకంగా ప్రతి అంశంపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాధికారులు, రాష్ట్ర స్థాయి అన్ని విద్యావిభాగాల అధికారుల సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగితారాణా మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల సాధనలో భాగంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు. ప్రతివిద్యార్థీ ఉత్తీర్ణత పొందేలా ప్రత్యేక తరగతులను నిర్వహించాలనీ, విద్యార్థులను దత్తత తీసుకుని అభ్యాస దీపికలను వాడాలని కోరారు. సాయంత్రం అల్పాహారం అందించడంతోపాటు విద్యార్థులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని అన్నారు. విద్యార్థులస్థాయి ఆధారంగా గ్రూపులు చేసి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్‌పీ)లను వినియోగించుకుని బాగా అభ్యాసం కల్పించాలన్నారు. ప్రతి టీచర్ ప్రతి సబ్జెక్టులో విద్యార్థుల స్థాయిని గుర్తించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక, వ్యూహంతో ప్రగతికి కృషి చేయాలని అన్నారు. పదో తరగతి పరీక్షల్లో తెచ్చిన సంస్కరణలను ఆమె అభినందించారు. ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కృష్ణారావును సన్మానించారు.

పీజీఐలో తెలంగాణ ర్యాంకు మెరుగుపడాలి

పర్ఫార్మెన్స్ గ్రేడ్ ఇండికేటర్స్ (పీజీఐ)లో ప్రస్తుతం ఉన్న తెలంగాణ ర్యాంకును మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను యోగితారాణా ఆదేశించారు. జిల్లాల్లోని అన్ని పాఠశాలల్లో చాలా అంశాలను యూడైస్‌లో పొందుపర్చడం లేదని అన్నారు. ఎప్పటికప్పుడు సవరించకపోవడం సమస్యగా ఉందన్నారు.

మంచి ప్రగతి ఉన్న మేడ్చల్ మల్కాజిగిరి, హన్మకొండ, వరంగల్, సిద్దిపేట జిల్లా విద్యాధికారులను ఆమె అభినందించారు. ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీకి సంబంధించి నిరంతర పర్యవేక్షణ ఉండాలని కోరారు. ప్రతి ఎంఈవో, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ సందర్శించిన వివరాలను యాప్‌లో నమోదు చేయాలని చెప్పారు. పాఠ్యపుస్తకం, వర్క్‌బుక్, ప్రణాళికలను సమన్వయపరిచి బోధన జరిగేలా పరిశీలించాలని సూచించారు. ఎఫ్ఎల్ఎన్‌తో పోలిస్తే ఎల్ఐపీని తక్కువ దృష్టితో చూస్తున్నారని అన్నారు. ఈనెల 20 వరకు ప్రారంభ, మధ్యంతర పరీక్ష రిపోర్టులను యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.

ప్రతి విద్యార్థినీ ట్రాక్ చేయాలి

రెండేండ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గుతున్నదని యోగితారాణా అన్నారు. ప్రతి విద్యార్థినీ ట్రాక్ చేసి పాఠశాలల్లో నమోదు చేయాలని కోరారు. అపార్‌కు సంబంధించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. పీఎంశ్రీ పాఠశాలలకు విడుదల చేసిన నిధులను మొత్తం వెంటనే ఖర్చు చేయాలని చెప్పారు. వాటి ప్రగతికి కృషి చేయాలని అన్నారు. మంజూరైన పనులు, ఖర్చు చేయాల్సిన నిధులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఐఎఫ్‌పీలు, డిజిటల్ వనరులు, దీక్ష పోర్టల్ వంటి అంశాలను పూర్తిస్థాయి వినియోగాన్ని పరిశీలించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి, సమగ్ర శిక్ష సహాయ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం రాధారెడ్డి, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్, ఇతర విభాగాల డైరెక్టర్లు ఎస్ శ్రీనివాసాచారి, పివి శ్రీహరి, సిహెచ్ రమణకుమార్, అధికారులు రాజీవ్, వెంకట నర్సమ్మ, మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ ఉద్యమ నాయకున్ని గెలిపించాలి

- టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్



నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్

రాష్ట్రంలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు వై.అశోక్‌కుమార్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య భవనంలో మంగళవారం టీఎస్‌యూటీఎఫ్, టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మేధావి వర్గమైన ఉపాధ్యాయులు ప్రాతినిధ్యం వహించాల్సిన శాసనమండలిలోకి కార్పొరేట్ వ్యాపారులు, దళారులు ప్రవేశించడం వల్ల విద్యారంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. ఈ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యాపారులు, దళారులను ఓడించి.. ఉద్యమాలతో అనునిత్యం ఉపాధ్యాయులు, విద్యారంగం అభివృద్ధికి పాటుపడే అభ్యుదయ ఆలోచనలు, ఆచరణ కలిగిన సామాన్యుడు అశోక్‌కుమార్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు కె.కిష్టన్న, ప్రధాన కార్యదర్శి వి.అశోక్, జిల్లా కార్యదర్శి గౌస్ మొహినుద్దీన్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.రామేశ్వర్ పాల్గొన్నారు.

బైక్‌ను తప్పించబోయి..

- మహిళా ఎస్ఐ, యువకుడి మృతి
- జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో ఘటన



నవతెలంగాణ - గొల్లపల్లి/ జగిత్యాలటౌన్

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ మృతిచెందారు. ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో ఎస్ఐ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్ఐ శ్వేతతోపాటు బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి.. సోమవారం రాత్రి కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని తన స్వగ్రామం ఆర్నకొండకు వచ్చిన ఎస్ఐ శ్వేత కారులో మంగళవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు జగిత్యాలకు బయలుదేరారు. గొల్లపల్లి మండలంలోని చిల్వకోడూరు వద్ద ఎదురుగా వస్తున్న బైకును తప్పించే క్రమంలో కారు రోడ్డు పక్కన చెట్టును ఢీకొని ఆమె మృతిచెందారు. దాంతోపాటు బైక్‌పై వస్తున్న మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన నరేష్ కింద పడటంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదం జరిగిన సమయంలో సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో ఎస్ఐ శ్వేత ప్రాణం కోల్పోయినట్టు తెలుస్తోంది. 2020బ్యాచ్‌కు చెందిన ఎస్ఐ శ్వేత గతంలో వెల్గటూరు, కథలాపూర్, పెగడపల్లి, కోరుట్లలో పని చేశారు. ఆమె ఇటీవల కోరుట్ల నుంచి జగిత్యాల డీసీఆర్‌బీకి బదిలీ అయ్యారు. ఇద్దరి మృతదేహాలకు జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

అసెంబ్లీ ఉన్నరోజే క్యాబినెట్ సమావేశమా?

- బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్



నవతెలంగాణ-సిటీబ్యూరో

అసెంబ్లీలో బీసీ గణనపై చర్చ అని చెప్పి.. తీరా అసెంబ్లీకి వస్తే రెండు నిమిషాల్లో సభ వాయిదా వేయడంపై బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం శాసనసభ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ మీడియా వద్ద బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇతర ఎమ్మెల్యేలు వెంకట రమణారెడ్డి, రాకేష్ రెడ్డి, రామారావు పవార్‌తో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన చూస్తుంటే చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించడం లేదని విమర్శించారు. క్యాబినెట్ సమావేశం అసెంబ్లీ ఉన్నరోజే ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. ప్రాధాన్యత గల అంశాలపై సుదీర్ఘ చర్చ జరగాలన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులం అసెంబ్లీలో సమస్యలు చర్చించేందుకు వచ్చామని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి ఉదయం నాలుగు గంటలకు లేచి బయలుదేరి వస్తే అసెంబ్లీ వాయిదా వేశారని వాపోయారు. ప్రభుత్వం తీరు సమస్యలను పరిష్కారం చేసే విధంగా కనిపించడం లేదన్నారు. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు.

బీసీగణన ఓ తప్పుల తడక : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు



ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ ఇలా జరగలేదని, సభ బిజినెస్ గురించి ఒక్కమాట కూడా చెప్పకుండా శాసనసభను వాయిదా వేశారని మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాసరావు అన్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. మంత్రివర్గ భేటీ దృష్ట్యా సమావేశాలను వాయిదా వేయాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను కోరారు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ.. బీసీ గణన తప్పుల తడకలా ఉందని, రాష్ట్రం, శాసనసభ పరవు పోయిందని అన్నారు. క్యాబినెట్ మీటింగ్ పూర్తి కాలేదని శాసనసభను ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించారు. అసెంబ్లీని ఒక్క నిమిషంలోనే వాయిదా వేయడం చరిత్రలో లేదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభా ప్రొసీజర్స్‌ను తుంగలో తొక్కి అవమానించే విధంగా వ్యవహరిస్తోందన్నారు. కీలకమైన అంశాలు అసెంబ్లీలో చర్చకు పెట్టినప్పుడు ముందుగానే మంత్రివర్గ సమావేశం పెడ్తారని, అలా కాకుండా అసెంబ్లీ సమావేశం ఉందనగా గంట ముందు మంత్రివర్గ సమావేశం ఎలా పెడ్తారని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ వర్గీకరణ రెండూ ఒకేరోజు ఎలా పెడ్తారన్నారు. బీసీ, ఎస్సీ వర్గీకరణపై చర్చకు ఆహ్వానించి సమావేశాన్ని వాయిదా వేయడం ఏంటన్నారు. బీసీలకు, శాసనసభ్యులకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 50 సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. బీసీలు రాజ్యాధికారం సాధిస్తారనే భయంతో వారి జనాభాను తక్కువ సంఖ్యలో చూపిస్తున్నారని మాజీ మంత్రి తలసాని అన్నారు. సభను ఒక్కరోజు నిర్వహించడం అన్యాయమని, నాలుగు రోజులైనా పెట్టాలని డిమాండ్ చేశారు. బీసీల కోసం మరో ఉద్యమం తప్పదన్నారు.

బీసీలపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు.. ఇప్పుడు బీసీలపై ఆ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. మంగళవారం ఉదయం శాసనసభ వాయిదా అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. గతంలో ఒక్కరోజు సర్వే చేసి నివేదిక బయట పెట్టని ఆ పార్టీ ఇప్పుడు బీసీ కులగణనపై మాట్లాడుతున్నదన్నారు. స్పీకర్ అనుమతితో సభ వాయిదా పడిందన్నారు. స్థానిక సంస్థల్లో 34 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్లు 29 శాతానికి తగ్గించిన ఘనత బీఆర్ఎస్ వారిదేనని విమర్శించారు. అప్పుడు బీసీలపై మీకు ఉన్న చిత్తశుద్ధి ఏమైందని ప్రశ్నించారు. మీలా నలుగురు నాలుగు గోడల మధ్య మాట్లాడి సభను ముగించే పద్ధతి తమది కాదన్నారు. మీరు అటకెక్కించిన కులగణనలో 51శాతం బీసీలుంటే.. తమ కులగణన సర్వేలో 56శాతం బీసీలు ఉన్నారని చెప్పారు.

గంగుల కమలాకర్‌కు మాట్లాడే హక్కు లేదు : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

గంగుల కమలాకర్‌కు బీసీ కులగణనపై మాట్లాడే హక్కు లేదని, 50 రోజుల్లో కులగణన దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఫాంహౌజ్‌లో దాచిపెట్టారని, రాజకీయంగా, విద్య, ఉపాధిపరంగా బీసీలను అణగదొక్కారని అన్నారు. చర్చల్లో పాల్గొనే దమ్ము ధైర్యం లేక ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అని అన్నారు. బీసీలకు పదేండ్లు అన్యాయం చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పారు. లెక్కలతో అన్ని ఆధారాలూ తమ దగ్గర ఉన్నాయన్నారు.

50 రోజుల్లో కులగణన పూర్తి చేశాం : విప్, ఎమ్మెల్యే రామచంద్రు నాయక్

కులగణన సర్వేను 50 రోజుల్లో పూర్తిచేసి.. దేశ చరిత్రలో తెలంగాణ ఒక రోల్ మోడల్‌గా నిలిచిందని ప్రభుత్వ విప్ రామచంద్రుడు నాయక్ తెలిపారు. సభాపతి అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తామన్నా.. రాజకీయ అవివేకంతో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీసీ, బడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా ఆ పార్టీ నేతలు మాట్లాడటం లేదన్నారు. ప్రజలే వారికి బుద్ధి చెప్పాలన్నారు.

మీలాగా స్క్రిప్ట్ చదవడం లేదు : ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి

ఇంటి దగ్గర తయారు చేసిన స్క్రిప్ట్‌ను మీలాగా తాము చదవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి విమర్శించారు. ఫాంహౌజ్‌లో నలుగురు కూర్చొని బిల్లులు అసెంబ్లీలో పెట్టే సంప్రదాయం తమది కాదని, ప్రతిదీ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందని చెప్పారు. ఇది హరీశ్‌రావు గుర్తించాలన్నారు. తమలా తలుపులు మూసి, అందరినీ బయటకు పంపి బిల్లులు పాస్ చేయించుకోవడం లేదన్నారు. ఎవరు పారదర్శకంగా పాలిస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు.

సోలార్ ప్లాంట్ సమీపంలో అగ్నిప్రమాదం

- అప్రమత్తమైన అధికారులు
- ఖమ్మం జిల్లా ఉసిరికాయలపల్లిలో ఘటన



నవతెలంగాణ-కారేపల్లి

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి సోలార్ ప్లాంట్ సమీపంలోని గుట్టపై మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. సోలార్ ప్లాంట్ ప్రహరీ గోడ సమీపంలోని ఓసీ మట్టి దిబ్బలపై సింగరేణి కాలరీ సంస్థ మొక్కలు నాటింది. ఆ దిబ్బలపై ఉన్న తుప్పలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పటించడంతో మంటలు ఎగిసి పడి మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి. గుట్ట పక్కన సోలార్ ప్లాంట్ ఉండటంతో అధికారులు అప్రమత్తమై ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే పనులు చేపట్టారు.

బడ్జెట్ నిర్ణయాలు కార్పొరేట్లకు ఊతం

ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్ర

- రాష్ట్రం విషయంలోనూ నిర్లక్ష్య ధోరణి
- 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి ఏం ప్రయోజనం : రంగారెడ్డి జిల్లా ప్రజాసంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

సామాజిక తరగతుల నిధులు పెట్టుబడిదారులకు ధారాదత్తం



నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్.. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకు ఊతం ఇస్తూ.. కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేకంగా ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. సామాజిక తరగతులకు దామాషా ప్రకారం కేటాయించాల్సిన నిధులను ఒకట్రెండు శాతానికి పరిమితం చేసి.. వారి వాటాను పెట్టుబడిదారుల సంక్షేమానికి కేటాయిస్తోందన్నారు. దేశ ఉత్పత్తి రంగంలో కీలకమైన వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతిలో బందీ చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని జాన్‌వెస్లీ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీఎస్‌రెడ్డి ఏఎమ్ఆర్ కన్వెన్షన్‌లో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చంద్రమోహన్ అధ్యక్షతన జరిగిన ప్రజా సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో జాన్‌వెస్లీ మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అప్పులు చేసి కార్పొరేట్ బడా వ్యాపారులకు ధారాదత్తం చేస్తోందన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద దేశంలో 30 కోట్ల కూలీలకు పని కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు.

కనీస వేతనం రూ. 400 ఏడాది 150 రోజులు కూలీలకు పని కల్పించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తోందన్నారు. గత బడ్జెట్ కంటే ఈ ఏడాది ఎరువుల సబ్సిడీకి నిధులు తగ్గించిందన్నారు. పంట మద్దతు ధర ఊసే ఎత్తలేదన్నారు. అసంఘటిత కార్మికుల సంక్షేమం తమకు పట్టనట్టు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. కనీస వేతనం అమలు చేయాలని ఎన్ని సమ్మెలు చేసినా.. కార్మికుల ప్రయోజనాల కంటే తమకు పెట్టుబడిదారుల ప్రయోజనమే ప్రాధాన్యం అన్నట్టు కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందన్నారు. సామాజిక తరగతుల నిధులను కార్పొరేటు శక్తుల సంక్షేమానికి మళ్లిస్తోందన్నారు. జనాభా దామాషా ప్రకారం.. దేశంలో 16 శాతం ఉన్న ఎస్సీలకు బడ్జెట్‌లో 16 శాతం నిధులు కేటాయించాల్సి ఉన్నా 5 శాతం నిధులే కేటాయించి 11 శాతం నిధులు ఇతర అవసరాలకు మళ్లిస్తున్నట్టు తెలిపారు. అలాగే, 7శాతం ఉన్న గిరిజనులకు 2 శాతం మాత్రమే కేటాయించినట్టు వివరించారు. బీసీలు 50శాతం ఉన్నప్పటికీ వారికి నిర్దిష్టమైన బడ్జెట్ లేని పరిస్థితి ఉందన్నారు. దీన్ని బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమానికి ఏ విధంగా కృషి చేస్తుందో అర్థం చేసుకోవన్నారు.

ప్రపంచ ఆర్థిక అభివృద్ధిలో భారత దేశం మూడవ స్థానంలో ఉందని చెబుతున్న మోడీ.. విద్యా వైద్య రంగానికి ఎందుకు సంపూర్ణమైన బడ్జెట్ కేటాయించడం లేదని ప్రశ్నించారు. విద్యా రంగానికి 10 శాతం నిధులు కేటాయించాల్సి ఉంటే 2.5 శాతం నిధులు మాత్రమే కేటాయించారన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు లేవన్నారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్, బి.సామేల్, దుబ్బాక రాంచందర్, ఈ.నర్సింహ, జగదీశ్, పి.జగన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు శాపం : హరీశ్‌రావు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో 8 వేల మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు శాపంగా మారిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 30 ఏండ్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించిన ఠాగూర్ నారాయణ సింగ్ రెండు కిడ్నీలను కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఒకవైపు రెండు కిడ్నీలు చెడిపోయి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, మరోవైపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి ఆందోళన చెందుతున్నారని వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య భద్రత కార్డుతో చికిత్స చేసుకుందామని ఆస్పత్రికి వెళ్తే చెల్లదని తిరిగి పంపుతున్నారని విమర్శించారు. ఇది ఒక నారాయణ సింగ్ సమస్య కాదనీ, రిటైర్డ్ ఉద్యోగులందరీ ఇదే సమస్య అని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే రిటైర్డ్ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈహెచ్ఎస్, పోలీస్ ఆరోగ్య భద్రత కార్డులు ఆస్పత్రుల్లో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎమ్మార్పీఎస్ నాయకులు... లక్ష డప్పులతో కృష్ణఎక్స్‌ప్రెస్ ఎక్కి అమరావతి వెళ్ళండి

- డాక్టర్ పిడమర్తి రవి



నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

ఎమ్మార్పీఎస్ నాయకులు కృష్ణ ఎక్స్‌ప్రెస్ ఎక్కి అమరావతి వెళ్లిలక్ష డప్పులు-వేల గొంతుల కార్యక్రమం అక్కడ చేయాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రిమండలికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో ఆయన మాట్లాడుతూ ఇక ఎంఆర్పీఎస్ ఉద్యమ కార్యాచరణ అంతా ఆంధ్రప్రదేశ్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉండాలన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎనలేని ప్రేమ చూపించి మంద కృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్ మాదిగల కోసం చంద్రబాబుపై యుద్ధం ప్రకటించాలనీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వర్గీకరణ కోసం ఢిల్లీలోని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమం పెట్టాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించే విధంగా కృష్ణ మాదిగ ప్రయత్నం చేయాలని సూచించారు. మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కోసం మాదిగ జేఏసీని 2014లో ఏర్పాటు చేసి అనేక ఉద్యమాలు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ నగరి ప్రీతం, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్, మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అమెరికా X చైనా

బీజింగ్ : అమెరికా విధించిన టారిఫ్‌లపై చైనా ప్రభుత్వం దీటుగా స్పందించింది. అమెరికా నుంచి దిగుమతయ్యే బొగ్గు, ఎల్ఎన్‌జీ ఉత్పత్తులపై 15శాతం, ముడి చమురు, ఇతర ఉత్పత్తులపై పది శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 10 నుంచి ఈ టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయి. అంతర్జాతీయ చట్టం మౌలిక సూత్రాలు, టారిఫ్ లా వంటి చైనా చట్టాలు, ఇతర నిబంధనలకు అనుగుణంగానే ఈ చర్యలు తీసుకున్నట్టు కస్టమ్స్ టారిఫ్ కమిషన్ మంగళవారం ప్రకటించింది. కెనడా, మెక్సికో, చైనా దేశాల ఉత్పత్తులపై ఈ నెల 1న అదనపు దిగుమతి సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు.

వ్యవసాయ పనిముట్లు, ఆటోమొబైల్స్ పికప్ ట్రక్కులు వంటి వాటిపై కూడా 10శాతం అదనపు టారిఫ్‌లు అమలు కానున్నాయని కమిషన్ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఏ ఏ ఉత్పత్తులకు ఎంతెంత అదనపు సుంకాలనేవి అనుబంధ పత్రాల్లో వెల్లడించనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుత బాండెడ్ విధానాలు, పన్ను తగ్గింపు, మినహాయింపు విధానాలేవీ మారబోవని, తాజా టారిఫ్‌లకు ఎలాంటి మినహాయింపుల, తగ్గింపు వుండబోదని కమిషన్ ప్రకటన పేర్కొంది.

చైనా నుండి దిగుమతయ్యే ఉత్పత్తులపై అదనంగా 10శాతం సుంకాలు విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) వివాదాల పరిష్కార యంత్రాంగంలో చైనా ఫిర్యాదు నమోదు చేసింది. ఈ మేరకు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. చైనా చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించుకోవడం కోసమే ఈ చర్య తీసుకున్నట్లు వాణిజ్య శాఖ ప్రతినిధి మీడియాకు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా అధిక టారిఫ్‌లను విధించడం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీఓ) నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని విమర్శించింది. ఈ చర్య అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోగా చైనా, అమెరికాల మధ్య నెలకొన్న ఆర్థిక, వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తుందని తెలిపింది. చైనా దిగుమతులపై ట్రంప్ విధించిన 10శాతం సుంకాలు మంగళవారం నుండి అమల్లోకి వచ్చాయి.

బహుళపక్ష వాణిజ్య వ్యవస్థకు గట్టి మద్దతుదారుగా డబ్ల్యుటిఓ సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా వుంటుందని వాణిజ్య ప్రతినిధి చెప్పారు. ఏకపక్షవాదం, వాణిజ్య రక్షణవాదం వంటి చర్యల వల్ల బహుళపక్ష వాణిజ్య వ్యవస్థకు ఎదురయ్యే సవాళ్ళను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే అంతర్జాతీయ వాణిజ్యాభివృద్ధిని పరిరక్షించేందుకు కట్టుబడి వుంటామని తెలిపారు.

తెలంగాణలో బీసీ జనాభా 1,64,09,179

(మొదటిపేజీ తరువాయి)

తెలిపారు. దాదాపు 50 రోజుల పాటు సర్వే జరిగిందన్నారు. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాలు, పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వే నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తంగా 1.12 కోట్ల కుటుంబాల వివరాలు సర్వే చేశామని తెలిపారు. సర్వే ప్రకారం ఎస్సీలు 61,84,319 (17.43 శాతం), బీసీలు (ముస్లిం మైనారిటీ మినహా) 1,64,09,179 (46.25 శాతం), ఎస్టీలు 37,05,929 (10.45 శాతం), ముస్లిం మైనారిటీలు 44,57,012 (12.56 శాతం) మంది ఉన్నారని తెలిపారు. ఈ నివేదికను సంక్షేమ విధానాల తయారీకి వినియోగిస్తామని స్పష్టం చేశారు. జనగణన కంటే పకడ్బందీగా కులగణన చేశామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికీ స్టిక్కర్ అంటించామని తెలిపారు. ఒక ఎన్యుమరేటర్ రోజుకు 10 ఇండ్లకంటే ఎక్కువగా సర్వే చేయలేదని వివరించారు. 8 పేజీలతో ఉన్న ప్రశ్నాపత్రంలో సమగ్ర వివరాలు నమోదు చేశామన్నారు. 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజుల పాటు పనిచేసి డేటా క్రోడీకరించారని తెలిపారు. మొత్తంగా రూ. 125 కోట్లు ఖర్చు చేసి సర్వే ద్వారా సమగ్ర వివరాలు సేకరించామన్నారు. మేం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సర్వే చేయించాం" అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

సర్వే వివరాలు...

రాష్ట్రంలో మొత్తం 3,54,77,554 మందిని సర్వే చేశారు.
బీసీ జనాభా 1,64,09,179 (ముస్లిం మైనార్టీ మినహా) మొత్తంలో 46.25శాతం
ఎస్సీలు 61,84,319 (మొత్తంలో 17.43 శాతం)
ఎస్టీలు 37,05,929 (మొత్తంలో 10.45 శాతం)
ముస్లిం మైనార్టీలు మొత్తం 44,57,012 (మొత్తంలో 12.56 శాతం).
వీరిలో ఓసీలు 8,80,424 (2.48 శాతం), బీసీలు 35,76,588 (10.08శాతం)
ఓసీ జనాభా (ముస్లిం మైనార్టీలో 8,80,424 ఓసీలను కలుపుకుని) 56,01,539 (15.79శాతం)

మా భూములు మాకే ఉండాలి

- ఇండస్ట్రియల్ పార్క్‌కు భూములివ్వం
- ఆర్డీవోకు చౌటపల్లి రైతుల వినతి




నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్

దళితుల కోసం ఆనాడు ఇందిరమ్మ హయాంలో పేదలకు ఇచ్చిన భూములను నమ్ముకుని జీవిస్తున్నామని, ఆ భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తే తమ భూములు ఇవ్వబోమని ఆ భూములు తమకే ఉండాలని మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం చౌటపల్లి, తోటపల్లి గ్రామ రైతులు ఆర్డీవోకు విన్నవించారు. అనంతరం ఎలాగైనా తమ భూములను తమకే ఉండేలా చూడాలని డీఏఓకు రైతులు ఒక్కొక్కరిగా వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. హుస్నాబాద్ నుంచి జనగామ వరకు నేషనల్ హైవే కాబోతుందని, చౌటపల్లి గ్రామ శివారులో రోడ్డుకు ఇరువైపుల ఉన్న 312 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమి విలువలు పెరుగుతున్నాయన్నారు. అలాంటి భూమిలో ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయడం బాధాకరమన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం అక్కన్నపేట మండల కేంద్రంలో చాలా భూములు ఉన్నాయన్నారు. పేదల కోసం ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 312లో పేద దళితులమైన ఎస్సీ కుటుంబాలకు ఒక్కొక్కరికి 10, 20 గుంటల భూమిని ఇచ్చారని, తమ తాతల కాలం నాటి భూమి, భూములపై ఆధారపడి చాలా కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు. అలాంటి భూములను ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కుకు తీసుకోవద్దని కోరారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్‌కు చౌటపల్లి రైతులు పార్కు కోసం భూమిని తీసుకోవద్దని వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. జనవరి 28న చౌటపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం, హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్.. పేద ప్రజల భూములను తమకే ఉండేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో చౌటపల్లి, తోటపల్లి రైతులు మాశం రాధ, వైనాల శ్రీనివాస్, సుద్దాల సుమంత్, గోదార్ల నాగభూషణం, కామాద్రి లక్ష్మి, వైనాలా రాణి, సూరవ్వ, కందుకూరి కనకవ్వ, కామాద్రి రాంబాబు, గణేష్, మంచి కట్ల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

భారతీయులను వెనక్కి పంపిన ట్రంప్





వాషింగ్టన్ : అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి అమెరికాలో చట్ట విరుద్ధంగా నివసించే వారిపై చాలా దూకుడుగా చర్యలు తీసుకుంటూ ఆగమేఘాల మీద వారిని వారి స్వదేశాలకు పంపుతున్నారు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద స్థాయిలో ఈ బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా మైగ్రేంట్లను వెనక్కి పంపించేందుకు మిలటరీ విమానాలను ఉపయోగిస్తున్నారు. ముందుగా మైగ్రేంట్లను సైనిక స్థావరాలకు తరలించి, అక్కడ నుండి వారిని వారి దేశాలకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు గ్వాటెమాలా, పెరూ, హోండూరస్‌లకు మైగ్రేంట్లను తీసుకుని మిలటరీ విమానాలు వెళ్ళాయి. ఈ క్రమంలో తాజాగా మంగళవారం కొంతమంది భారతీయులను తీసుకుని అమెరికా మిలటరీ విమానం బయలుదేరిందని సంబంధిత అధికారులు తెలిపారు. వీరిలో వీసా గడువు తీరినా కూడా అక్కడే వున్నవారు, లేదా సరైన పత్రాలు లేకుండా వెళ్ళినవారు వున్నారని భావిస్తున్నారు. ఆ విమానంలో 205మంది భారతీయులు వున్నట్లు తెలుస్తోంది. సి-17 యుఎస్ మిలటరీ విమానంలో వీరిని తరలిస్తున్నారని, 24గంటల్లో భారత్‌కు చేరుకుంటారని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు.ఇలా అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారిని వెనక్కి వారి దేశాలకు పంపడానికి మిలటరీ విమానాలు వాడుతుండడంతో ఇదొక ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది. గ్వాటెమాలాకు పంపడానికి ఒక్కో మైగ్రేంట్‌కు 4,675 డాలర్లు చొప్పున ఖర్చు అవుతోందని అమెరికా డేటా వెల్లడించింది. కాగా భారత్ దీనిపై సానుకూలంగా స్పందించింది. అమెరికాలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే కాల పరిమితి కన్నా ఎక్కువ కాలం వుంటున్న వారిని వెనక్కి రప్పించడానికి తాము సిద్ధంగానే వున్నామని తెలిపింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఇది అనేక రకాలైన వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి వుంటుందని వ్యాఖ్యానించింది.

చర్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం

- పారిశ్రామికవాడలో ఎగిసిపడిన మంటలు
- నాలుగు పరిశ్రమలు దగ్ధం
- రూ.15కోట్ల ఆస్తి నష్టం!



నవతెలంగాణ - చర్లపల్లి

హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు రూ. 15కోట్ల ఆస్తినష్టం జరిగినట్టు తెలిసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వోదయ సెల్వెంట్ రసాయన పరిశ్రమలో సుమారు రూ.10 నుంచి 15కోట్ల ముడి సరుకు ఉంది. మంగళవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చాయి. మెల్లమెల్లగా పక్కనే ఉన్న ముడి సరుకులకు అంటుకోవడం, అందులో ఎక్కువగా కెమికల్స్ ఉండటంతో మంటలు ఎగసిపడ్డాయి. పెద్దఎత్తున్న దట్టమైన పొగ అలుముకుంది. ఆ తర్వాత పక్కన ఉన్న పరిశ్రమలోకి కూడా భారీగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ ఆఫీసర్, అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆఫీసర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు పది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులు ఇంటికి వెళ్లిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. సర్వోదయ కెమికల్స్, మహాలక్ష్మి, హైటెక్, హరిత పరిశ్రమలు అగ్నికి పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే, ఈ ప్రమాదంలో మహాలక్ష్మి రబ్బర్ కంపెనీకి మంటలు అంటుకోవడంతో రసాయనాల ఘాటుతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. మంటలు చుట్టుపక్కల పరిశ్రమలకు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సుమారు రూ.15కోట్ల ఆస్తినష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంతో అశోక్‌నగర్ హెచ్‌సీఎల్ చౌరస్తా నుంచి బి.యస్.రెడ్డి నగర్ చర్లపల్లి రైల్వే స్టేషన్‌కి వెళ్లే రహదరి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.

ప్రమాదం విషయం తెలుసుకున్న రాచకొండ సీపీ సుధీర్‌బాబు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందికి సూచనలు ఇస్తూ ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే ప్రమాద స్థలాన్ని చర్లపల్లి ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసులు పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

బాలుర లైంగిక వేధింపుల ఘటనలో ముగ్గురిపై కేసు

- ఏ2గా హెచ్ఎం ఎస్.శ్రీనివాసరావు, ఏ3గాఏటీడబ్ల్యూవో జహీరుద్దీన్
- ఖమ్మంజిల్లా రేలకాయలపల్లి బాలుర ఆశ్రమ పాఠశాలలో ఘటన

నవతెలంగాణ-కారేపల్లి

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లి బాలుర ఆశ్రమ పాఠశాలలో బాలురపై డిప్యూటీ వార్డెన్ భూక్య వెంకటేశ్వర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో డిప్యూటీ వార్డెన్ భూక్య వెంకటేశ్వర్లుతో పాటు హెచ్ఎం శ్రీనివాసరావు, ఏటీడబ్ల్యూవో జహీరుద్దీన్‌లపై కేసు నమోదైంది. రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్ బి.వెంకటేశ్వర్లు ఇటీవల ఆశ్రమ పాఠశాలలో ఉంటూ బాలురపై లైంగికంగా (స్వలింగ సంపర్కం) వేధింపులకు పాల్పడ్డారని విద్యార్థులు చెబుతున్నారు. ఈ విషయాన్ని హెచ్ఎం ఎస్.శ్రీనివాసరావుకు విద్యార్థులు ఫిర్యాదు చేయగా ఆయన ఏటీడబ్ల్యూవో జహీరుద్దీన్‌కు సమాచారం ఇచ్చారు. దీనిపై ఏటీడబ్ల్యూవో విచారణ చేయగా విచారణ నివేదిక ఆధారంగా డిప్యూటీ వార్డెన్ వెంకటేశ్వర్లును పీవో సస్పెండ్ చేశారు. డిప్యూటీ వార్డెన్‌పై బాధిత బాలుని తండ్రి కారేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా డిప్యూటీ వార్డెన్ వెంకటేశ్వర్లుపై కేసు నమోదైంది. ఈ లైంగిక వేధింపుల ఘటనలో పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించారని ఏ2గా హెచ్ఎం ఎస్.శ్రీనివాసరావు, ఏ3గా ఏటీడబ్ల్యూవో జహీరుద్దీన్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇద్దరిని హతమార్చిన మావోయిస్టులు

- ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఘటన

నవతెలంగాణ-చర్ల

చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బాసగూడెం పోలీసు స్టేషన్ పరిధిలోని బుడగిచెరు గ్రామంలో పోలీసు ఇన్‌ఫార్మర్ నెపంతో ఇద్దరు గ్రామస్తులను మావోయిస్టులు హత్య చేశారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. బీజాపూర్ జిల్లాలో ప్రజలు పంచాయతీ, పురపాలక సంఘం ఎన్నికల హడావుడిలో ఉన్న సమయంలో మావోయిస్టులు పంజా విసిరారు. తర్రెమ్ పోలీసు స్టేషన్ పరిధిలోని బుడ్డిచెరు గ్రామానికి చెందిన మడివి మున్నా, తలబ్బారా గ్రామానికి చెందిన కారం హరిజును అత్యంత దారుణంగా గొంతు కోసం హత్య చేశారు. ఘటనా స్థలంలో మావోయిస్టులు లేఖను వదిలి వెళ్లారు. పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తున్నందునే శిక్ష విధించినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మావోయిస్టుల చర్యలతో గిరిజన గూడెంలో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

నవతెలంగాణ
సమగ్ర తెలుగు దినపత్రిక

ఎల్బీనగర్ -మహేశ్వరం

బుధవారం | ఫిబ్రవరి 05, 2025 | www.navatelangana.com



కాశీ విశ్వనాథ్‌ని ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. మహా కుంభమేళలో శ్రీనివాస్ గుప్త తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. తర్వాత కాశీని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

నవతెలంగాణ -నాగోల్

పోక్సో కేసులో నిందితుడికి మూడేండ్ల జైలు శిక్ష

నవతెలంగాణ-హయత్‌నగర్



మైనర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఓ నిందితుడికి 3సంవత్సరాల జైలు శిక్ష పడింది. వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..మన్సూరాబాద్, సాయి సప్తగిరి కాలనీలో నివాసం ఉంటున్న మొహమ్మద్ షాహబాజ్...ఇతని స్వస్థలం బీహార్. 2019లో వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అరబిక్ ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ మైనర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పోక్సో చట్టం ప్రకారం రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు 5వేల రూపాయల జరిమానా విధించింది. బాధిత బాలికకు రూ.1,00,000 ఇస్తున్నట్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీత పేర్కొన్నారు.

ఎస్సీల వర్గీకరణ అమలు చేయొద్దు



బేర బాలకిషన్

నవతెలంగాణ-ఎల్బీనగర్

ఎస్సీల వర్గీకరణను అమలు చేయవద్దు అని తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక ప్రస్థాపక అధ్యక్షులు బేర బాలకిషన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా కాకుండా.. రాజ్యాంగంలోని 341 ఆర్టికల్‌కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్సీలను వర్గీకరించాలని ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని కోరారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్, బజరంగ్‌దళ్, విహెచ్‌పిలు దేశంలో ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్లు ఎత్తివేయాలనే ఆలోచనలో ఉన్నాయని ఆరోపించారు. ఈ కుట్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలి కాకూడదని అన్నారు. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దళితుల మీద ప్రేమ ఉంటే ఇప్పుడున్న 15% నుండి 20 శాతానికి పెంచాలి అన్నారు. దళితులలో బాగా వెనుకబడి ఉన్న సంచార జాతులు బైండ్ల నేతకాని బ్యాగర, కాటికాపరి ఇలాంటి కులాలకు అదనపు రిజర్వేషన్ కల్పించాలని సూచించారు.

మనువాదుల చేతిలో కీలుబొమ్మ మందకృష్ణ..

మనువాదుల చేతిలో కీలుబొమ్మ అయిన మందకృష్ణ మాటలు ముఖ్యమంత్రి నమ్మకూడదని అన్నారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించి, బీజేపీ బలపడడానికి మందకృష్ణ కృషి చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలిపారు. లక్ష డప్పులు-వెయ్యి గొంతులు అని మందకృష్ణ చెబితే.. మాలలు మా కులవృత్తులైన కావలికారుల దగ్గర ఉండే గుతుప కట్టెలు, స్మశానంలో బొందల దువ్వే గడ్డపారలు, పారలు గంపలతో లక్ష కాదు ఐదు లక్షల మందితో ప్రదర్శన నిర్వహిస్తామని అని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతి ఇస్తారా అని ప్రశ్నించారు. మనువాదులు ఆడుతున్న నాటకాలను ముఖ్యమంత్రి తెలుసుకోవాలని కోరారు. ఎస్సీల సమస్య పరిష్కారం కావాలంటే మాల, మాదిగ మేధావులతో చర్చలు పెట్టి పరిష్కారం చేయాలని కోరారు. ఒకవేళ మొండిగా వర్గీకరణ చేస్తే తెలంగాణలో ఉన్న 50 లక్షల మంది మాలలు చలో హైదరాబాద్ పిలుపునిచ్చి మా తడాఖా చూపిస్తామని బాలకిషన్ హెచ్చరించారు.

చవాన్ ఆస్పత్రిలో తక్కువ ఫీజుతో వైద్య పరీక్షలు

- క్యాన్సర్ వ్యాధిని సరైన సమయంలో గుర్తించకపోవడంతో ఇబ్బందులు
- ప్రజలకు క్యాన్సర్‌పై సరైన అవగాహన కల్పించాలి
- చవాన్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఉదయ్



నవతెలంగాణ-బడంగ్‌పేట్

చవాన్ ఆస్పత్రిలో క్యాన్సర్ రోగులకు తక్కువ ఫీజుతో వైద్య పరీక్షలు నిర్వహించి.. వారి ప్రాణాలను కాపాడడం జరుగుతుందని చవాన్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఉదయ్ చవాన్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న బాలాపూర్ సమీపంలోని సాయి నగర్ కాలనీ ఆర్‌సిఐ రోడ్డు పక్కన ఉన్న చవాన్ ఆస్పత్రిలో జాతీయ క్యాన్సర్ వ్యాధి దినోత్సవం సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్యాన్సర్ రోగ వైద్య నిపుణులు డాక్టర్ ఉదయ్ చవాన్ మాట్లాడుతూ.. నేటి సమాజంలో క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన లేకపోవడం వలన ఎంతో మంది క్యాన్సర్ రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించినట్టు అయితే తక్కువ ఖర్చులతో వైద్య పరిక్షలు నిర్వహించి.. త్వరగా రోగుల ప్రాణాలను కాపాడడం జరుగుతుందని తెలిపారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన లేకపోవడం వలన క్యాన్సర్ తీవ్ర స్థాయికి చేరిన తరువాత ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. క్యాన్సర్‌లో ఎన్నో రకాలు ఉన్నాయని, వాటి గురించి నియంత్రణ పద్ధతులు తమ ఆస్పత్రిలో ఉన్నాయని, అనేక మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా క్యాన్సర్‌లో లంగ్స్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, బ్లెడ్ క్యాన్సర్ తదితర వ్యాదులు ఉన్నాయని, అందులో ఎక్కువ మంది మహిళలు క్యాన్సర్ బారినపడి ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 40సంవత్సరాలు నిండిన ప్రతి మహిళా మొదట స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి మెమోగ్రాం చేయించుకోవాలని సూచించారు. మా ఆస్పత్రిలో క్యాన్సర్ నివారణకు కోసం ప్రత్యేక వైద్యం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందులో క్యాన్సర్ రోగులను గుర్తించి నివారణ కోసం మెమోటెస్టు, ఫ్యాప్సిమో టెస్టు నిర్వహించడం జరుగుతుందన్నారు.

క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక వారం రోజుల పాటు తమ ఆస్పత్రిలో 500రూపాయలకే క్యాన్సర్ రోగులకు చికిత్స నిర్వహించటంతో పాటు తక్కువ ఫీజుతో రోగులకు సేవ చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డాక్టర్లు భాగ్యలక్ష్మి చవాన్, వినయ్ చవాన్, గాయిత్రి చవాన్ తదితరులు పాల్గొన్నారు.

సంతోష్‌నగర్ ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్

నవతెలంగాణ-చంపాపేట్





యాకుత్‌పురా నియోజకవర్గం సంతోష్‌నగర్ డివిజన్ డిఆర్‌డిఎల్ రోడ్డు సాయిబాబా ఆలయం వద్ద సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ నరసింహా నాయక్, ఎస్ఐ సత్యనారాయణ, వెంకటప్పలు మాట్లాడుతూ..సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ సష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ డ్రైవ్లో ట్రాఫిక్ రద్దీకి ఇబ్బందులు కలిగిస్తున్న లోడ్ బండ్లు, గూడ్స్ ఆటోలపై కేసులను నమోదు చేసి, జరిమానాలను విధించినట్టు తెలిపారు. రోడ్డుపైన, రోడ్డుకు ఇరువైపులా వాహనాలను నిలిపి ట్రాఫిక్ ఇబ్బందులను సష్టిస్తున్నారని, అదే విధంగా పండ్ల బండ్లతో ట్రాఫిక్ ఇబ్బందుల ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. దీనిపై కూడా ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేసినట్టయితే వాహన యజమానికి మోటర్ వెహికల్ యాక్ట్ 129 (2) రూ.2వేలు వరకు జరిమానా లేదా నెల రోజులు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. తల్లిదండ్రులు, యజమానులు ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని సూచించారు. ఈ డ్రైవ్‌లో ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడిని ఆదుకుంటానన్న చిలుక

నవతెలంగాణ-దిల్‌సుఖ్‌నగర్



ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన కొడుకును ఆదుకోవాలని కోరుతూ బాధిత బాలుడి తండ్రి.. సామాజిక సేవకులు, యువజన కాంగ్రెస్ నేత చిలుక ఉపేందర్ రెడ్డిని మంగళవారం ఆర్కేపురం డివిజన్‌లో మర్యాదపూర్వకంగా కలిసి బాధను వివరించాడు. ఎన్టీఆర్ నగర్‌లో నివసించే షేక్ అజీజ్ ఎనిమిది సంవత్సరాల కుమారుడు షేక్ అబూబ్ బరాక్ సిద్ధిఖీ జనవరి 23వ తేదీన పతంగి ఎగురవేస్తున్న క్రమంలో విద్యుత్ వైర్లు తగిలి తీవ్ర గాయాల పాలయ్యాడు.

షేక్ అబూబ్ బరాక్ సిద్ధిఖీ ప్రస్తుతం ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. పండ్ల మార్కెట్‌లో దినసరి కూలీగా పని చేసే అజీజ్ కు రెక్కాడితే గాని డొక్కాడని జీవితం. దీంతో స్థానిక కాంగ్రెస్ నేత ఖిల్లా మైసమ్మ దేవాలయం డైరెక్టర్ శ్రీశైలం ఈ విషయాన్ని చిలుక ఉపేందర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన ఉపేందర్ రెడ్డి..మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కూడా వెంటనే స్పందించి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి శాఖాపరంగా న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం చిలుక ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ శాఖతో పాటు తనవంతుగా కూడా బాధిత బాలుడి వైద్య ఖర్చులకు తన సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు.

తెలంగాణ కులగణనపై టీజీవో రాష్ట్ర కార్యదర్శి హర్షం

నవతెలంగాణ-సిటీబ్యూరో



రాష్ట్రంలో కులగణన చేపట్టినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి టీజీవో అసోసియేషన్ ధన్యావాదాలు తెలిపింది. బీసీల రిపోర్టు తయారు చేసి దాన్ని ప్రభుత్వానికి అందజేసిన బీసీ కమిషన్‌కు సైతం కృతజ్ఞతలు చెప్పింది. కులగణన నిర్వహించడం మంచి నిర్ణయమని ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎ. సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా సంఘం అధ్యక్షుడు ఎంబీ కృష్ణా యాదవ్, సెక్రటరీ మహ్మద్ అబ్దుల్ ఖాదర్, చంద్రజ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కమిషన్ చైర్మెన్ నిరంజన్, సభ్యులు జయప్రకాశ్, సురేందర్, బాల లక్ష్మిలను కలిసి కృతజ్ఞతలు చెప్పారు.



మగ్దూం మొహియుద్దీన్ 117వ జయంతి



నవతెలంగాణ-హయత్‌నగర్

స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రముఖ కవి, కార్మిక వర్గ విప్లవకారుడు కామ్రేడ్ మగ్దూం మొహియుద్దీన్ 117వ జయంతిని సీపీఐ హయత్‌నగర్ మండల సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల కార్యదర్శి శేషరాజుపల్లి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఆందోజు రవీంద్ర చారి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మగ్దూం మొహియుద్దీన్ కేవలం కవి మాత్రమే కాకుండా, తెలంగాణ సాయుధ పోరాట యోధుడిగా, కార్మిక వర్గ హక్కుల కోసం పోరాడిన మహనీయుడిగా గుర్తింపుపొందారని చెప్పారు. ఆయన కవిత్వం విప్లవోద్యమానికి మార్గదర్శనంగా నిలిచిందన్నారు. మొహియుద్దీన్ జీవిత సాధనలను స్మరించుకుంటూ, ఆయన స్ఫూర్తిని తీసుకుని సామాజిక న్యాయం కోసం పోరాడాలని యువతకు పిలుపునిచ్చారు. మొహియుద్దీన్ కవితలు, పోరాటాలు ఈనాటి సమాజంలో కూడా ప్రస్తుతం ఉన్నాయని, వాటిని అనుసరించి నేటి సమాజంలోనూ మగ్దూం ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ సామిడి శేఖర్ రెడ్డి, సహాయ కార్యదర్శి బాతరాజు నర్సింహ, మండల సహాయ కార్యదర్శులు బొంగు అరుణ్ కుమార్ గౌడ్, మర్రి శోభన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సామిడి వంశీ వర్ధన్ రెడ్డి, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి రమావత్ సక్రు నాయక్, మండల ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు చెంది వెంకట్, గోల్కొండ నాగరాజు, కార్యనిర్వహణ అధ్యక్షులు మందుల కృష్ణ, ప్రజా నాట్య మండలి మండల కార్యదర్శి ఇరుగు జ్యోతి, మండల కార్యవర్గ సభ్యులు శ్రీదర్ రెడ్డి, రాములు, అరుణ, సౌజన్య, సుమతి, అలివేణి, యమున వివిధ శాఖా కార్యదర్శులు పాల్గొన్నారు.

గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి

నవతెలంగాణ-కొత్తపేట

గుండెపోటుతో ఓ ఆటో డ్రైవర్ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సూర్యాపేట జిల్లా, ఆత్మకూరు ఎస్ మండలం బొప్పారం గ్రామం చెందిన దొనకొండ ఉపేందర్(32)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత కొంతకాలంగా దిల్‌సుఖ్‌నగర్‌లోని చైతన్యపురిలో ఉపేందర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.



ఈరోజు ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో పండ్ల మార్కెట్ వెనుక నుండి ప్యాసింజర్‌ని ఎక్కించుకొని వెళ్తుండగా ఒక్కసారిగా ఆటోను కరెంటు స్తంభానికి ఢీ కొట్టి.. కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే 108కు ఫోన్ చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అతను అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. తర్వాత మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిలకు ధన్యవాదాలు

నవతెలంగాణ-సిటీబ్యూరో

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే విజయవంతమైన సందర్భంగా కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు ఎం.అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌కు యాదవ ఐక్య వేదిక తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యల్లావుల చక్రధర్‌యాదవ్, ఎంబీ కృష్ణ యాదవ్, బొయిని మహేందర్ యాదవ్, బొట్ట మధు యాదవ్, బొల్లబోయిన శ్రీనివాస్ యాదవ్, జంగాల శంకర్ యాదవ్, బోలబోయిన ప్రవీణ్ యాదవ్, ఉప్పేలా దయానంద్ యాదవ్, రాజేష్ యాదవ్ పాల్గొన్నారు.



'ఓనస్' ఆస్పత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం

నవతెలంగాణ - చంపాపేట్

యాకుత్‌పురా నియోజకవర్గం సైదాబాద్ మండలం ఐఎస్‌సదన్ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ పార్క్‌లో మంగళవారం ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ సహకారం వైద్యుల నేతృత్వంలో వైద్య సిబ్బంది ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని డాక్టర్ శేఖర్, డాక్టర్ ఆంజనేయులు, డాక్టర్ సుశీల్, సోనీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత్ గోర్ బంజారా సేవ సమితి రాష్ట్ర చైర్మెన్ డాక్టర్ జగన్ నాయక్ విస్లావత్ మాట్లాడుతూ ఓనస్ ఆస్పత్రి ఎండి డాక్టర్ బాలరాజు నాయుడు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. సుమారు 245 మందికి ఆరోగ్య పరీక్షలు చేసినట్టు పేర్కొన్నారు. తర్వాత మందులు పంపిణీ చేసినట్టు చెప్పారు. స్థానిక ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచినంచారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.



కాలనీలకు విద్యుత్ లైట్లు మంజూరు



కార్పొరేటర్ సుజాత నాయక్

నవతెలంగాణ-హస్తినాపురం

హస్తినాపురం డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలకు విద్యుత్ లైట్లు మంజూరు అయినట్టు కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కార్పొరేటర్ మాట్లాడుతూ హస్తినాపురం డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్‌తోపాటు వివిధ కాలనీల్లో విద్యుత్ లైట్లను బిగిస్తున్నట్టు తెలిపారు. ప్రతి కాలనీలో వెలుగులు ఉండే విధంగా సుమారు వందలైట్లను మంజూరు చేయించినట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో హైమాస్ట్ లైట్లు కూడా మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కృష్ణా గౌడ్, గంధం శ్రీను, మమత, మల్లేష్ గౌడ్, గోపిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హస్తినాపురం డివిజన్ అభివృద్ధే లక్ష్యం

కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్

నవతెలంగాణ - హస్తినాపురం

హస్తినాపురం డివిజన్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ అన్నారు. డివిజన్ పరిధిలోని శ్రీ రమణ కాలనీలో జీహెచ్ఎంసీ నిధులు రూ.20 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, అధికారులతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలో మిగిలి ఉన్న మిగతా రోడ్లను సైతం త్వరలో నిర్మించనున్నట్లు తెలిపారు.

కాలనీలో ఎక్కడ సమస్య ఉన్నా తన దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ శంకుస్థాపనలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సూదిని వెంకటేశ్వర్ రెడ్డి, కాంతారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాము, మమతా మల్లేష్ గౌడ్, మురళి, గోపిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ ప్రీతం, బీసీ కార్పొరేషన్ చైర్మెన్ నూతి శ్రీకాంత్ గౌడ్‌ను కాంగ్రెస్ ఎస్సీ సెల్ జాయింట్ స్టేట్ జాయింట్ కోఆర్డినేటర్ ఎడెల్లి సాయికిరణ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ, బిల్లు కుల గణన తదితర అంశాలపై చర్చించారు. నవతెలంగాణ-అంబర్‌పేట

నవతెలంగాణ
సమగ్ర తెలుగు దినపత్రిక
16
హైదరాబాద్
బుధవారం | ఫిబ్రవరి 05, 2025 | www.navatelangana.com

'తప్పుల తడకగా కులగణన నివేదిక'

● తెలంగాణ ప్రజారాజ్యం రాష్ట్ర అధ్యక్షులు జిలుకర రవికుమార్



నవతెలంగాణ-హిమాయత్ నగర్

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణన నివేదిక తప్పుల తడకగా ఉందని, బీసీలను రాజకీయంగా అణగదొక్కడానికి కుట్రలో భాగమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకునేందుకే అగ్రవర్ణాల జనాభాను పెంచి చూపారని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిలుకర రవికుమార్ ఆరోపించారు. మంగళవారం బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2011 తెలంగాణ జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా మూడు కోట్ల 70 లక్ష లు ఉండగా దానిలో బీసీ జనాభా కోటి 84 లక్షలుగా చూపించారని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణన నివేదికలో బీసీ జనాభా కోటి 64 లక్షలుగా తగ్గించి చూపారని ఆరోపించారు. జనాభా తగ్గిందని బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని, బీసీల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

హైడ్రా ప్రత్యేక నిఘా

● అర్ధరాత్రి వేళ చెరువుల్లో మట్టి నింపుతున్న భూకబ్జాదారులు

● కేసులు పెట్టిన హైడ్రా





నవతెలంగాణ-సిటీబ్యూరో

హైడ్రా పనితీరుతో ల్యాండ్ గ్యాబర్స్, భూకబ్జాదారుల గుండెల్లో గుబులు రేపుతోంది. ప్రభుత్వ ఆస్తులు కబ్జాకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్న హైడ్రా ముఖ్యంగా పార్కులు, చెరువులు, కుంటలను కబ్జాదారుల నుంచి కాపాడుతోంది. 2024, జులై 19న హైడ్రా ఏర్పడింది, దాన్నే డెడ్‌లైన్‌గా తీసుకున్నారు. అప్పటి నుంచి ఆక్రమణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 6వేలకుపైగా ఫిర్యాదులు హైడ్రాకు అందాయని సమాచారం. ఇందులో అనధికార నిర్మాణాలపైనే ఎక్కువగా ఫిర్యాదులున్నాయి. ఇదిలావుండగా హైడ్రా కాపాడిన చెరువులను సైతం ల్యాండ్ గ్యాబర్స్ వదలడం లేదు.

హైడ్రా రక్షించిన చెరువులు, పార్కులను సైతం వదలడం లేదు

హైడ్రా పనితీరుతో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లపై చర్చ జరుగుతోంది. అధిక సంఖ్యలో ప్రజలకు అవగాహన వచ్చింది. దాంతో భూకబ్జాదారులు హైడ్రాపై తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తున్నారు. మరికొందరు ల్యాండ్ గ్యాబర్స్ రాత్రిరాత్రే చెరువులు, కుంటలను మట్టితోనింపి ఇక్కడ చెరువు, కుంటలనే మాయం చేస్తున్నారు. కొందరైతే హైడ్రా రక్షించిన చెరువులు, పార్కులను సైతం వదలడం లేదు. రాత్రి రాత్రే లారీలు, జేసీబీలతో మట్టిని నింపి చదును చేస్తున్నారు.

శాస్త్రీయ పద్ధతుల్లో చెరువు ఎఫ్‌టీఎల్ నిర్ధారణ

హైడ్రాలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణికి పెద్దఎత్తున బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. నగరంలో కొన్ని చెరువులు మాయం అయితే మరికొన్ని చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధి పెరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఫిర్యాదులను స్వయంగా స్వీకరిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ వాటిల్లో కొన్ని ఫిర్యాదులను ఇరిగేషన్ ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులతో చర్చిస్తున్నారు. ఎన్ఆర్ఎస్‌సీ ఇమేజీలు, గ్రామాలకు చెందిన మ్యాప్స్‌లతో, రెవెన్యు రికార్డులతో పరిశీలిస్తున్నారు. త్వరలో శాస్త్రీయ పద్ధతుల్లో చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారించే అవకాశం ఉంది.

చెరువుల్లో మట్టి పోస్తున్న లారీల సీజ్

ఓవైపు ఎంతో కష్టపడి ప్రభుత్వ భూములను, చెరువులను, పార్కులను హైడ్రా రక్షింస్తుంటే మరో దిక్కు తిరిగి వాటిని స్వాధీనం చేసుకునేందుకు అక్రమార్కులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారిపై హైడ్రా బృందాలు ప్రత్యేక నిఘా వేశాయి. ఇందులో భాగంగానే సోమవారం చెరువుల్లో మట్టి పోస్తున్న లారీలను హైడ్రా 'డీఆర్ఎఫ్' బందాలు పట్టుకున్నాయి. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉందాసాగర్ చెరువులో మట్టిపోస్తున్న 4 టిప్పర్లను డీఆర్ఎఫ్ బందాలు అర్ధరాత్రి పట్టుకున్నాయి. పోసిన మట్టిని చెరువులోకి జరిపి చదును చేస్తున్న జేసీబీను కూడా సీజ్ చేశారు. వీటిని బండ్లగూడ పోలీస్ స్టేషన్‌లో అప్పగించిన హైడ్రా బృందాలు, బాధ్యులపై కేసులు పెట్టారు. పేట్ బషీరబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవులపల్లి(సమర్ కుంట) చెరువులో మట్టి పోస్తున్న టిప్పర్ లారీని హైడ్రా 'డీఆర్ఎఫ్' బందాలు సోమవారం రాత్రి పట్టుకున్నాయి. ఈ టిప్పర్ లారీని పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. చెరువులు, ప్రభుత్వ స్థలాలలో మట్టి, గృహసంబంధ వ్యర్థ పదార్థాలు అక్రమంగా పోసే వారిపై హైడ్రా ప్రత్యేక నిఘా వేసింది.

'ఎన్ష్యూర్ హెల్తీ స్పైన్ ఆధ్వర్యంలో ఎంఎస్‌కే హెల్త్ టెక్నాలజీ సేవలు'



నవతెలంగాణ-హిమాయత్‌నగర్

భారత్‌లో ప్రివెంటివ్ స్పైన్, స్పోర్ట్స్ హెల్త్‌కేర్‌లో విప్లవాత్మకంగా మార్చడంలో భాగంగా ఎన్ష్యూర్ హెల్తీ స్పైన్ ఆధ్వర్యంలో డేటా ఆధారిత మస్క్యులోస్కెలెటల్ (ఎంఎస్‌కే) హెల్త్ టెక్నాలజీని తమ సేవలతో అనుసంధానం చేయనున్నట్లు ఎన్ష్యూర్ హెల్తీ స్పైన్ సీఈఓ పగిడిమర్రి నరేష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రతిష్టాత్మక నార్డిక్ హెల్త్ ఫిన్‌లాండ్‌తో ప్రత్యేక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుని ఎంఎస్‌కే హెల్త్ టెక్నాలజీ వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వెన్నెముక, భుజం, తుంటి, మోకాలి ఆరోగ్యం కోసం అత్యాధునిక బయో మెకానికల్ ఆప్టిమైజ్ వ్యాయామ చికిత్స పరికరాలు హైదరాబాద్‌లోని కోటక్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా సెంటర్ ఫర్ స్పైన్ అండ్ స్పోర్ట్స్ హెల్త్ (సీఎస్ఎస్‌హెచ్)లో అందుబాటులో ఉంటాయన్నారు. ఇది సంస్థ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా రాబోయే మొట్ట మొదటి స్పైన్ అండ్ స్పోర్ట్స్ హెల్త్ సెంటర్ అని తెలిపారు. అత్యాధునిక వెన్నెముక, క్రీడా ఆరోగ్య సంరక్షణకు కేంద్రంగా హైదరాబాద్ స్థానాన్ని మరింత పెంచడానికి సిద్ధంగా ఉందన్నారు.

బీసీ కులగణన సర్వేను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం పట్ల హర్షం..



నవతెలంగాణ-సుల్తాన్ బజార్

బీసీ కులగనన సర్వేను అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీసీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని టీపీసీసీ కార్యదర్శి సంజయ్ కుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం గౌలిగూడలో ఒక ప్రకటన విడుదల చేసి మాట్లాడుతూ.. బీసీల కులగణన సర్వేను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ కూడా తమ ప్రభుత్వం తరుణంలో అమలు కు అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి లు పనిచేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.



నవతెలంగాణ-సుల్తాన్‌బజార్

టీఎన్జీవోస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు విక్రమ్, కార్యదర్శి కురాడి శ్రీనివాస్‌లను శాలువాతో ఘనంగా సన్మానించిన టీఎన్జీవో ఈఎస్‌టీ యూనిట్ అధ్యక్షుడు అధ్యక్షులు తూముకుంట రాజు, సభ్యులు స్రవంతి, నిహారిక తదితరులు

ప్రజా ఏక్త పార్టీలో చేరిన సుభాష్ చంద్రబోస్ ముని మనవరాలు



నవతెలంగాణ-సుల్తాన్‌బజార్

ప్రజాఏక్త పార్టీ యువతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పార్టీ పని చేస్తుందని జాతీయ అధ్య క్షులు బోనాల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం గౌలిగూడ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి ప్రజా ఏక్తా పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఎం.నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో హాలీవుడ్, తెలుగు సినీ నటుడు శ్రీ చరణ్, సుభాష్ చంద్రబోస్ ముని మనుమరాలు అంకిరాయ్‌లకు జాతీయ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ యువతకు అవకాశాలు కల్పిస్తుందన్నారు. అనంతరం అంకిరాయ్‌కి గ్రేటర్ హైదరాబాద్ మహిళా విభాగం అధ్యక్షురాలుగా నియామక పత్రం అందజేశారు. సినీ నటుడు శ్రీ చరణ్‌కు రెండు తెలుగు రాష్ట్రాలకు సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా నియామక పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జాతీయ అధ్యక్షులు తమ మీద నమ్మకంతో పదవీ బాధ్యతలు అప్పజెప్పినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.

అన్నా నగర్ బస్తీ వాసుల ఇండ్లకు తహసీల్దార్ నోటీసులు



నవతెలంగాణ-ముషీరాబాద్

ముషీరాబాద్‌లోని గాంధీనగర్ డివిజన్‌లో అన్నానగర్ బస్తీ ఇండ్లకు ముషీరాబాద్ మండలం తహసీల్దార్ నోటీసులు జారీచేశారని, ఆందోళన చెందిన బస్తీవాసులు తమకు న్యాయం చేయాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్‌ను ఆశ్రయించారు. కార్పొరేటర్ సూచనల మేరకు మంగళవారం బస్తీ వాసులతో కలిసి బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ ముషీరాబాద్ మండలం తహసీల్దార్ రాణ ప్రతాప్ సింగ్‌ను కలిసి అన్నా నగర్ బస్తీలో నోటీసుల జారీపై సమీక్షించారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ పేదలు నివసిస్తున్న స్థలం అర్బన్ సీలింగ్ లాండ్ పరిధిలో ఉందని, డబుల్ బెడ్ రూమ్‌లు కూడా అధికారులు గతంలో మంజూరు చేశారని అలాంటి స్థలంలో నివసిస్తున్న పేదలకు నోటీసులు ఎలా జారీ చేశారని ప్రశ్నించారు. బస్తీ వాసులు అక్కడే స్థిర నివాసులుగా ఉండేందుకు అర్హులున్నారు. అధికారులు పేదలకు న్యాయ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు గిరి, సురేష్, యేసు, అజ్మత్, రాజ్ కుమార్, సంధ్య రాణి, పూర్ణ, సుచిత్ర, వీరమని శివరాజ, బీజేపీ నేతలు సాయికుమార్, ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.

బీసీ కులగణనపై ప్రభుత్వం పునర్ సమీక్షించాలి

● సమాజ్ వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి



నవతెలంగాణ-ముషీరాబాద్

బీసీ కులగణనపై ప్రభుత్వం పునర్ సమీక్షించాలని సమాజ్ వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి అన్నారు. మంగళవారం బాగ్‌లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమాజ్ వాది పార్టీ ముఖ్య కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సమాజ్ వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి హాజరై మాట్లాడుతూ కులగణ సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను తక్కువ చేయడం పట్ల అనుమానలను నివృత్తి చేసేవిధంగా ఉన్న సర్వే ఫలితాలను ప్రభుత్వం పునర్ సమీక్షించాలన్నారు. ఇక ఫిబ్రవరి నెలలో నిర్వహించబోయే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలైన వరంగల్, నల్గొండ, ఖమ్మం అభ్యర్థిగా ప్రొఫెసర్ డాక్టర్ తాటికొండ రాజయ్యను, అదేవిధంగా ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిమ్మ తోట వెంకటేశ్వర్లుకు తమ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించామని తెలిపారు. అయోధ్యలో జరిగిన సంఘటన విషయమై ఒక దళిత మహిళపై అత్యాచారం చేసి, చంపివేయడం పట్ల పూర్తి దర్యాప్తు జరిపి నేరస్తులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి తాటికొండ రాజయ్య, నిమ్మతోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇన్స్ ట్యూషన్ స్ట్రాంగ్‌గా ఉంటే కాన్స్ ట్యూషన్ స్ట్రాంగ్‌గా ఉంటుందని అంటే అధ్యాపనం, రాజ్యాంగం సరిగ్గా ఉంటేనే దేశ భవిత బాగుంటుందని కొనియాడారు. యువతలో చైతన్యాన్ని తీసుకురావడానికి సమాజ్ వాది పార్టీ ఎల్లప్పటికీ చేయుతనిస్తుందని తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నిలబడిన తమను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రొఫెసర్ డాక్టర్ తాటికొండ వెంకట రాజయ్య, డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, సమాజ్ వాది పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నాయకులు అక్కల బాబుగౌడ్, రిజ్వాన్, వాజిద్, జానంపేట రాములు, మీరజ్ మెహలా బేగ్ తదితరులు పాల్గొన్నారు.

బీసీలను మరోమారు మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం

● బీసీ జాగృతి సేన వ్యవస్థాపక అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్



నవతెలంగాణ-ముషీరాబాద్

బీజేపీ కేంద్ర ప్రభుత్వం దేశ జనాభాలో దాదాపు 80శాతం ఉన్న బీసీలను బడ్జెట్‌లో తక్కువ నిధులు కేటాయించి మరోమారు మోసం చేసిందని బీసీ జాగృతి సేన వ్యవస్థాపక అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం విద్యానగర్‌లోని రాష్ట్ర కార్యాలయంలో పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. దేశ జనాభాలో దాదాపు 80శాతం ఉన్న బీసీలకు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన 50లక్షలకోట్ల పైచిలుకు వార్షిక బడ్జెట్‌లో కేవలం రూ.2500కోట్లు కేటాయించి బీసీలను మరోమారు మోసం చేసిందని మండిపడ్డారు. భారత దేశం ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలలో మూడో స్థానం లో వెళ్తుందని జోష్యం చెబుతున్న ప్రధానికి బీసీలు అభివృద్ధి చెంద కుండా దేశం అభివృద్ధి చెందుతుందా విషయం తెలియదా ప్రశ్నిం చారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న సంపద సృష్టించే యంత్రాలుగా ఓట్లేసే మర మనుషులుగా చూస్తున్నారు తప్పా కనీసం మనుషులుగా గుర్తించడం లేదన్నారు. ఎన్నికల సమయంలో బీసీనని చెప్పుకునే ప్రధాని మోడీ హయాంలో కూడా బీసీలకు ప్రభుత్వ, రాజకీయ, విద్యా, ఉద్యోగ, పారిశ్రామిక, ఉపాధి రంగాలలో అవకాశాలు కల్పించక పోవడం బీసీలపై ప్రధానికి ఉన్న చిత్త శుద్ధికి నిదర్శనమన్నారు. ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్ సమావే శాలో బీసీ బిల్లు ప్రవేశపెట్టి త్వరలో చేపట్టిబోయే జనాభా గణన లో బీసీ గణన చేపట్టాలని చట్ట సభలలో రిజర్వేషన్ లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మహిళల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం..



నవతెలంగాణ-సుల్తాన్‌బజార్

మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం కృషి చేస్తున్నామని మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సర్వీసెస్ ప్రోగ్రామ్ ఆఫీసర్, హైదరాబాద్ జిల్లా అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ జయ మాలిని అన్నారు. మంగళవారం ఇసామియా బజార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్య సమస్యలు బీపీ, షుగర్, థైరాయిడ్, వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల దీర్ఘకాలిక సమస్యల బారిన పడుతుంటారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా మంగళవారం మహిళల కోసం ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులకు చెప్పుకోవడం ఇష్టం లేక కొందరు, వ్యాధి లక్షణాలపై అవగాహన లేక మరికొందరు, వ్యయ ప్రయాసలు ఓర్చే పరిస్థితి లేక ఇంకొందరు ఇబ్బంది పడుతుంటారన్నారు. అలాంటి వారి కోసమే ఆరోగ్య మహిళ ద్వారా మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందిస్తున్నామన్నారు. మహిళల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. మహిళలందరూ ఆరోగ్య మహిళ క్లినిక్‌ను సద్వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్నేహాక, పీహెచ్ఎన్ విజయమ్మ, స్టాఫ్ నర్స్ ఫ్లోరా తదితరులు పాల్గొన్నారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి మగ్దూం మొహియుద్దీన్



● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈ.టీ.నరసింహ, వీ.ఎస్. బోస్

నవతెలంగాణ-ముషీరాబాద్

బహుముఖ ప్రజ్ఞాశాలి మగ్దూం మొహియుద్దీన్ మాగ్దుమ్ స్ఫూర్తితో ఫాసిజాన్ని ఓడిద్దామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈ.టీ.నరసింహ, వీ.ఎస్. బోస్ తెలిపారు. భారత కమ్యూనిస్టు పారీ సీపీఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో మగ్దూం మొహియుద్దీన్ 117 వ జయంతిని పురస్కరించుకొని ట్యాంక్ బండ్ పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా ఈ.టీ నరసింహ మాట్లాడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులతో కామ్రేడ్స్ అసోసి యేషన్ ఏర్పాటల్లో క్రియాశీలకమైన పాత్రను మొహియుద్దీన్ పోషించారు. సిటీ కాలేజీలో లెక్చరర్‌గా తన ఉపన్యాసాల ద్వారా వేలాదిమంది విద్యార్థులను ఉద్యమం వైపు ఆకర్షించేలా కృషి చేయడం జరిగిందని ప్రజా పోరాటా లకు మద్దతుగా తను రచనల ద్వారా నాటకాల ద్వారా మద్దతును కూడ కట్టారన్నారు. అభ్యుదయ రచయితల సంఘం , రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఏర్పాటు చేశాడు. గ్రామాలలో ప్రజలు తమ చేతికి అందిన ఆయుధాలతో భూస్వాములపై పోరాటం నడిపారన్నారు. శత్రు బలగాల చేతుల్లో అధునాతనమైన ఆయుధాలు ఉండటం వలన ఈ పోరాటాన్ని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలంటే సాయుధ పోరాటమే పరిష్కారమని కామ్రేడ్ రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డితో పాటు మగ్దూం మొహియుద్దీన్‌లు పిలుపునివ్వడం జరిగిందన్నారు. భిన్న సంస్కృతులు ఆచార వ్యవహారాలు కలిగిన భారత దేశంలో ఒకే సంస్కృతి, ఒకే భాష, ఒకే భావజాలం, ఒకే నాయకుడు అనే అనే ఫాసిస్టు భావజాలాన్ని ప్రజల పై బలవంతంగా రుద్ది విద్వేషాలు సృష్టిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలను సన్నద్ధం చేయడ మే మనం మాగ్దూంకి ఇచ్చే నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నేతలు ప్రేమ్ పావని, జిల్లా కార్యదర్శి ఛాయా దేవి, జిల్లా కార్యవర్గ సభ్యులు నళిని ,నేర్లకంటి శ్రీకాంత్, మహమ్మద్ సలీం, ఉమర్ ఖాన్, టూరిజం నాయకులు రాజమౌళి, జిల్లా కౌన్సిల్ సభ్యులు మహమూద్, జేరిపోతుల కుమార్ కొమురెల్లి బాబు, చెట్టు కింది శ్రీనివాస్ ,బాలకృష్ణ, నర్సింగ్ రావు, దశరథ్ ,ఇమ్రాన్, గ్యార నరేష్, చైతన్య, కళ్యాణ్, లెనిన్, అరుణ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వికలాంగులను విస్మరించిన కేంద్ర ప్రభుత్వం

● డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ నాయకులు



నవతెలంగాణ-ముషీరాబాద్

కేంద్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమంను విస్మరించిందని డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ జాతీయ కన్వీనర్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్ కో కన్వీనర్లు భారతి వెంకటేష్ గౌడ్ లు తెలిపారు. బాగ్‌లింగంపల్లిలోని కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో మంత్రి నిర్మల సీతారామన్ వికలాంగులకు చోటు లేకుండా చేశారన్నారు. వికలాంగుల సమస్యలను మరోసారి విస్మరించినట్టుగా కనిపిస్తుందన్నారు. ఇటీవల ఢిల్లీలో వికలాంగుల సంక్షేమం జాతీయ అధికారిని కలిసి వికలాంగుల సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లిన మార్పు రాకపోవడంతో వికలాంగుల సమస్యలను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వంపై మరో ఉద్యమం త్వరలోనే ఉంటుందని ఉద్యమ కార్యచరణను త్వరలో ప్రకటిస్తామని త్వరలో జరిగే వివిధ ఎన్నికల్లో తమ ఓటు హక్కు తో బుద్ధి చెబుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏండ్ల తరబడి జాతీయస్థాయిలో వికలాంగుల సమస్యల పై చిత్తశుద్ధి లేదని మరోసారి బయటపడిందన్నారు.

టీవీవీపీ ఆస్పత్రుల కార్మికుల వేతనాలు చెల్లించాలి

● ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ



నవతెలంగాణ-సుల్తాన్‌బజార్

తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల వేతనాలపై ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారి మాదిరిగా వేతనాలు చెల్లిస్తుందని గత ఏడు నెలల క్రితం ఒకసారి సమ్మె నోటీసు ఇస్తే కొన్ని వేతనాలు ఇచ్చిన ప్రభుత్వం మళ్ళీ గత ఏడు నెలలుగా కార్మికుల బిల్లులు చెల్లించకుండా వేతనాలు ఇవ్వడంలో కాంట్రాక్టర్లు, అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ విమర్శించారు. టీవీవీపీ ఆస్పత్రులలో వేతనాలకై రోజు ఒక గంట నిరసన ధర్నాలో భాగంగా నేడు కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో జరిగిన ధర్నా కార్యక్రమంలో వారు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుండి గత ఏడు నెలలుగా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు కొద్ది నెలలు వేతనాలు ఇచ్చి అనంతరం చేతులెత్తేశారని కాంట్రాక్టర్లకు, ప్రభుత్వానికి మధ్యలో కార్మికులు నలిగిపోతున్నారన్నారు. ఇలాగే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే రాబోవు రోజుల్లో పనులను పూర్తిగా నిలిపివేసి నిరవధిక సమ్మెకు సైతం చేయనున్నట్లు వారు హెచ్చరించారు. గత రెండున్నర సంవత్సరాల క్రితం పిలిచిన టెండర్‌లో వేతనాలు రూ.13600 రావాల్సి ఉండగా కేవలం రూ. 11వేలు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్నారని, పీఎఫ్ డబ్బులను కూడా తక్కువగా చెల్లిస్తున్నారని ఈ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ప్రస్తుతం రూ.19 వేతనం రావాల్సిందని ప్రభుత్వం వెంటనే స్పందించి కనీస వేతనాలు ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేయుచున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రతినెల 7వ తేదీ లోపు సక్రమంగా జీతాలు అందే విధంగా చూడాల్సినటువంటి ప్రభుత్వం పట్టించుకోకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని వారు తెలియ జేశారు. రాబోవు రోజుల్లో నిరవధిక సమ్మెను రాష్ట్రవ్యాప్తం గా నిర్వహించినట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని పెండింగ్ వేతనాలు చెల్లించాలని పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా జమ చేయాలని కనీస వేతనాల జీవోలను కార్మికులకు అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు సంతోష, ఎస్.లక్ష్మీ, కౌసల్యమ్మ, అంజమ్మ, ప్రకాష్, గణేష్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ ఆంకాలజీ ప్రొఫెసర్లకు 'ద బెస్ట్ ఆంకాలజిస్ట్'అవార్డు ప్రదానం



నవతెలంగాణ-సుల్తాన్‌బజార్

క్యాన్సర్‌ను నిర్మూలించడమే కాకుండా వ్యాధి బారిన పడిన వారికి ఆత్మస్థైర్యం కల్పించాలని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ వ్యాధి నివారణ దినాన్ని పురస్కరించుకుని మంగళవారం వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సూర్యా ధనంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ డాక్టర్లు మనకు కనిపించే నిజమైన దేవుండ్లని అభివర్ణించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కుటుంబాన్ని, సమాజాన్ని పట్టించుకునే మహిళలు వారి గురించి వారు పట్టించుకోరు కాబట్టి మహిళలకు క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, అందుకని ఏ పనిచేసినా ఒత్తిడికి గురి కావొద్దని చెప్తూ 'ధర్మం, ధైర్యం, శీలం, సత్యం, సేవ'ఈ ఐదు సుగుణాలను ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని హితువు చెప్పారు. తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం పురస్కరించుకొని కోఠిలోని యూనివర్సిటీ దర్బార్ హాల్‌లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీ డైరెక్టర్ అసోసియేట్ క్లినికల్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ గీత నాగశ్రీ ప్రసంగిస్తూ మన దేశంలో 40 శాతం క్యాన్సర్ పొగాకు సేవించడం వల్ల వస్తుందని, 14 రకాల క్యాన్సర్‌కు కారణం అవుతుందని, పొగాకులో 80 రకాల క్యాన్సర్ కారకాలు ఉంటాయని పొగాకు పిలిచినప్పుడు ఆ రసాయనాలు ఊపిరితిత్తుల్లోకి చేరి ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్ వస్తుందని ఉదాహరణలతో వివరించారు. ఈ సందర్భంగా నగరంలో క్యాన్సర్ నివారణకు కృషి చేస్తున్న ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ గీతా నాగశ్రీ, ప్రొఫెసర్ డాక్టర్ బి.ఉమాకాంత్ గౌడ్, ప్రొఫెసర్ డాక్టర్ జి జోసఫ్ బెంజిమెన్‌లకు 2025 శాలువా, జ్ఞాపిక, పూలమాల సర్టిఫికెట్‌తో ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ ఘనంగా సన్మానించి అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ పర్యావరణ పరిరక్షణ అభివృద్ధి కౌన్సిల్ అడ్వైజర్, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ లైన్ కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ నారాయన్ ముదిరాజ్ సెక్రెటరీ జనరల్ డాక్టర్ కేపీ హేమంత్ కుమార్, డాక్టర్ కృష్ణాజీ రావు, డాక్టర్ దేవేంద్ర, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డి.యాదయ్య, ప్రముఖ వ్యాఖ్యాత వచన ప్రియా పాటిల్‌తో పాటు జి.నవీన్ కుమార్, శ్రీ బత్తుల హేమంత్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

కేసీఆర్, కేటీఆర్‌లకు ధన్యవాదాలు

- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్



నవతెలంగాణ - కుత్బుల్లాపూర్

తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ విప్‌గా తనను ప్రకటించినందున రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ హృదయపూర్వక కతజ్ఞతలు తెలిపారు. అలాగే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అధినేత కేసీఆర్‌కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తన హృదయపూర్వక కతజ్ఞతలు అన్నారు. పూర్తి నిబద్ధతతో, పార్టీ ఆదేశాలను పాటిస్తూ, శాసనసభలో పార్టీ ప్రతిష్ఠను మరింత పెంచేలా పని చేస్తానని తెలిపారు. అలాగే, పార్టీ నాయకత్వం తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని, పార్టీ అభివద్ధికి, ప్రజల ఆకాంక్షల నెరవేర్చేందుకు తన వంతు కషి చేస్తానని ఆయన తెలిపారు.

భూ సేకరణ పురోగతిపై సమీక్ష



నవతెలంగాణ-సిటీబ్యూరో

రాజీవ్ రహదారి (ఎస్‌హెచ్-01) ఓఆర్ఆర్ వద్ద, పారడైజ్ జంక్షన్ నుంచి శామిర్‌పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం భూసేకరణ పురోగతిపై మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విజయేందర్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆర్అండ్ఆర్ అర్హత జాబితా, ఎస్డీఆర్, ఎంజాయ్‌మెంట్ సర్వే తయారీ గురించి చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా భూ సేకరణ అధికారి శంకర్ కుమార్, శామీర్‌పేట, అల్వాల్ తహశీల్దార్లు యాదగిరి రెడ్డి, రాములు, తదితరులు పాల్గొన్నారు.



క్యాన్సర్ నివారణకు 'ఎన్‌పీసీడీసీఎస్' అమలు

- డీఎంఅండ్‌హెచ్‌ఓ రఘునాథస్వామి



నవతెలంగాణ-సిటీబ్యూరో

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ సమావేశ మందిరంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి స్వస్తవ క్యాన్సర్ కేర్ మద్దతు అందించింది. ఈ సందర్భంగా డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ టి.రఘునాథస్వామి మాట్లాడుతూ క్యాన్సర్ నివారణ, నియంత్రణ కోసం జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఎన్‌పీసీడీసీఎస్ (నేషనల్ ప్రోగ్రాం ఫర్ ప్రివెన్షివ్ అండ్ కంట్రోల్ ఆఫ్ క్యాన్సర్, డయాబెటీస్, కార్డియోవ్యాక్యులర్ డిసీస్ అండ్ స్ట్రోక్)ను అమలు చేస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా నోటి, రొమ్ము, గర్భాశయ ముఖం, క్యాన్సర్ల స్క్రీనింగ్ ఎన్‌పీసీడీసీఎల్‌లో కీలక భాగమని తెలిపారు. క్యాన్సర్ నియంత్రణలో స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు, నిర్వహణ, తగిన ఆరోగ్య సంస్థలకు రెఫరల్ కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టితో ఎన్‌పీసీడీసీఎస్ అండ్ ఆరోగ్య మహిళా కార్యక్రమాలు ప్రతి మంగళవారం జిల్లా వ్యాప్తంగా 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 38 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 117 బస్తీ దవాఖానాలు, 70 పల్లె దవాఖానాల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. క్యాన్సర్ పరిశోధన, నివారణ మార్గాలు, టీకాలపై పలువురు నిపుణులు విలువైన సూచనలు ఇచ్చారు. క్యాన్సర్ నుంచి కోలుకున్న సర్వైవర్లు తమ అనుభవాలను పంచుకుంటూ, సాధారణ ప్రజల్లో క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడంతో పాటు, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రోత్సాహించాలన్నది అత్యవసరం అన్నారు. ఈ లక్ష్యాన్ని గ్రామ స్థాయిలో ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు సమర్థవంతంగా అమలు చేయగలరని తెలిపారు. తదుపరి సీడీఎఫ్‌డీ కార్యాలయం నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్డు వరకు క్యాన్సర్ అవేర్నెస్ వాక్ నిర్వహించి మానవహారం చేసి ప్రజలకు అవగాహన కలిగేలా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఐసీ-సీడీఎఫ్‌డీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఉల్లాస్ కోల్తూర్ సీతారాం, స్వస్తవ క్యాన్సర్ కేర్ వ్యవస్థాపకులు డాక్టర్ వి.చతుర్వేది, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రామచంద్ర మూర్తి, కీసర, మల్కాజిగిరి డివిజన్ల డిప్యూటీ డీఎంఅండ్ హెచ్‌ఓలు డాక్టర్ సత్యవతి, డాక్టర్ మల్లీశ్వరి, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ గీత, డాక్టర్ చంద్రకళ, ఉప్పల్ పీహెచ్‌సీ వైద్య అధికారి డాక్టర్ శౌషల్య, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ స్థలాలు.. నిర్మాణ వ్యర్థాలకు నిలయాలు

- విచ్చలవిడిగా రాత్రి వేళల్లో వాహనాలు...
- అక్రమంగా తరలింపు
- ఎక్కడ చూసినా వ్యర్థాల గుట్టలు.. అడుగడుగునా చెత్త కుప్పలు
- పట్టించుకోని రెవెన్యూ అధికార గణం



నవతెలంగాణ - బాలానగర్

ప్రభుత్వ స్థలాలను ప్రజా సంక్షేమం కోసం కాపాడుతూ వస్తుంటే కొందరు వ్యక్తులు వాటిని డంపింగ్ యార్డులా వాడుకుంటున్నారు. అర్ధరాత్రి చుట్టుపక్కల ప్రాంతాలనుంచి వ్యర్థాలను తీసుకువచ్చి ఖాళీ స్థలంలో వేస్తుండగా, కొన్ని సార్లు దర్జాగా ట్రాక్టర్లు టిప్పర్లలో తీసుకువచ్చి డంపింగ్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ స్థలమే కదా అని పరిసర ప్రాంతాల వాసులు కూడా పట్టించుకోవడం లేదు. దీన్ని అడ్డుకోవాల్సిన శాఖల అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. ఎవరూ పట్టించుకోవడంలేదని వ్యర్థాలను తరలించేవారు మరింత దర్జాగా తీసుకువచ్చి ఇక్కడ పోసి వెళుతున్నారు. కూకట్‌పల్లి మండల పరిధిలోని బాలానగర్, ఫతేనగర్ ప్రాంతంలో 47వ సర్వే నెంబరు స్థలాల్లో రహదారిపైనే డంపింగ్ చేస్తున్నారు.

దూర ప్రాంతాల నుంచి చాలా మంది వస్తుండడంతో ఇండ్ల అద్దెలకు రెక్కలు వచ్చాయి. ఈ ప్రాంతంలో ఉన్న ఇండ్ల యాజమానులు, భవన నిర్మాణదారులు చిన్నచిన్న ఇండ్లను కూల్చివేసి బహుళ అంతస్తులను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో వెలువడిన భవన నిర్మాణ వ్యర్థాలను సర్వే నంబర్ 47లోని స్థలాల్లో పోస్తున్నారు. ఇటీవల రెవెన్యూ అధికారులు ఈ స్థలం ప్రభుత్వానికి చెందినదని బోర్డులు పెట్టినా సదరు నిర్మాణదారుల అలవాటు మారడం లేదు. నిర్మాణ వ్యర్థాలను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాల్సి ఉన్నా తరలింపు ఖర్చులు మిగుల్చుకునేందుకు ఇలా ప్రభుత్వ స్థలాల్లో నింపేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సిబ్బంది పర్యవేక్షణ మరిచారు.. నిబంధనలకు నీళ్లొదిలారు

కూకట్‌పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని రహదారుల వెంబడి నిర్మాణ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. పలు వీధుల్లో గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. నిబంధనల ప్రకారం పారి శుధ్య పర్యవేక్షణ అధికారులు ప్రతి రోజూ తమకు కేటాయించిన కాలనీల్లో పర్యటించి.. వ్యర్థాల తొలగింపు చర్యలను పర్యవేక్షిం చాలి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా... దిగువ స్థాయి సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణకు తరచూ నీళ్లొదిలేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్ పరిధి ఫతేనగర్, బాలానగర్, దీనదయాళ్ నగర్, రైల్వే స్టేషన్ తదితర కాలనీలల్లో ఈ సమస్య నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో స్థాని కులు రాకపోకలకు సైతం సమస్యలు ఎదురవుతున్నాయి. పలు వురు వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. రోజుల తరబడి.. పారిశుధ్య నిర్వహణ అధ్వా నంగా మారడంతో స్థానికు లకు సమస్యలు తప్పడం లేదు. పలు కాలనీలలో పారిశుధ్య వ్యర్థా ల తొలగింపు సక్రమంగా సాగడం లేదు. ఇండ్ల నుంచి చెత్తను స్వచ్ఛ రిక్షా కార్మికులు సేకరించి ఆయా సర్కిళ్ల పరిధిలో నిర్దే శిత ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. ఆ చెత్తను ట్రక్కుల ద్వారా డంపింగ్ యార్డులకు తరలించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ సర్కిల్ పారిశుధ్య అధికారులు ఆ ప్రక్రియ సక్రమంగా సాగుతున్నదీ లేనిదీ పర్యవే క్షించాలి. వ్యర్థాలు తొలగించని పక్షంలో ఉన్నతా ధికారులకు ఫిర్యాదు చేసి, తగిన చర్యలు తీసుకోవాలి. కానీ క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో.. రోజుల తరబడి చెత్తాచెదారం పేరుకుపోయి ఇతర కాలనీల సమీపంలో వ్యర్థాలు వీధుల్లో కనిపిస్తున్నాయి. **ఈ విషయమై పారిశుధ్య పర్యవేక్షకుల దృష్టికి తీసుకెళ్లగా రహదారుల పక్కన పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలతో పాటు చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.**



మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు



నవతెలంగాణ-బాలానగర్

మూసాపేట సర్కిల్ ఫతేనగర్ డివిజన్ పరిధిలోని గౌతంనగర్‌లో స్మశాన వాటికలో నెలకొన్న సమస్యలను మంగళవారం కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్, అధికారులుతో కలసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌతంనగర్ ముస్లిం శ్మశాన వాటిక వద్ద సీసీ రోడ్లు ఏర్పాటు, హిందూ శ్మశాన వాటిక పరిధిలో మిగిలిన పనులు, ఎస్సీ శ్మశాన వాటికలో బోర్ ఏర్పాటు, కాంపౌండ్ వాల్, మొక్కలు ఏర్పాటు, అదేవిధంగా పార్థి బస్తీ (పిట్టల బస్తి) శ్మశాన వాటికలో దహన వాటిక (బర్నింగ్) ఫ్లాట్ ఫామ్, బోర్, రోడ్డు ఏర్పాటు అలాగే శ్మశాన వాటికల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టి బోర్ వెల్ ఏర్పాటు చేయాలని స్థానికులు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌతంనగర్ పరిసర బస్తీల్లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని, ప్రజల మౌలిక సదుపాయాలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్మశాన వాటికలు, అభివద్ధి కోసం పనులను ప్రారంభించామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధిని ఆపేశారని ఆరోపించారు. అయినప్పటికీ ప్రజలకు మౌలిక సదుపాయాలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటానని, బస్తీలలో ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కంచి బిక్షపతి, సీనియర్ నేత అంబటి శ్రీనివాస్, కూతాడి రాములు, సుదర్శన్ రెడ్డి, కన్నయ్య, కంచి మహేందర్, కంచి స్వామి, దత్తా రావు, శశి, సలావుద్దీన్, గౌస్, రాము, కీర్తి, రాజ్ కుమార్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఎల్లమ్మ చెరువు సుందరీకరణ తుది దశలో ఉంది

- ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ



నవతెలంగాణ-కూకట్‌పల్లి

ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, సంరక్షణ,అభివృద్ధి పను లు తుది దశలో ఉన్నాయని పీఏసీ చైర్మెన్, ఎమ్మెల్యే గాంధీ అరెకపూడి గాంధీ తెలిపారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి లోని, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులలో భాగంగా చేపడుతున్న గుర్రపు డెక్క తొలగింపు పనులకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి, ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుర్రపు డెక్క తొలగింపు పనులలో వేగం పెంచాలని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. గుర్రపు డెక్క మళ్ళీ రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా చెరువు సుందరీకరణలో భాగంగా, చెరువు కట్ట పటిష్ఠపరిచేలా పునరుద్ధరణ, మురుగు నీరు చెరువులో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే, మురుగు నీటి కాల్వ నిర్మాణం, అలుగు మరమ్మతులు, చెరువు కట్ట బలోపేతం, పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడతామని తెలిపారు. చెరువు సంరక్షణలో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సింగ్ (కంచె) నిర్మాణం, చెరువు అలుగు నిర్మాణం, చెరువు సుందరీకరణ పనులు చేపడుతున్నామని చెప్పారు. అభివద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఎల్లమ్మ చెరువును సుందరవనంగా, శోభితవర్ణంగా తీర్చిదిద్దుతామని, అదేవిధంగా చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చెరువులను సంరక్షిస్తామని తెలియచేశారు. అధికారులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. తామర పువ్వులను పెంచి కలుషితం కాకుండా చెరువును సుందరీకరిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్

- 10 నుంచి 17వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ
- 25న పోలింగ్

నవతెలంగాణ -సిటీబ్యూరో

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. 01.02.2025తో కూడిన ఎన్నికల నోటీసును జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి జారీ చేశారు. దాంతో 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను కార్పొరేటర్లు ఎన్నుకోనున్నారు. బల్దియా పరిధిలో మొత్తం 150 కార్పొరేటర్లకు గాను ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు(16.02.2025న వచ్చే ప్రభుత్వ సెలవుదినం (ఆదివారం) మినహా) ప్రతి రోజూ ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు అధికారులు. ఇక, 18వ తేదీన నమోదైన నామినేషన్లు స్క్రూటినీ చేయనున్నారు. ఆ స్క్రూటినీ తరువాత 21 తేదీ వరకు నామినేషన్లు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే, 25వ తేదీన జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ చేసి రిజల్ట్స్ ప్రకటిస్తారు.



ఆస్తి పన్నులు చెల్లించి అభివృద్ధికి తోడ్పడాలి

- దుండిగల్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ నాయక్

నవతెలంగాణ-దుండిగల్

దుండిగల్ మున్సిపాల్టీ పరిధిలోని ప్రజలందరూ మున్సిపల్ టాక్స్ ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి సకాలంలో బిల్ కలెక్టర్లకు చెల్లించి మున్సిపల్ అభివద్ధికి తోడ్పడాలని ఎస్ వెంకటేశ్వర్ నాయక్ కోరారు. మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 100 శాతం ఆస్తిపన్ను వసూలు చేయడం లక్ష్యంగా పనిచేయాలని, అదేవిధంగా అండర్ అసెస్‌మెంట్ అన్ అసెస్‌మెంట్ గుర్తించి వెంటనే ఆస్తి పన్ను విధించాలని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల వరకు టాక్స్ కలెక్షన్ ఫీల్డ్‌లో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఆఫీసర్ జి. ప్రభాకర్, మున్సిపల్ మేనేజర్ లక్ష్మయ్య ,వార్డ్ ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి

- ఏఐటీయూసీ మున్సిపల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏసురత్నం



నవతెలంగాణ - కుత్బుల్లాపూర్

మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసి, కనీస వేతనం రూ. 26 వేలకు పెంచాలని ఏఐటీయూసీ మున్సిపల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏసురత్నం, రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కుత్బుల్లాపూర్ జంట సర్కిల్స్ ఎదుట తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మేడ్చల్ జిల్లా మున్సిపల్ సంఘం యూనియన్ అధ్యక్షులు హరినాథ్‌రావు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ... మున్సిపల్ కార్మికులు చాలీచాలని వేతనంతో బతికెళ్లదీస్తున్నారన్నారు. వాళ్లకు అందవలసిన వసతులు పనిముట్లు ఏవి అందించకుండా కాంట్రాక్టు ఏజెన్సీలు, అధికారులు మున్సిపల్ పారిశుధ్య కార్మికులను నిర్లక్ష్యం చేస్తూ.. వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ.. విధులను నిర్వహించే విధంగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులకు 8 గంటలు పని దినాన్ని అమలు చేయాలన్నారు. ఆదివారం, పండుగలకు సెలవులు ఇవ్వాలని కోరారు. కార్మికులకు రెయిన్ కోట్లు, స్వెట్టర్లు , సబ్బులు, బట్టలు, కొబ్బరి నూనె ఇతర రక్షణ సామాగ్రి అందజేయాలన్నారు. మతి చెందిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులనే నియమించాలన్నారు. గత ప్రభుత్వం పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేస్తామని మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినప్పటికీ కార్మికులను ఏనాడు పట్టించుకోలేదన్నారు. సరైన పనికి సరైన వేతనం ఇవ్వకుండా వారికి అందవలసిన వాటిని అందించకుండా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ఈ హీనంగా మున్సిపల్ కార్మికులను చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని... అంతవరకు రూ.26వేల వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ సంఘం కార్యదర్శి శ్రీను, జిల్లా గౌరవ అధ్యక్షులు చంద్రపల్లి రాములు, కార్యవర్గ సభ్యులు తిరుపతయ్య, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ఆశా వర్కర్ల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా

- కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి



నవతెలంగాణ - బాలానగర్

ఆశావర్కర్లకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తెలిపారు. బాలానగర్ డివిజన్ పరిధిలోని మంగళవారం ఆశా వర్కర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.ఆశా వర్కర్లకు ఎలాంటి ఇబ్బందలు వచ్చినా అన్ని విధాలాగా అండగా ఉంటానని హామీనిచ్చారు. అదేవిధంగా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ప్రజలకు ఆరోగ్యం, విద్యను అందించడంలో వ్యాధులను గుర్తించి చికిత్స అందించడంలో సహాయ పడతారని తెలిపారు. అంతే కాకుండా కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆశా వర్కర్లు అందించిన సేవలు మరపురానివని కొనియాడారు. ఈ నేపథ్యంలో డివిజన్ల పరిధిలోని గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చేలా ఆశా వర్కర్లు మరింత కృషి చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆశా వర్కర్లు పలువురు వారి సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. వీటికి స్పందించిన కార్పొరేటర్.. ఆశాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ ఆరోగ్య కేంద్ర ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇన్‌చార్జి డాక్టర్ పోటు వినోద్, సూపర్ వైజర్లు యామిని, స్వరూప, పప్పమ్మ, రవికుమార్ మరియు బాలానగర్ మండల పరిధిలోని సంబంధించిన ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు హాజరయ్యారు.

ఎట్టకేలకు గిరినగర్ ప్రధాన రహదారికి మోక్షం



నవతెలంగాణ-జగద్గిరిగుట్ట

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో డ్రయినేజీ పైపులైన్ల కోసం తవ్విన గుంతలు ప్రధాన రహదారి మధ్యలో అసంపూర్తిగా ఉండడంతో గత సంవత్సరన్నర కాలంగా రంగారెడ్డినగర్ డివిజన్ గిరినగర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు కూడా జరిగాయి. ఎన్నోసార్లు ప్రజావాణిలో ఫిర్యాదులు ఇచ్చినా అటు అధికారులు,ఇటు ప్రజాప్రతినిధులు నిధులు మంజూరు కాలేదని చెప్పేవారని స్థానికులు తెలిపారు.ప్రధాన రహదారి కావడంతో ఉదయం సాయంత్రం వేళల్లో ఆ రోడ్డు గుండా ప్రయాణించాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని స్థానికులు వాపోయారు. దీనికి తోడు ఇండ్ల ముందరే ద్విచక్ర వాహనాలు,కార్లు,ఆటోలు నిలుపుచేయడంతో వాహనదారుల, పాదాచారుల పాట్లు వర్ణనాతీతమన్నారు ఏది ఏమైనా రోడ్డు పనులకు మంగళవారం శ్రీకారం చుట్టడంతో స్థానిక బస్తీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చేయాలని పనులు వేగవంతం చేయాలని స్థానిక కార్పొరేటర్ బి.విజయ శేఖర్ గౌడ్ సదరు కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.ఏఈ.స్వాతి, వర్క్ ఇన్‌స్పెక్టర్ కిషోర్, కాంట్రాక్టర్ లు రోడ్డు స్థలాన్ని పరిశీలించారు.



ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

- మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

నవతెలంగాణ-జగద్గిరిగుట్ట.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి(శ్రీవారి)ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. మంగళవారం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని జగద్గిరిగుట్ట కొండపై ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ 54 వ బ్రహ్మోత్సవాలకు ఆయన హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితుల మధ్య స్వామి వారి ఆశీస్సులు స్వీకరించారు..ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కష్ణమాచార్యులు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు,స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి



- మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

నవతెలంగాణ - కుత్బుల్లాపూర్

షాపూర్ నగర్‌లో తన నివాసం వద్ద రోజువారి కార్యాచరణలో భాగంగా మంగళవారం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ నియోజకవర్గం ప్రజలతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పలువురు ఆయనకు ఆహ్వానాల ను అందజేశారు. ఆయన ఆహ్వానాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. ప్రజాపాలనలో మన ప్రభు త్వం దూసుకెళ్తున్నదాన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో నియోజక వర్గం ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం

- కాంగ్రెస్ కూకట్‌పల్లి ఇన్‌చార్జి బండి రమేష్



నవతెలంగాణ-కూకట్‌పల్లి

కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద కాంగ్రెస్ కూకట్‌పల్లి ఇన్‌చార్జి బండి రమేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ రాస్తారోకో నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, నిర్మల సీతారామన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర బడ్జెట్ వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ కేటాయింపులపై ప్రతి వేదిక మీద బీజేపీ తీరును ఎండగడతామన్నారు. తెలంగాణ ప్రజలు రానున్న ప్రతి ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మార్కెటింగ్ కమిటీ మెంబెర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్ ,బ్లాక్ అధ్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యుఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



బీజేపీ మేడ్చల్ జిల్లా (రూరల్) నూతనఅధ్యక్షుడిగా బుద్ధి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ మేరకు బౌరంపేట మాజీ సర్పంచ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు కొమ్ము మంగమ్మ మంగళవారం శామీర్‌పేట మండలం అలియాబాద్ చౌరస్తా లోని పార్టీ కార్యాలయం వద్ద పలువురు కార్యకర్తలతో కలిసి బుద్ధి శ్రీనివాస్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ పురోభివద్ధికి ప్రతి ఒక్కరు కషి చేయాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నవతెలంగాణ-దుండిగల్

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ



నవతెలంగాణ-జూబ్లీహిల్స్

జూబ్లీహిల్స్ శాసనసభ్యులు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాథ్ వెంగళరావు నగర్ డివిజన్‌కి చెందిన ఏడుగురు లబ్దిదారు లకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్యా విజయ్, విజయ్ ముదిరాజ్, అంబటి రామకృష్ణ, శ్యామ్ రావు, వేణు, పవన్, సుశీల్ అర్జున్, యాదగిరి, బాలు, బంటీ యాదవ్, విజయ్ సింగ్, శారదా, సుజాత, వాణి మరియు డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

బోరబండ ఆఫీసులో ఇందిరమ్మ ఇండ్ల అర్జీల సేకరణ



నవతెలంగాణ-జూబ్లీహిల్స్

ప్రజాపాలనలో భాగంగా మంగళవారం బోరబండ వార్డ్ కార్యాలయంలో ప్రజాపాలన సేవ కేంద్రాన్ని (ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అర్జీల ను స్వీకరణ) మోహ మ్మద్ బాబా ఫసియుద్దీన్ బోరబండ కార్పొరేటర్, మాజీ డిప్యూ మేయర్ ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో యూసూఫ్‌గూడా సర్కిల్-19 డిప్యూటీ కమిషనర్ జకియ సుల్తాన, ఈఈ రాజ్ కుమార్, జీహెచ్ఎంసీ అదికారులు పాల్గొన్నారు.

'లీగల్ ఫోరం ఫర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నిక



నవతెలంగాణ-ఓయూ

ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మంగళవారం లీగల్ ఫోరం ఫర్ తెలంగాణ (తెలంగాణ న్యాయ వేదిక) రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దూస. గౌరీశంని రాష్ట్ర అధ్యక్షులుగా, జి.కరణ్ ప్రధాన కార్యదర్శిగా, నరేష్ కుమార్ ఉపాధ్యక్షులుగా, శ్రవణ్ సహ కార్యదర్శిగా, జనార్ధన్ కోశాధికారిగా ఎన్నుకున్నారు. కాసీం, మధులను ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా నియమించారు. ఎన్నిక అనంతరం రాష్ట్ర అధ్యక్షులు దూస.గౌరీశం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, మన హక్కులను కాపాడటానికి, న్యాయం కోసం పోరాడటానికి 'లీగల్ ఫోరం ఫర్ తెలంగాణ' ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, న్యాయవాదులు, విద్యార్థి సంఘం నేతలు పాల్గొన్నారు.

ఈగిల్ కమిటీ సభ్యుడిగా పవన్ ఖేరా నియామకం



నవతెలంగాణ-బేగంపేట్

కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈగిల్ కమిటీ, దేశంలో న్యాయపూర్వకమైన ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించనుంది. ప్రత్యేకంగా మహారాష్ట్రలో ఓటర్ల జాబితా లోపాలపై ఈ కమిటీ ముందుగా పనిచేయనుంది. ఈ ఈగిల్ కమిటీ సభ్యుడిగా పవన్ ఖేరా నియామకం అయ్యారు. పవన్ ఖేరా నియామకం ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో వారి నిబద్ధతను ప్రతిబింబిస్తుందని, అలాగే ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల న్యాయసూత్రాలను మరింత బలోపేతం చేస్తుందని కాంగ్రెస్ నాయకుడు బెంజమిన్ దబ్బేటా విశ్వాసం వ్యక్తం చేశారు.

కులగణన సర్వే తప్పుల తడక

- బొల్లేపల్లి స్వామి గౌడ్



నవతెలంగాణ-ఓయూ

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సమగ్ర కులగణన సర్వే తప్పుల తడాకగా ఉందని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లెపల్లి స్వామి గౌడ్ అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా బీసీల జనాభా లెక్కలు 52 శాతంగా చూపెట్టారని పేపర్ ప్రకటన ద్వారా స్వామిగౌడ్ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో అత్యధికంగా 60 శాతం పైగా ఉన్న బీసీ జనాభాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం 46 శాతంగా చూపెట్టి, 7 శాతం ఉన్న అగ్రకుల జనాభాలను 15 శాతం చూపిస్తుంది. ఇలా బీసీలను మోసం చేసే కుట్ర చేస్తుందన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమగ్ర కుటుంబ కులగణన సర్వేలో జరిగిన తప్పులను సవరించి బీసీలకు న్యాయం జరిగే విధంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బొల్లెపల్లి స్వామి గౌడ్ డిమాండ్ చేశారు.

మోడీ చిత్రపటానికి పాలాభిషేకం



నవతెలంగాణ-ఓయూ

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారని బీజేపీ డివిజన్ అధ్యక్షుడు ఆదర్శ్ ముదిరాజ్ పేర్కొన్నారు. మంగళవారం మెట్టుగూడ డివిజన్ పరిదిలోని మైలార్ గడ్డ ఎన్విఎస్ చౌరస్తా వద్ద మోదీ చిత్రపటానికి ఆయన పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు ఉపయోగపడేలా ఉందని అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం పని చేసే పార్టీ బీజేపీ అని అన్నారు. ప్రజలు బీజేపీ అధికారంలోకి రావలని కోరుకుంటున్నారని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో గ్రేటర్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దిశ కమిటి మెంబర్ శారద మల్లేష్‌కో కన్వీనర్ శెట్టి మహేష్ రాజేష్ నాయర్, మెట్టుగూడ డివిజన్ నాయకులు సత్తూరి రవి, హనుమంతు, యుద్ధవీరుల, అంజయ్య, గణేష్, రాజేష్ ముదిరాజ్, వరుణ్ యాదవ్, శ్రీనివాస్ ముదిరాజ్ సుధాకర, సింహచలం బాబు, రాజేష్ నాయుడు, ముత్తు మంజుల, సరోజ, మల్లేశ్వరి, నాగ లక్ష్మి, ఉదయ్, టైలర్ శ్రీనివాసులు, బుష్కక్ సీను, నవీన్ పాల్గొన్నారు.

ఓయూలో 'వీడియో ఎడిటింగ్ బూట్‌క్యాంప్'



నవతెలంగాణ-ఓయూ

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని హ్యూమన్ క్యాపిటల్ డెవలప్‌మెంట్ సెంటర్ (హెచ్‌సీడీసీ) ఆధ్వర్యంలో మంగళవారం నాలుగు రోజుల 'వీడియో ఎడిటింగ్ బూట్‌క్యాంప్' ప్రారంభించారు. ఈ శిక్షణా కార్యక్రమం ఈ నెల 7 వరకు ఓయూ సీఎఫ్ఆర్డీలో గల (హెచ్‌సీడీసీ) కార్యాలయంలో నిర్వహించనునట్టు చెప్పారు. మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు ఉటుందన్నారు. ప్రారంభ కార్యక్రమానికి (హెచ్‌సీడీసీ) డైరెక్టర్ ప్రొఫెసర్ సివి. రంజని, కోఆర్డినేటర్ డా.పి.మురళీధర్‌రెడ్డి, వివిధ క్యాంపస్ అండ్ కన్‌స్టిట్యూయెంట్స్ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొ.రంజని మాట్లాడుతూ.. ఉద్యోగ అవకాశాలను పెంచే నైపుణ్యాల ప్రాముఖ్యత గురించి వివరించారు. డిజిటల్ యుగంలో వీడియో ఎడిటింగ్ అనేది మార్కెటింగ్, సోషల్ మీడియా, కంటెంట్ క్రియేషన్, ఎడ్యుకేషన్, యాడ్వర్టైజింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలలో అత్యంత కీలకమైన నైపుణ్యంగా మారిందన్నారు. (హెచ్‌సీడీసీ) కోఆర్డినేటర్ డా. పి. మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ.. డిజిటల్ మార్కెటింగ్‌లో వీడియో ఎడిటింగ్ ప్రాముఖ్యత గురించి వివరించారు. ఆకర్షణీయమైన వీడియోలు తయారు చేయడం ద్వారా బ్రాండింగ్ మెరుగుపడతుందని, వ్యక్తిగత, వృత్తిపరమైన స్థాయిలో సందేశాలను స్పష్టంగా అందించడంలో ఇది ఉపయోగపడుతుందని అన్నారు. ఈ "వీడియో ఎడిటింగ్ బూట్‌క్యాంప్" ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ అందించడంతో పాటు, వారి ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు, సృజనాత్మకతను మెరుగుపర్చేందుకు సహాయపడనుంది.

తగ్గుతున్న పుస్తకాలు, న్యూస్ పేపర్ చదివే వారి సంఖ్య

- నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్
- నిమ్స్‌లో లైబ్రరీ ప్రారంభం





నవతెలంగాణ-సిటీబ్యూరో

రోజురోజుకూ పుస్తకాలు, న్యూస్ పేపర్ చదివే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని ఆకర్షణ సతీశ్ ఏర్పాటు చేసిన లైబ్రరీని డైరెక్టర్ బీరప్పతో కలిసి సీవీ ఆనంద్ ప్రారంభించి మాట్లాడారు. ఖాళీ సమయం దొరికితే కొంతమంది స్మార్ట్ ఫోన్‌ల కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆకర్షణ సతీశ్.. తాను చదువుతూనే అందరిని చదివించేలా హాస్పిటల్స్‌లో లైబ్రరీలను ఏర్పాటు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఎవరి వద్దనైనా పుస్తకాలు ఉంటే ఈ విద్యార్థినికి అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నిమ్స్ డీన్ లీజా రాజశేఖర్, అదనపు మెడికల్ సూపరింటెండెంట్‌లు లక్ష్మీ భాస్కర్, కష్టారెడ్డి, రైతులు పాల్గొన్నారు.

భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం



నవతెలంగాణ-బేగంపేట్

కుమార్తె వివాహం కోసం ప్రయివేట్ ఫైనాన్స్‌లో రుణం తీసుకున్న ఓ కుటుంబం రుణం ఇప్పించే సమయంలో దళారి చేసిన మోసానికి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. సమయానికి బేగంపేట్ పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి ఇరు వర్గాల వారికి సంధి కుదిర్చి రుణం చెల్లించేందుకు గడువు ఇప్పించడంతో ఘర్షణ సద్దు మనిగింది. మంగళవారం ఈ ఘటన సికింద్రాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బేగంపేట పోలీస్ ఇన్‌స్పెక్టర్ రామయ్య తెలిపిన వివరాల ప్రకారం బేగంపేట ప్రకాష్‌నగర్‌కు చెందిన బచ్చల అనసూయ, భరత్ భూషన్ భార్యభర్తలు. వీరు తమ కుమార్తె వివాహం కోసం లోన్ కావాలని భాను ప్రకాశ్, షఫీలను ఆశ్రయించారు. వీరు అనసూయ, భూషన్‌కు 2019లో విడతల వారిగా రూ.7 లక్షల నగదు లోన్‌గా ఇప్పించారు. వీరు లోన్ తీసుకునే సమయంలో ఇంటి పేపర్లు మార్టిగేజ్ చేయాలని చెప్పడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి పిల్లల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించారు. అటుపై అనసూయ, భూషన్లు నెలకు రూ. 15000 వేల చొప్పున కిస్తీలు కడుతూ వచ్చారు. కాగా దళారీలు ఈ ఇంటి పేపర్లు బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. 40 లక్షల వరకు లోన్ తీసుకోని కిస్తీలు కట్టడం ఆపివేశారు. దీంతో కొన్నాళ్లగా అనసూయ, భూషన్‌లకు లోన్ చెల్లించాలని బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేస్తూ వచ్చారు. ఈ విషయాన్ని ఆ దళారీలకు తెలపగ వాటిని పట్టించుకోవద్దంటూ సూచించారని బాధితులు తెలిపారు. మంగళవారం బ్యాంక్ అధికారులు ఇంటిని జప్తు చేసేందుకు వచ్చారు. వీరితో పాటు పోలీసులు, న్యాయవాదులు సైతం ఇంటికి చేరుకున్నారు. అనసూయ, భూషన్ వారిని అడ్డుకోని ఇంటిలోపలకి వెళ్లి అయిల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని వారించి ఇరు వర్గాల వారికి సంధి కుదిర్చారు. డబ్బులు చెల్లించేందుకు గడువు ఇప్పించడంతో ఘర్షణ సద్దు మనిగింది. బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో ఒడిశా టూరిజం రోడ్‌షో



నవతెలంగాణ-బంజారాహిల్స్

భారతదేశ పర్యాటక అభివృద్ధిలో ఒడిశా ముందంజలో ఉందని దానికి ముఖ్య కారణం చారిత్రాత్మక నిర్మాణ కళాఖండాలు సాంస్కృతి సాంప్రదాయ హస్తకళ ప్రదర్శన కళలకు నిలయంగా పేరుగాంచిందని ఒడిశా ఉప ముఖ్యమంత్రి, పర్యాటక, మహిళా, శిశు అభివృద్ధి, మిషన్ శక్తి శాఖలమంత్రి ప్రవతి పరిడా తెలిపారు. మంగళవారం బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్ ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఒడిశా ప్రభుత్వ పర్యాటక శాఖ, భారత వాణిజ్య, పరిశ్రమల మండలి (ఫిక్కీ) సంయుక్తంగా కలిసి ఒడిశా టూరిజం రోడ్‌షో నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రవతి పరిడా మాట్లాడుతూ.. ఒడిశాతో భాగస్వామ్యం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భారతదేశం గురించి ఆలోచిస్తే, ఒడిశాను ఆలోచించాలని పేర్కొన్నారు. వ్యాపార అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని రూపొందించడం మా లక్ష్యమన్నారు. అపూర్వమైన పర్యాటక ప్రదేశాలు, ప్రశాంతమైన ప్రదేశాలు, విభిన్న పర్యాటక రంగాలలో అపారమైన అవకాశాలతో ఒడిశా పెట్టుబడిదారులకు అత్యుత్తమ అవకాశాలను అందిస్తుందని చెప్పారు. ఈ రోడ్‌షో ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల మధ్య పర్యాటక, సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి, పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి, వ్యూహాత్మక భాగస్వామ్యాలను అభివృద్ధి చేయడానికి దోహదం చేయనుందన్నారు. ఒడిశాలో ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు, రాష్ట్ర పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధిపై ఉన్న దృష్టి కోణం, పర్యాటక వృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమాలు వివరించారు. ఈ రోడ్‌షో ద్వారా మా విభిన్న ఆకర్షణలను ప్రదర్శించడమే కాకుండా పరిశ్రమల ప్రముఖులు, టూర్ ఆపరేటర్లు, పెట్టుబడిదారులతో కలిసి దీర్ఘకాలం పాటు భాగస్వామ్యాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. దీని ద్వారా ఒడిశా, తెలంగాణకు దీర్ఘకాల అభివృద్ధి అవకాశాలను అందించవచ్చన్నారు. తెలంగాణ ప్రాంతంలోని పర్యాటక నిపుణులు, పెట్టుబడిదారులకు ఈ రోడ్‌షో అద్భుతమైన అవకాశాలను అందిస్తుందన్నారు. హైదరాబాద్ ఒడిశాకు ప్రధాన మూలాధార మార్కెట్‌లలో ఒకటిగా ఉండటంతో, పరస్పర ప్రయోజనం, పర్యాటక వృద్ధిని నడిపించే భవిష్యత్ సహకారాలకు బలమైన పునాదిని సృష్టించేందుకు ఈ రోడ్‌షో ఒక అవకాశంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పర్యాటక కమిషనర్, కార్యదర్శి బల్వంత్ సింగ్ మాట్లాడుతూ.. ఒడిశాను దేశీయ పర్యాటకుల ప్రధాన గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్రానికి ఉన్న అత్యుత్తమ రహదారి నెట్‌వర్క్ పొరుగు రాష్ట్రాలతో కనెక్టివిటీ పెంచిందన్నారు. ఒడిశాలోని వివిధ పర్యాటక ప్రాంతాలు దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ఉన్నాయన్నారు. సమగ్ర మౌలిక వసతుల అభివృద్ధి, వ్యూహాత్మక పెట్టుబడులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా పీఎంయూ ఒడిశా టూరిజం హెడ్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ.. ఒడిశాను ప్రత్యక్షంగా వచ్చి చూడాలన్నారు. పర్యాటక అనుభవాన్ని తేలికగా, ఆనందంగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.

క్విజ్ పోటీల్లో ఓయూ విద్యార్థులకు ప్రథమ స్థానం



నవతెలంగాణ-ఓయూ

ఎన్‌టీపీసీ నిర్వహించిన దక్షిణ భారత ప్రాంతీయ విభాగ ఎలక్ట్రాన్ క్విజ్ పోటీల్లో ఓయూ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. 46 ఇంజినీరింగ్ కళాశాలలు, 96 మేనేజ్ మెంట్ కళాశాలల జట్లు పాల్గొన్న క్విజ్ పోటీల్లో ఓయూ జట్టు అద్భుత విజ్ఞానాన్ని, పోటీ తత్వాన్ని ప్రదర్శించింది. ప్రాథమిక రౌండ్లలో హోరాహోరీగా తలపడి మొదటి ఆరు జట్లు గ్రాండ్ ఫినాలేకి చేరుకున్నాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఉస్మానియా యూనివర్శిటీ, జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ న్యూఢిల్లీలో జరిగే నేషనల్ రౌండ్‌లో పోటీపడతాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓయూ వీసీ ప్రొ.కుమార్ మొలుగరం, ఎన్‌టీపీసీ నుంచి జీఎంహెచ్ఆర్ ఎస్ఎస్. పాణిగ్రాహి, గౌరవ అతిథిగా పాల్గొన్నారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు 30వేలు, 20వేలు, 10వేల చొప్పున నగదు బహుమతిని అందజేశారు. ఫైనల్ చేరిన మిగతా జట్లకు 4వేల చొప్పున అందజేశారు. ఈ విజయం ఓయూ అకడమిక్ ఎక్సలెన్స్, పోటీతత్వ స్ఫూర్తి, మేధో ప్రతిభకు చిహ్నమని ఈ సందర్భంగా ఓయూ వీసీ ప్రొ. కుమార్ మొలుగరం అభిప్రాయపడ్డారు.

జర్నలిజం విభాగంలో సీట్లు జీరో



నవతెలంగాణ-ఓయూ

ఓయూలో మాస్ కమ్యూనికేషన్ ఆఫ్ జర్నలిజం డిపార్‌మెంట్‌లో కేటగిరి-2 పిహెచ్డీ నోటిఫికేషన్ సీట్ల ఖాళీలో జీరో (0) చూపించిన విషయంలో మంగళవారం ఓయూ విద్యార్థి సంఘాలు రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు. గత మూడు నోటిఫికేషన్ల నుండి డిపార్‌మెంట్ ఆఫ్ జర్నలిజంలో జీరో చూపిస్తూ విద్యార్థులకు పిహెచ్డీ చేసే అవకాశాన్ని దూరం చేస్తున్న విధానాలు మానుకోవాలని, డిపార్‌మెంట్‌లో రిటైర్డ్ ప్రొఫెసర్‌కి, జర్నలిజంలో ప్రావీణ్యం అర్హత కలిగిన వారికి గైడ్ షిప్ ఇచ్చి విద్యార్థులకి రీసెర్చ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని ఓయూ విద్యార్థి సంఘాలు కోరారు. అంతకుముందు సోషల్ సైన్సు డీన్ ప్రొ.అరుణ జ్యోతి, జర్నలిజం హెడ్ ప్రొ.సతీష్‌లకు వేరువేరుగా వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నేతలు పూసల రమేష్, సుమంత్, రుక్మాత్ పాషా, అవ్వారు వేణు కుమార్, మాదాసు రాహుల్, కందలపల్లి కాశి, పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారం కోసం సంఘటితమైన అర్చక ఉద్యోగ సంఘాలు



నవతెలంగాణ-బంజారాహిల్స్

సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ అర్చక ఉద్యోగ సంఘాలన్నీ కలిసి సంఘటితమయ్యాయి. ఒకే సంఘంగా ఏర్పడి సమస్యల పరిష్కారానికి అధ్యయన కమిటీని ఏర్పాటు చేసుకున్నట్లు వివిధ అర్చక ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మంగళవారం శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో సమావేశం నిర్వహించి మాట్లాడురు. ఉద్యోగ సంఘాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. ఈ సమస్యలను ఏకరూప విధానంలో ప్రభుత్వానికి, దేవాలయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినందుకు అన్ని సంఘాలు కలిసి ఒకే తాటి మీదికి వచ్చి పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సంఘాల ప్రతినిధులు ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ చైర్మెన్‌గా గంగు ఉపేంద్ర శర్మ, కన్వీనర్‌గా బేతి రంగారెడ్డి, కో కన్వీనర్లుగా మార్తి సత్యనారాయణ శర్మ, పరాశరం రవీంద్రాచార్యులు, టి రత్నాకర్, రాకుండా మురళీధర్ శర్మ, కందూరి కృష్ణ మాచారీ, తోటకూర వెంకటేశ్వర్లు, చక్రధరాచార్యులును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ పరిధిలో వివిధ ఆలయాల్లో పనిచేస్తున్న అర్చక ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వీటి పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సంఘాలని ఏకతాటి మీదికి రావడం అభినందనీయమన్నారు. త్వరలోనే సమస్యలను ఒక నివేదికగా రూపొందించి దేవాదాయ శాఖకు అందజేయనున్నట్లు తెలిపారు.

కులాలను రెచ్చగొడుతున్న తీన్మార్ మల్లన్న



- చర్యలు తీసుకోవాలని డీజీపీకి

తెలంగాణ రెడ్డి సంఘం ఫిర్యాదు

నవతెలంగాణ-బంజారాహిల్స్

కులాల మధ్య వైశమ్యాలను రెచ్చగొడుతూ.. రెడ్డి కులస్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రెడ్డి సంఘం మంగళవారం డీజీపీ జితేందర్‌కు ఫిర్యాదు చేసినట్టు రాష్ట్ర కన్వీనర్ బద్దురి వెంటేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దేవి రెడ్డి విజితా రెడ్డితో కలసి వెంటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్‌లో జరిగిన బీసీ సభలో రెడ్డి కులాన్ని తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ మానవ సంబంధాలలో విఘాతాన్ని కల్పించే విధంగా ప్రవర్తిస్తున్న తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలిని కోరారు. అలాగే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. తీన్మార్ మల్లన్న రెడ్డి కులానికి వేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. ఆయన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టి తీన్మార్ మల్లన్నకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్.దేవేందర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, శరత్ రెడ్డి రమణారెడ్డి, సరిత రెడ్డి సుమతి రెడ్డి, గీతారెడ్డి పాల్గొన్నారు.

ఓయూ ఫైనాన్స్ ఆఫీసర్‌గా ఎం.శ్రీనివాస్



నవతెలంగాణ-ఓయూ

ఉస్మానియా విశ్వవిద్యాలయం జాయింట్ రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్)గా పనిచేస్తున్న ఎం.శ్రీనివాస్ నూతన ఫైనాన్స్ ఆఫీసర్ (ఎఫ్ఓ)గా నియమితులయ్యారు. సోమవారం ఆయనకు ఓయూ వీసీ ప్రొ. కుమార్ నియామక పత్రము అందజేశారు. శ్రీనివాస్ 1986 ఏడాది ఆగస్టులో జూనియర్ అసిస్టెంట్‌గా, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్‌గా, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా, డిప్యూటీ రిజిస్ట్రార్‌గా, జాయింట్ రిజిస్ట్రార్‌గా పదోన్నతులు పొందారు. ప్రస్తుతానికి ఓయూ ఎఫ్ఓగా నియమితులయ్యారు. అయిన విశేష పాలన అనుభవంతో పాటుగా అటు ఓయూ అధికారులతో ఇటు బ్యూరోక్రాట్స్‌తో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. శ్రీనివాస్‌కు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు



నవతెలంగాణ-కంటోన్మెంట్

రథసప్తమి సందర్భంగా మంగళవారం తిరుమలగిరి సూర్యభగవానుడి దేవాలయంను ఎమ్మెల్యే శ్రీ గణేష్ సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. అనంతరం దేవాలయానికి విచ్చేసిన భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సీనియర్ నాయకులు మురళీ ముదిరాజ్, తేలుకుంట సతీష్, సంతోష్ యాదవ్ ఉన్నారు.

పారామెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ సమావేశం



నవతెలంగాణ-బంజారాహిల్స్

పారామెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పి.వీరయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులైన సంబరపు నాగరాజు అధ్యక్షతన మంగళవారంసమావేశం జరిగింది. పి.వీరయ్య జిల్లాల వారీగా నూతన నాయకత్వాన్ని మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడిగా అంజన్ బాబు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆవుల సురేష్, ఉపాధ్యక్షులుగా ఓరుగంటి రాజు, ప్రధాన కార్యదర్శిగా కర్నాటి మహేష్,ఉమ్మడి ప్రధాన కార్యదర్శిగా పి స్వామినీ ఏకగ్రీవంగావ నూతనంగా ఎన్నుకోన్నారు. రాష్ట్ర అధ్యక్షులు పి వీరయ్య మాట్లాడుతూ.. ల్యాబ్ టెక్నీషియన్‌లపై జరుగుతున్న వివక్షతపై ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉమ్మడిగా కలిసి ఉండి పోరాడాలని, ల్యాబ్ మిత్రుల సంక్షేమం కోసం అందరూ కలసి కృషి చేయాలని, బలమైన నాయకత్వాన్ని పెంపొందించుకోవాలని, జిల్లాలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ సమస్యలను గుర్తించి స్థానిక మెడికల్ ఆఫీసర్లకు కలెక్టర్లకు సమస్యల గురించి వినతి పత్రాలు అందజేయాలని తెలియజేశారు. జిల్లా అధ్యక్షులు అంజన్ బాబు మాట్లాడుతూ.. ల్యాబ్ టెక్నీషియన్‌ల ఐక్యత కొరకు వారి సంక్షేమం కొరకు నా వంతు కృషి చేస్తానని, రాష్ట్ర నాయకత్వం నాకు ఇచ్చిన బాధ్యతను, నా కర్తవ్యంగా మన పారామెడికల్ అసోసియేషన్‌కి సేవలందిస్తానని తెలియజేశారు. అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కిన్నెర రవీందర్, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ దార్ల అజయ్, హైదరాబాద్ జనరల్ సెక్రెటరీ తగరం సైదులు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజులలో మీరందరూ కష్టపడి రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదగాలని కోరుతూ తోటి ల్యాబ్ టెక్నీషియన్స్ని అందరిని కలుపుకొని పోవాలని గుర్తు చేశారు.

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి గోల్డ్ గార్డెన్ సర్టిఫికేట్

నవతెలంగాణ-సిటీబ్యూరో

ల్యాండ్ స్కేప్ గార్డెన్ విభాగంలో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి గోల్డ్ గార్డెన్ సర్టిఫికేట్ వరించింది. ల్యాండ్ స్కేప్ అభివృద్ధి చేసిన ప్రభుత్వ కార్యాలయాలకు ఉద్యానవన శాఖ గోల్డ్ గార్డెన్ సర్టిఫికేట్ అందజేస్తుంది. అందులో భాగంగా మంగళవారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్(జేటీసీ) సి.రమేష్ ఉద్యానవన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా చేతుల మీదుగా సర్టిఫికేట్ అందుకున్నారు.



'మాదిగల పెద్దన్న రేవంత్ అన్న'

నవతెలంగాణ-ఓయూ



ఓయూలోని పలువురు విద్యార్థులు మంగళవారం రాత్రి ఘనంగా ఎస్సీ వర్గీకరణ సంబురాలు నిర్వహించారు. 30 ఏండ్ల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ అని పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచి, భారత రాజ్యాంగ నిర్మాత డా.అంబేద్కర్ సామాజిక న్యాయ స్ఫూర్తికి అనుగుణంగా రాహుల్ గాంధీ ఆలోచనలకు మేరకు ఎస్సీ కులాల్లో అన్ని వర్గాలకు విద్యా, ఉద్యోగ అవకాశాలు సమాన పంపిణీ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదింపజేసిన మాదిగల పెద్దన్న సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలు కోసం కృషి చేసిన ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే వేముల వీరేశం ఉద్యమాన్ని నడిపిన పెద్దలందరికీ ధన్యవాదాలని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడంమే లక్ష్యంగా ముందుకు పోవాలని కాంగ్రెస్ నాయకులు వలిగొండ నరసింహ కోరారు. ఈ కార్యక్రమంలో పోతుగంటి రాములు, పల్లె అర్జున్, పార్థు, సందీప్, శివ, సంతోష్, కళ్యాణ్ పాల్గొన్నారు.

టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్ సహకారంతో ముందుకు..



జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విక్రమ్, శ్రీనివాస్ - మారం జగదీశ్వర్, డాక్టర్ ముజీబ్‌కు సన్మానం

నవతెలంగాణ-సిటీబ్యూరో

టీఎన్జీవోస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆ సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కుమార్ , జిల్లా కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షులు కె.ఆర్.రాజ్ కుమార్, కోశాధికారి బాలరాజ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం.హుస్సేని(ముజీబ్), అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్‌ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు విక్రమ్ కుమార్ మాట్లాడుతూ మారం జగదీశ్వర్ నాయకత్వంలో డాక్టర్ ముజీబ్, కస్తూరి వెంకట్ సహకారంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, యూనియన్ అభివృద్ధికి కృషి జరుగుతుందనీ, జిల్లా యూనియన్ తరఫున వారికి పూర్తి సహకారమందిస్తామన్నారు. మారం జగదీశ్వర్ మాట్లాడుతూ టీఎన్జీవోస్ ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని, ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అందరి సహకారంతో యూనియన్‌ను మరింత ముందుకు తీసుకువెళ్తామన్నారు. డాక్టర్ ముజీబ్ మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామనీ, సమిష్టిగా పనిచేసి ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

ఆదిభట్ల నారాయణదాసు హరికథ వారసత్వం కొనసాగాలి



జస్టిస్ భవానీ ప్రసాద్

నవతెలంగాణ-కల్చరల్

హరి కథ ప్రక్రియను ఉన్నత స్థాయిలో నిలిపిన ఆదిభట్ల నారాయణదాసు హరికథ వారసత్వం కొనసాగాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్ అన్నారు. హరికథా కళా సంపదను భావితరాలకు అందించే ప్రయత్నంలో రమణాచారి చేస్తున్న కృషి అభినందనీయం అని అయన పేర్కొన్నారు. నల్లకుంటలోని శంకరమఠం ప్రాంగణంలో కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ నిర్వహణలో ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ జన్మదిన సందర్భంలో జరుగుతున్న హరికథ సప్తాహంలో భాగంగా డాక్టర్ వై. వెంకటేశ్వర్లు భాగవతార్ (తిరుపతి) శ్రీనివాస కల్యాణం హరికథను మనోరంజకంగా నాట్యం నటన గానంతో చెప్పి ఆకట్టుకున్నారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ గత కాలం లో హరి కథకులకు గొప్ప గౌరవం గుర్తింపు వుండేది అని గుర్తు చేసుకున్నారు కేంద్ర సాహిత్య అకాడమీ బాల రచన పురస్కార గ్రహీత దాసరి వెంకట రమణ పారిశ్రామిక వేత్త రామ ప్రభాకర్ డాక్టర్ కేవీ రమణ పాల్గొన్న సభకు కిన్నెర రఘురాం స్వాగతం పలుకగా సుబ్బారావు వందన సమర్పణ చేశారు.


అంజలి నాట్యలయ వార్షిక వేడుకలు చూడ ముచ్చట



నవతెలంగాణ-కల్చరల్

రవీంద్ర భారతి ప్రధాన వేదికపై అంజలి నాట్య ఆలయం పదమూడవ వార్షిక వేడుకలు హంసాంజలి చారిటబుల్ ట్రస్ట్ ద్వితీయ వార్షిక వేడుకలు సంయుక్తంగా మంగళ వారం జరిగాయి నాట్య గురువు హంస వేణి శిష్య బందం భరత నాట్యం కూచిపూడి ఇతర శాస్త్రీయ నత్యలతో పాటు జానపద నవ్య ఆధునిక నత్యాలను చూడ ముచ్చటగా ప్రదర్శించి ప్రేక్షకులకు కను విందు చేశారు. సుమారు వంద మంది పైగా శిష్య బృందం ప్రదర్శనలో పాల్గొన్నారు. పోలీస్ ఉన్నత అధికారి రామదాసు తేజావత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తల్లితండ్రులు తమ పిల్లలలోని ఆసక్తి గమనించి వారికి ఏ కళపై మక్కువ ఉన్నదో తెలుసుకుని దానిలో శిక్షణ ఇప్పిస్తే భవిష్యత్‌లో గొప్ప కళాకారులుగా తయారు కాగలరు అన్నారు. నాట్య గురువు హంసవేణి తమ శిష్యులకు మంచి శిక్షణ ఇచ్చారని ప్రశంసించారు. నవీన్ యాదవ్ పాలడుగు రామకృష్ణ చంద్ర మౌళి తదితరులు పాల్గొన్నారు.

సమాజంలో భిన్న కోణాలు హృది స్వప్నం



ఆచార్య కొలకలూరి ఇనాక్

నవతెలంగాణ-కల్చరల్

పీడిత తాడిత ప్రజల హృదయాల్లో జనించే విప్లవ శంఖారావం, వేధింపులకు గురి అవుతున్న స్త్రీల కన్నీటి నుండి పుట్టిన నిప్పు కణిక,ప్రేమ హృదయాల్లో తియ్యటి మంటల రేపే వెన్నెల ఇలా సమాజం లోని భిన్న కోణాలు దర్శించి పద్మావతి హది స్వప్నం కవితలు రాశారని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపాధ్యక్షుడు ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు. త్యాగరాయ గానసభ లోని గుండవరపు హనుమంత రావు కళా వేదిక పై కందాల పద్మావతి రచించిన హది స్వప్నం సంపుటి ఆవిష్కరణ సభ జరిగింది. ఆచార్య కొలకలూరి ఇనాక్ సంపుటిని ఆవిష్కరించి మాట్లాడారు. పద్మావతి కవితలలో మనస్సుకు హత్తుకునే అంశాలు ఉన్నాయని వివరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నలేశ్వరం శంకరం మాట్లాడుతూ హది స్వప్నం పద్మావతి మానవీయ జీవ స్వరం అని తపన వున్న కవయిత్రి అన్నారు. రాసే అంశం పై స్పష్టత సౌదర్యం ఆగ్రహం కల గలసి వున్నాయి అని అభినందించారు. సాహితీ వేత్త కె విజయ భాస్కర్ అధ్యక్షత వహించిన సభలో డాక్టర్ సాయి కుమార్ డాక్టర్ ప్రదీప్, కమలా కర్ంచీశీఅవగరెడ్డి. గాయని సురేఖ తదితరులు పాల్గొన్నారు.

దళితుల పక్షాన సీఎంకు ధన్యవాదాలు

- దళిత అమరవీరులకు ఈ విజయం అంకితం
- దక్షిణాది జాక్ చైర్మెన్ గాలి వినోద్ కుమార్

నవతెలంగాణ-ఓయూ



30 ఏండ్ల దళితుల రిజర్వేషన్స్ కొట్లాటకు ముగింపు పలుకుతూ దేశంలోనే తొలిసారిగా సామాజిక న్యాయన్ని సంచార జాతులకు కూడా దక్కే విధంగా చట్టం తెచ్చినందుకు కోటి మంది దళితుల పక్షాన ధన్యవాదములు సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుపుతున్నట్టు దక్షిణాది జాక్ చైర్మన్ ప్రొ.డా. గాలి వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం తార్నాకలోని తన కార్యాలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ.. ఈ విజయం ఏ ఒక్కరిది కాదని దళిత ప్రజల పోరాటానిదని దళిత అమరవీరులకు అంకితం చేస్తున్నట్టు అయన ప్రకటించారు.

PUBLIC NOTICE

General public are hereby informed that I am the owner of Maruthi Desire car bearing vehicle No: TS 09 GG 4220 model 2019 chassis no MA3FJEB1SOOC40501LK milky white car. on 27/12/2024 my car was stolen from the parking near Balkampet Temple by the unknown person/s. I hereby caution general public/Institutions not to get involve in dealing with above mentioned car and whoever involved in the above mentioned stolen car will face legal consequences.

K Chitra Lekha W/o Nagabhushanam
Occ: Employee
R/o 13-6- 454/15/B,
Heera Nagar, Karwan,
Ph:9553355613

PUBLIC NOTICE
IN THE COURT OF THE HON'BLE I ADDL. JUNIOR CIVIL JUDGE AT KHAMMAM.
O.S. No. 1472 OF 2023

Between :
Y. UPENDER REDDY ......Plaintiff
AND
S. YOGESWARA RAO ....Defendant

To,
Defendant) **S. YOGESWARA RAO,** S/o. Paparao Late, Age: 72 years, Occ: Pensioner, R/o . H. No. 12-1-1611/1633, Flat No. 203, Sri Shiridi Sai Mansion Apartments, Shanthi Nagar Bus Stop, North Lalaguda, Secunderabad-17

WHERE AS the plaintiff has instituted a suit against you, for the plaintiff mentioned relief vide plaint copy attached herewith. You are hereby summoned to appear in the court in person or by a pleader duly instructed and able to answer all material questions relating to suit or who shall be accompanied by some other person able to answer all such questions on the **18Th DAY OF MARCH 2025 at 10-30 O'clock** in the forenoon answer the claim and you are directed to produce on that day all the documents upon with you intend to rely in support of defense.

Take notice that, in defaults of your appearance on the day before mentioned the suit will be heard and determined in your absence.

"By order of court"
Advocate for plaintiff
MUSINI NAGARAJU
BATHULA VENKAT
Advocates, Khammam
Cell: 9030965035, 9177280651

మహారాజశ్రీ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టు, ఖమ్మం
ఇ.పి. నెం. 17/2019
ఇన్
ఒ.యస్. నెం. 166/2017

బిట్వీన్ :
నీందుల రవి .... డిక్రీహోల్డర్
మరియు
బుద్దా వేణు ....జడ్జిమెంట్ డిటార్టు,

బుద్దా వేణు, తండ్రి : రాములు (లేట్), వయస్సు : 53 సం.లు, వృత్తి : వ్యాపారం, ఇ.నెం. 6-1-22, చెరువు బజార్, ఖమ్మం. ప్రస్తుతం నివాసం : హైద్రాబాద్.

ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా సదరు పైన తెలిపిన ఇ.పి నందు మీరు జడ్జిమెంట్ డెటార్‌గా హాజరు నిమిత్తం ది. 12-2-25 నాడు కోర్టు వారు వాయిదా నిర్ణయించినారు. కావున జడ్జిమెంట్ డిటార్‌గా మీరు ది. 12-2-2025 తేదీన ఉ.గం. 10.30 ని॥లకు పైన తెలపబడిన కోర్టు వారి ఎదుట హాజరు కాగలరు. డిక్రీ హోల్డర్ అయిన మీరు స్వయంగా గానీ లేదా లాయర్ గారి ద్వారా గాని హాజరు కాగలరు. కాని యెడల సదరు డిక్రీవా పరోక్షంగా విచారించగలరని ప్రార్థన.

//కోర్టు వారి అనుమతితో//
జమ్మి వెంకటేశ్వర్లు
అడ్వకేట్, ఖమ్మం.

మహారాజ శ్రీ నరసరావుపేట ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) నరసరావుపేట గారి కోర్టులో_
O.S. No:417/2017
IN
I.A. No. 467/2021

ఆరెకూటి నరసారెడ్డి ..... పిటీషనర్
V/S
కొత్తూరి చంద్రశేఖర్ అలియాస్ చంద్ర .. రెస్పాండెంట్

To,
రెస్పాండెంట్ కొత్తూరి చంద్రశేఖర్ అలియాస్ చంద్ర, S/o శ్రీనివాసరావు Plot No: 135, House No: 13-1-82, Flat No:22, కె.కె.ఎస్ సరస్వతి రెసిడెన్సి, మోతీనగర్ హైదరాబాద్.

పై నెం. పిటిషన్ లో మీకు శ్రీ కోర్టు వారి ఉత్తర్వులు ప్రకారం ఎన్నిసార్లు నోటీసులు పంపినను మీరు తీసుకోనందున ఈ పేపర్ నోటీసు ద్వారా పై కోర్టు వారి ఎదుట ది. 12-02-2025 న ఉదయం 10:30 గం.ని లకు మీరు హాజరై మీకు గల ఆక్షేపణలు తెలుపుకొనవలెను. లేని యెడల మీ పరోక్షమందు తీర్మానించబడును.

కోర్టు వారి ఉత్తర్వులు ప్రకారం
వాయిదా ది.12-02-2025

ఇట్లు.
శ్రీ జీవి. సుబ్రహ్మణ్యం,
శ్రీ ఎస్.సుధాకర్ రెడ్డి, పిటిషనర్ తరపు న్యాయవాదులు, నరసరావుపేట, పల్నాడు జిల్లా.

IN THE COURT OF THE HON'BLE VIII JUNIOR CIVIL JUDGE CITY CIVIL COURT AT: HYDERABAD
O.S.No.2795 of 2022

BETWEEN:
1.Smt.Chitikala Sandya Rani and Another ...Plaintiff
AND
Gopi Kumar and Other ...Defendants

TO.
1.Sri Venu S/o.Hanumanth Rao Aged about: Major, Occ: Private
2.Smt.Pallavi W/o.Venu Aged about :Major, Occ: House Wife Cell.No.9553604993
Both are Residing at:R/o.H.no. 18-1-203/57/A, Krishna Reddy Nagar, Kandikal Gate, Uppuguda, Hyderabad, 53.

Please take notice that the plaintiff herein filed the above suit in OS NO.2795 OF 2022 on the file of VIII Junior Civil Judge, city civil court at Hyderabad, for Partition and Separate Possession and Perpetual Injunction, the said suit is posted before the VIII Junior Civil Judge, city civil court at Hyderabad for your appearance in OS NO.2795 OF 2022 on 17-02-2025, you are hereby directed to appear before the said court on 17-02-2025 either in person or through an advocate, or else the matter will be decided ex-parte.

A.MANIK PRABHU GOUD
Advocate
H.No.18-6-636, Near Mahakali Temple, Laldarwaza, Hyderabad-53
Mobile. No.9391350841

IN THE COURT OF THE HON'BLE IX JUNIOR CIVIL JUDGE, CITY CIVIL COURT AT SECUNDERABAD
O.P.No.444 OF 2024

BETWEEN:
J.JYOTHI, W/o JALIGA HEMANTH, Aged about 33 years, Occ: Sales Girl, R/o: H.No.9-50/129, CPI Colony, Balaji Nagar, Jawaharnagar, Medchal Malkajgiri District, T.G ...Petitioner
AND
JALIGA HEMANTH, S/O J.KONDAIAH, Aged about 35 yrs, Occ: Business, R/o:H.No.9-50/129, CPI Colony, Balaji Nagar, Jawaharnagar, Medchal Malkajgiri District, T.G ...Defendant

To,
Please take notice that the above name Petitioner herein has filed the case against you and this Honorable court has posted the above matter on 28-02-2025 for your appearance. If you fail to appear in person or through your counsel on the above said date at 10.30 a.m., the matter will be decided as per law in your absence by setting you Ex-parte.

// BY ORDER OF THE HON'BLE COURT //
Sd/-
J.V. SANTOSH KUMAR
A. VIDYASAGAR
SRAVANTHI
Advocates
Off: 326/A, Lal Bazar Market, Trimulgherry, Sec-Bad, T.G 500015.

IN THE COURT OF THE HON'BLE IX JUNIOR CIVIL JUDGE CITY CIVIL COURTS AT: HYDERABAD
O.S.NO. 2711 OF 2024

Between:
M/s Canara Bank, Rep. by its Chief Manager, ...PLAINTIFF
And
M/s. Perumalla Enterprises and another ...DEFENDANTS
TO
1) M/s Perumalla Enterprises, Rep. by its Prop. Sri. P. Avinash Reddy, S/o Sri. P.Srinivas Reddy, Aged about 30 years, Occ : Business Situated at No. 3-10-20/87, RTC Colony, Ramanthapur, Hyderabad -500013.
2) Sri. P. Avinash Reddy, S/o Sri. P. Srinivas Reddy, Aged about 30 years, Occ : Business R/o H.No 17-1-391/T/190, Flat No 302, Singireni Colony, Saidabad, Hyderabad -500059. ...DEFENDANTS

Whereas, the Plaintiff Bank has instituted the suit for recovery of money against the above referred Defendants for a sum of **Rs. 15,05,074/-** (Rupees Fifteen Lakhs Five Thousand and Seventy Four Only) together with interest, costs and for other reliefs. The above mentioned Defendants are therefore hereby directed to appear before the Hon'ble Court on 18-02-2025 at 10:30 AM in person or by a Pleader/Advocate duly instructed as to why the relief prayed for should not be granted. Take notice that in case of default the suit will be heard and determined ex-parte in your absence

///BY ORDER OF THE COURT//
M.SRINIVAS
COUNSEL FOR PLAINTIFF
Flat No. 501, 5th Floor, Maturi Bhavan, H.No. 3-4-764 & 499/4, Barkatpura, Hyderabad-500 027

IN THE COURT OF HON'BLE III nd ADDL. JUNIOR CIVIL JUDGE: MEDCHAL-MALKAJGIRI DISTRICT, AT: MALKAJGIRI
O.S.No.31 OF 2025

BETWEEN:
1.Smt.Mandha Yadamma W/o Late Mandha Venkataiah aged about: 47 years, Occ: Housewife,
2.Mandha Shyam S/o late Mandha Venkataiah, aged about: 29 years, Occ: Pvt Employee,
3.Mandha Yadagiri S/o late Mandha Venkataiah, aged about: 24 years, Occ: Student,
4.Mandha Renuka D/o late Mandha Venkataiah aged about: 22 years, Occ: Student All R/o # 29-905, Vinayak Nagar Neredmet, Malkajgiri, Medchal-Malkajgiri Dist. . ...Plaintiffs
AND
1.The Tahsildar, Malkajgiri Mandal Medchal-Malkajgiri District
2. All Concerned ...Defendants

Please take notice that the above suit is filed by the plaintiffs to declare them as legal heirs of LATE MANDHA VENKATAIAH and the same is posted on 18-02-2025, if any person/s having any objection / claims kindly appear either in person or through an advocate in the above said court at 10-30 a.m. on the above said date, as otherwise the matter will be decided accordingly.

// By Order of Court//
MOHD SAMADULLAH, RAMU
ADVOCATES
#1-1-110/22, Ramdas Nagar,Kapra, ECIL, Hyderabad.
Cell: 7981472745

IN THE COURT OF THE HON'BLE I ADDI JUNIOR CIVIL JUDGE MEDCHEL-MALKAJGIRI DIST AT, KUSHAIGUDA

BETWEEN:
B. ANAND KUMAR S/O KISTAIAH H.No. 5-10-70/202, H.B COLONY-MOULALI-500040 ...Plaintiff
AND
M.YADAMMA W/o SHANKAR R/o H.No. 32/67/79/80, SANTOSHNAGAR,-NEREDMET, NEAR POCHAMMA TEMPLE, RK PURAM, MALKATGIRL-500056-OFFICE AREA TELANGANA & ANDRA Sub AREA LOTHUKUNTA STATION HEAD QUARTERS BOLLARAM TIRMALAGIRI-500010 ...Defendents.

THIS IS TO INFORM THAT THE PLAINTIFF FILED SUIT AGAINEST DEFENDANT FOR RECOVERY OF PROMISSARY NOTE AMOUNT WITH INTEREST, WHEREAS THE DEFENDENT INTENTIONALLY NOT RECEIVED SUMMONS BOTH IN THE RESIDENTIAL AND IN OFFICE ADDRESS, AND HENCE THE HON'BLE COURT PASSED ORDERS ON **30.01.2025** TO PUBLISH IN THIS NEWS PAPER AND POSTED THE CASE ON **24.02.2025.**THEREFORE IT IS HERE BY INFORMED THE DEFENDENT TO ATTEND. AT 10.30.AM ON **24.2.2025** EITHER IN PERSON OR COUNSEL WITH RECORDS WITHOUT FAIL, OTHERWISE THE CASE WILL BE HEARD IN DEFENDENT ABSENCE AND DECIDE THE CASE.

|| BY ORDER OF I ADD JCJ
R.V. SUBBA RAO
ADVOCATE
H.NO. 5-14-115,INDIRANAGAR MOULALI. PIN: 500040.
Cell: 9849685049

IN THE COURT OF THE HON'BLE II ADDL. DISTRICT JUDGE: R.R.DISTRICT AT: L.B.NAGAR
E.A.No.239 of 2019
In
E.P.NO.355 OF 2015
IN
O.P.1428 OF 2008

BETWEEN:
D.Raj Kumar and others ...Petitioners/Decree Holders
And
K.Balchander and another ...Respondents/JudgmentDebtors.

To,
1.Sri K.Balchander. S/o Sri K.Bakanna, aged about: Major, Occupation: Driver, R/o.7-89, Kollapur Mahabubnagar,
2.Sri R.LOKANATHAM. S/O R.RAJU, Aged about: major, Occupation : Business, R/o. 1-122 Guttala Begumpet, Madhapur, Ranga Reddy. ...J.D. No.1 and 2

Please take notice that the above petitioners/DHRs have filed the above application under section 5 of Limitation Act against you. The above application is stand posted to 09.02.2025 for your appearance. Therefore you are required to appear before the above mentioned Court on 09.02.2025 at 10:30 A.M in person or through your advocate, otherwise the matter will be decided in your absence.

//BY COURT ORDER//
Sd/-
L.Srinivas Rao,
Advocate,
Office: 6-5-519, New Bhoiguda, Secunderabad - 500003,
Cell:9848996020.

IN THE COURT OF THE HON'BLE ADDL JR CIVIL JUDGE, VIKARABAD DISTRICT, AT : VIKARABAD.
O.S.NO.57 OF 2022

BETWEEN :-
Smt.Kummari Balamani & Others .....Plaintiffs
AND
Kummari Kistaiah & Others, ...Defendants

To
M/s ANR Avenues and Turnkey Projects Private Limited Rep. by its Directors
1.R.Narsimha Raju S/o. Rudra Raju, Aged about 56 years.
2.Adinarayana Murthy Pidugu S/o. Dasu Narayana, Aged about 46yrs
3.Madampalli Ravi S.Varma S/o. Venkatasatyanarayana Raju, Aged about 52yrs. All are Occ:Business, R/o.Venkataramana Colony, Erramanjil, Hyd .....Defendent No.5

NOTICE

Please take notice that, the above named Plaintiffs have filed the above suit for partition separate possession and declaration in respect of the suit scheduled property i.e. Sy no.155 admeasuring Ac. 1-09 gts situated at Yenkathala Village, Mominpet Mandal, Vikarabad District against you and others and the same is posted for your appearance so please make it convenient to appear before the Hon'ble Court by person or through Advocate on 20-03-2025 at 10:30 A.M., failing which the matter will be decided on merits.

(By Order of the Court)
P.Sreeram Reddy
A.Nagaraj
Advocates
#8-7-94/9, 1st floor, Dwaraka Nagar,Z.P.Road, Hasthinapuram,R.R.Dist.
Ph.No.9848996117
Counsel for Petitioners

IN THE COURT OF THE HON'BLE ADDL JR CIVIL JUDGE, VIKARABAD DISTRICT, AT : VIKARABAD.
O.S.NO.56 OF 2022

BETWEEN :-
Smt.Kummari Narsamma .....Plaintiff
AND
Kummari Anjaiah & Others, ...Defendants

To
M/s ANR Avenues and Turnkey Projects Private Limited Rep. by its Directors
1.R.Narsimha Raju S/o. Rudra Raju, Aged about 56 years.
2.Adinarayana Murthy Pidugu S/o. Dasu Narayana, Aged about 46yrs
3.Madampalli Ravi S.Varma S/o. Venkatasatyanarayana Raju, Aged about 52yrs. All are Occ: Business R/o.Venkataramana Colony, Erramanjil, Hyd .....Defendent No.11

NOTICE

Please take notice that, the above named Plaintiffs have filed the above suit for partition separate possession and declaration in respect of the suit scheduled property i.e. Sy no.155 admeasuring Ac. 1-09 gts situated at Yenkathala Village, Mominpet Mandal, Vikarabad District against you and others and the same is posted for your appearance so please make it convenient to appear before the Hon'ble Court by person or through Advocate on 20-03-2025 at 10:30 A.M., failing which the matter will be decided on merits.

(By Order of the Court)
P.Sreeram Reddy
A.Nagaraj
Advocates
#8-7-94/9, 1st floor, Dwaraka Nagar,Z.P.Road, Hasthinapuram,R.R.Dist.
Ph.No.9848996117
Counsel for Petitioners

BEFORE THE DEBTS RECOVERY TRIBUNAL-II TRIVENI COMPLEX: ABIDS, HYDERABAD CHAMBER APPEAL NO.RA-05 OF 2024
IN
R.C.No.61 of 2023
O.A.NO. 319 OF 2022

BETWEEN :
CITIWIDE FINANCIAL SERVICES LIMITED 207, Diamond Tower, Sarojini Devi Road, Secunderabad – 500 003 ...CERTIFICATE HOLDER
AND
SMT.K SUMATHI MOHAN W/o Sri K V Mohan Rao H.No.37-74/9 J J Nagar, Sainikpuri Post, Secunderabad–500 094 ... CERTIFICATE DEBTOR

Whereas the Certificate Holder has filed the above Chamber Appeal before the Presiding Officer of DRT-in R.P.No.61 of 2023 in O.A.No.319 of 2022 and the same is posted to 07.03.2025 at 10.30 A.M. for your appearance. You are hereby directed to appear before the said Tribunal on the date and time mentioned above. Otherwise the matter will be heard and determined exparte.

//BY ORDER OF THE REGISTRAR//
RAMANATHAN KRISHNA IYER
AUTHORISED REPRESENTATIVE OF THE CERTIFICATE HOLDER
PHONE: 9866113733

IN THE COURT OF THE HON'BLE ADDL DISTRICT AND SESSIONS JUDGE-CUM-FAMILY COURT, RANGA REDDY DISTRICT AT:KUKATPALLY
O.S. No. 21 OF 2025

BETWEEN:
1. Mr.Tatineni Krishna Mohan, son of Sri T.B.R. Prasad aged about 63 years, occupation: business, residing at Plot No.3, Road No-6, Trimurthy Colony, Mahendra Hills, Secunderabad.
2. Ms.Tathineni Greeshma, D/o. SriTatineni Krishna Mohan, aged about 31 years, occupation: Software Engineer, residing at 1302, Sun valley way, Florham Park, New Jersey-07932-3038 U.S.A.
3. Mr.TatineniVinesh, S/o,Tatineni Krishna Mohan, aged about 28 years, occupation: private service residing at Plot No.3, Road No-6, Trimurthy Colony, Mahendra Hills, Secunderabad, (Plaintiffs 2nd and 3rd represented by their GPA Holder as well as their natural father Sri T.Krishna Mohan) ...**Plaintiffs**
And
1. ALL CONCERNED & others ...**Defendents**

To
All Concerned. All the concerned to take notice that the above plaintiffs herein, being husband, daughter and son and legal heirs of deceased Smt. Tatineni Sandhya Rani, have filed above suit for a declaration that the plaintiffs are the sole legal heirs of the suit schedule properties of the deceased Smt. Tatineni Sandhya Rani, wife of Sri Tatineni Krishna Mohan who died on 18-09-2024 in respect of suit schedule properties as mentioned hereunder. The above case is posted to 19-02-2025 at 10.30 a.m for appearance of all concerned. Hence, all persons concerned with the subject matter are hereby directed to appear before the aforesaid Hon'ble Court, failing which the matter will be decided on merits.

1STSCHEDULE OF IMMOVABLE PROPERTY

All that the Unit No.401A in 4th Floor, (Door. No. 7-4/68/HUB-9/4F/A/401A, PTIN. No. 1120010421), on Block-A having super built up area of 846 square feet with undivided share of land 23 square yards out of 3045 square yards along with one car parking No.101 in the complex known as "SRI TIRUMALA HUD9" in survey Nos. 68, 71, 72/1 and 73 premises bearing No. 5-76/14/A/2 situated at, RAIDURG NAV KHALSA VILLAGESerilingampelly Mandal Rangareddy District, State of Telangana, is bounded on: **NORTH:** Open to Sky, **SOUTH:** Lift Staircase and Corridor, **EAST:** Units belonging to A.Praveen and Amit Gupta, **WEST:** Lift and open to Sky

2ND SCHEDULE OFIMMOVABLE PROPERTY

All that the Unit No.401B in 4th Floor, (Door No. 7-4/68/HUB-9/4F/A/401B, PTIN No.1120010422), on Block-A having super built up area of 5671 square feet with undivided share of land 151 square yards out of 3045 square yards along with FIVE car parking Nos.76, 77, 78,79 & 80 in the complex known as "SRI TIRUMALA HUD9" in survey Nos.68, 71, 72/1 and 73 premises bearing No.5-76/14/A/2 situated at, RAIDURG NAV KHALSA VILLAGE, Serilingampally Mandal Rangareddy District, Telangana State, is bounded on: **NORTH**: Staircase and Corridor, **SOUTH**: Open to Sky, **EAST:** Units belonging to A.Praveen& Amit Gupta, and Corridor, **WEST**: Open to Sky,

// BY ORDER OF THE COURT//
Sd/- **P.V.RADHAKRISHNA,** Advocate
Plot No.62, Sanjeev Housing, Society, Road No.1, Thrimurthy Colony, Mahendra Hills, Secunderabad-500026. Mobile No. 9030625125

IN THE COURT OF THE HON'BLE II ADDITIONAL DISTRICT JUDGE AT: SANGAREDDY
IA. No. 508 of 2023
In
OS NO.93 of 2016

Between: -
Ch.Padmamma and Another. ...Petitioner/Plaintiff
AND
B.Laxmamma and others. ... Respondents/Defendants

To,
M/S Vasupradha Infra Ventures Pvt.Ltd its Regd Office at Flat No.502, Navya residency, H No.1-1-710/B, Gandhi Nagar, Hyderabad - 500080. Rep by its Director BalmuriPrasada Rao S/o Purushotham Rao, Aged: 51 years,Occ: Business, R/o Flat No.502, Navya residency, H No.1-1-710/B Gandhi Nagar, Hyderabad -500080 ...RespondentsNo.14

Whereas, the Petitioner /Plaintiff filed impleading petition in the I A.No.508 OF 2023 in OS No.93 of 2016 on the file of the Hon'ble IInd Additional District Judge Court at Sangareddy against you and others and they said I A.No.508 OF 2023 is now stands posted to 20.02.2025 for your appearance.

Hence, you are hereby informed to appear before the IInd Additional District Court at Sangareddy against you and others they said I A.No.508 OF 2023is now stands posted to 20.02.2025 at 10.30 a.m., either in person or though counsel, failing which, the matter will be decided ex-parte as per law.

(By order of the Court)
(P Vinod Reddy).
Advocate
Sangareddy

IN THE COURT OF THE HON'BLE XXI JUNIOR CIVIL JUDGE, CITY CIVIL COURT, AT: HYDERABAD
O.S.No.1454 OF 2021

Between:
Tata AIG General Ins.Co.Ltd & another ...Plaintiffs
AND
M/s Harish Freight Carrier rep. by its Manager ...Defendant

To.
M/s.Harsh Freight Carrier Rep. by its Manager, having its office at Door No. 4B/48/47, old Kurnool road Katedan, Hyderabad-500052. ...Defendant

Whereas the Plaintiffs have instituted a suit vide O.S. No.1454 of 2021 for Recovery of Rs.19,63,563/- against you as such you are hereby summoned to appear before the Hon'ble XXI Junior Civil Judge, City Civil Court at Hyderabad, in person or through Advocate duly instructed on 25-02-2025 at 10:30 a.m., failing which the matter will be heard and decided ex-parte.

//By order of the Hon'ble Court/
M.GURU DUTT
M.POLI SETTY
M.RAJESHWARI & P.SUNIL
Advocates
#D.No.3-4-831 & 832, 203, Raghavendra Aprts., Barkatpura, Hyderabad. Cell No. 98490 83087

IN THE COURT OF THE HON'BLE VI ADDL, DIST JUDGE RANGA REDDY DISTRICT: AT KUKATPALLY.
O.S.No.613 of 2018

Between:
Sri.Indukuri Gopala Krishnam Raju, Rep by his AGPA holder M/s. Sanghvi Cylinders Pvt Ltd., Rep by its M.D Sri.Ramesh Sanghvi ...Plaintiff
AND
Smt.A.Uma Rani ...Defendant

To,
Def: Smt.A.Uma Rani, W/o Late A.Purshotham Rao, Aged about 62 yrs, Occ:House maker, R/o B-2, Suvarna Sudha Apartments, # 3-6-760, Steet No.13, Himayathnagar, Hyderabad ...Defendant

Please take notice that the Plaintiff, Sri.Indukuri Gopala Krishnam Raju, Rep by his AGPA holder M/s. Sanghvi Cylinders Pvt Ltd., Rep by its M.D Sri. Ramesh Sanghvi has instituted a suit in O.S.No.613 of 2018 against you for Declaration and Perpetual Injunction. The same was dismissed as default on 13/12/2023. Thereafter, the plaintiff filed IA for restoration of the suit under Order 9 Rule 9 R/W Sec 151 of CPC and the Hon'ble court ordered the notices through paper publication. You are hereby called upon to appear in the court in person or by a pleader duly instructed and able to answer all material questions relating to the suit and IA or who shall be accompanied by some person able to answer all questions on the 20th day of, 2025 at 10-30 O'clocks in the forenoon to answer the claim, and further you are hereby called upon to file on that day a counter of your defence and to produce on the said day all document in your possession or power upon which you base your defence.

TAKE notice that in default of your appearance on the day before mentioned the suit will be heard and determined in your absence.

M/S.V.V.VN NARAYAN RAO
R. GOPINNAA THH,
Advocates, High Court at Hyderabad
Mobile:9493563498,

IN THE COURT OF THE HON'BLE ADDL JR CIVIL JUDGE, VIKARABAD DISTRICT, AT : VIKARABAD.
O.S.NO.52 OF 2022

BETWEEN :-
Kummari Bixapathi & Others .....Plaintiffs
AND
Kummari Shanthamma & Others, ...Defendants

To
M/s ANR Avenues and Turnkey Projects Private Limited Rep. by its Directors
1.R.Narsimha Raju S/o. Rudra Raju, Aged about 56 years.
2.Adinarayana Murthy Pidugu S/o. Dasu Narayana, Aged about 46yrs
3.Madampalli Ravi S.Varma S/o. Venkatasatyanarayana Raju, Aged about 52yrs. All are Occ: Business, R/o. Venkataramana Colony, Erramanjil, Hyd .....Defendent No.7

NOTICE

Please take notice that, the above named Plaintiffs have filed the above suit for partition separate possession and declaration in respect of the suit scheduled property i.e. Sy no.155 admeasuring Ac. 1-08 gts situated at Yenkathala Village, Mominpet Mandal, Vikarabad District against you and others and the same is posted for your appearance so please make it convenient to appear before the Hon'ble Court by person or through Advocate on 20-03-2025 at 10:30 A.M., failing which the matter will be decided on merits.

(By Order of the Court)
P.Sreeram Reddy
A.Nagaraj
Advocates
#8-7-94/9, 1st floor, Dwaraka Nagar,Z.P.Road, Hasthinapuram,R.R.Dist.
Ph.No.9848996117
Counsel for Petitioners

కుషాయిగూడ సీఐ భాస్కర్‌రెడ్డికి సన్మానం



నవతెలంగాణ-కాప్రా,చర్లపల్లి

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ సీఐగా బాధ్యతలు చేపట్టిన భాస్కర్‌రెడ్డిని కుషాయిగూడ సంక్షేమ సంఘం సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కుషాయిగూడలో శాంతి భద్రతలపై చర్చించి అసోసియేషన్ సభ్యులకు పలు సూచనలు చేశారు. త్వరలో కుషాయిగూడ ప్రాంతంలో శాంతిభద్రతలపై, సీసీ కెమెరాలు వాటి ఉపయోగాలపై అవేర్‌నెస్ ప్రోగ్రామ్ చేపడతామని సీఐ భాస్కర్‌రెడ్డి అసోసియేషన్ సభ్యులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ సంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శి పనగట్ల చక్రపాణి గౌడ్, వాసుదేవ ముదిరాజ్, కొడకండ్ల యాదయ్య, చిదం బాలనర్సింహా వంశరాజ్, పండాల గణేష్ గౌడ్, పిట్ల రాజు ముదిరాజ్, దూసరి శంకర్ గౌడ్, క్యాత దినేష్, లావణం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ చెక్ పోస్ట్ నుంచి గండిమైసమ్మ వెళ్లే రోడ్డు మూసివేత



నవతెలంగాణ-మేడ్చల్

మేడ్చల్ చెక్ పోస్ట్ నుంచి గండి మైసమ్మకు వెళ్లే రోడ్డును అయోధ్య చౌరస్తా వద్ద ఉన్న రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా ఈనెల 6తేదీ నుండి 9వ తేదీ వరకు మూసి వేస్తున్నట్లుగా ట్రాఫిక్ సీఐ హనుమాన్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా అటుగా ప్రయాణించే వాహనదారులు ఈ విషయాన్ని గమనించగలరని సూచించారు.

ముఖ్దూం మొహియుద్దీన్ 118వ జయంతి



నవతెలంగాణ-కాప్రా

తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ప్రముఖ కవి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ముఖ్దూం మొహియుద్దీన్ 118వ జయంతిని కమలానగర్ ఆఫీసులో స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షతన నిర్వహించారు. బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ నాయకులు నారాయణ రావు, ప్రజాతంత్ర ఉద్యమ నాయకురాలు గౌస్య, ముఖ్దూం మొహియుద్దీన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ.. ముఖ్దూం మొహియుద్దీన్ మెదక్ జిల్లాలో జన్మించారని తెలిపారు. హైదరాబాద్ నగరంలో విద్యా భ్యాసం చేశారని చెప్పారు. ఆయన ఉర్దూలో అనేక కవితలు, షాయరీలు, నాటికలు నాటకాలు రాశారని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటం చేశారని తెలిపారు. ఆయన్ను జైల్లో పెట్టినప్పటికీ తన రచన వ్యాసంగాన్ని వదల్లేదన్నారు. హైదరాబాద్‌లో కమ్యూనిస్టు ఉద్యమంలో బలంగా పనిచేశారని తెలిపారు. ట్రేడ్ యూనియన్ రంగంలో చార్మినార్ సిగరెట్ పరిశ్రమతో పాటు వందలాది పరిశ్రమలకు నేరుగా అధ్యక్షుడిగా ఉన్నారని పేర్కొన్నారు. అసెంబ్లీలో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారని తెలిపారు. మత సామరస్యానికి అహర్నిశలు కృషి చేసిన గొప్ప యోధుడని కొనియాడారు. ఈ సందర్భంగా నారాయణరావు, కృష్ణమాచారి, జయరాజ్ తదితరులు ప్రసంగించారు. అనంతరం సభ్యులందరూ ముఖ్దూం మొహియుద్దీన్ చిత్రపటానికి పూలను వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద, మాజీ కౌన్సిలర్ చల్లా లీలావతి, ప్రజాతంత్ర ఉద్యమ నాయకురాలు శారద, శోభ, కృష్ణమాచారి, జి శివరామకృష్ణ, వెంకటేశ్వరరావు, రుక్కయ్య, భాస్కర్ రావు, రుక్కయ్య పార్థసారథి, గోపి, శ్రీనివాసరావు, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.

కేకే ఇరానీ చాయ్ హొటల్ ప్రారంభం





నవతెలంగాణ-నేరేడ్‌మెట్

నేరేడ్‌మెట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కేకే ఇరానీ చాయ్ హొటల్‌ను మంగళవారం కాంగ్రెస్ మల్కాజిగిరి నాయకులు పిట్ల నాగరాజు హొటల్ నిర్వహకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం ఎంచుకున్న వృత్తిలో నిరంతరం కష్టపడుతూ, చక్కటి టేస్ట్‌తో కూడిన చాయ్‌ను అందజేసి వినియోగదారుల మన్ననలు పొంది, వ్యాపార రంగంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హొటల్ నిర్వాహకులు క్రాంతి కిరణ్, అలెక్స్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

బీసీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలి

- కలెక్టరేట్ వద్ద తలపెట్టిన ధర్నాను విజయంతం చేయాలి
- బీసీ హక్కుల సాధన సమితి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సి.హెచ్.దశరథ్



నవతెలంగాణ - జవహర్ నగర్

స్థానిక సంస్థల్లో బీసీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని, బుధవారం మేడ్చల్ కలెక్టరేట్ వద్ద తలపెట్టిన ధర్నాను విజయంతం చేయాలని బీసీ హక్కుల సాధన సమితి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సి.హెచ్.దశరథ్ పిలుపునిచ్చారు. మంగళవారం బీసీ హక్కుల సాధన సమితి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల సమస్యలను పరిష్కరించాలన్నారు. రాజ్యాంగం ప్రజలందరికీ జాతి, కుల, వర్గ, లింగ వివక్ష లేకుండా సమాన అవకాశాలను కలిపించిందని గుర్తు చేశారు. దేశ జనాభాలో బీసీల కులగణన చేసి, విద్య, ఉపాధి రంగాలలో మేమెంతో మాకంత వాటా కల్పించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో 50 శాతం చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లు పెట్టి అమలుపరచాలన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. రూ.2 లక్షల కోట్లతో బీసీ సంక్షేమ అభివృద్ధికి బడ్జెట్‌తో నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి ఉపాధి, అభివృద్ధికి ఖర్చు చేయాలని కోరారు. సబ్సిడీ, రుణాలు, వృత్తిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. బీసీ అట్రాసిటీ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలన్నారు. అన్ని జిల్లాల్లో బీసీ భవన్‌లను నిర్మించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ హక్కుల సాధన సమితి సహాయ కార్యదర్శి డి.జి.నరేందర్ ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు నర్సింహులు, జిల్లా సహాయ కార్యదర్శి డి. జంగయ్య పాల్గొన్నారు.

డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి



కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్

నవతెలంగాణ-నేరేడ్‌మెట్

గౌతమ్‌నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ జోనల్ కమిషనర్ రవి కిరణ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న పనులు ఆగిపోవడంతో పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ త్వరలో నిధులు మంజూరుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్, మల్లికార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి అచ్యుతరావు, కావాలి శ్రీనివాస్, నర్సింగ్ రావు, తదితరులు పాల్గొన్నారు.



కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెడుతున్న సందర్భంగా భువనగిరి రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లా వినయ్ కుమార్, నాయకులు రాజుయదవ్, కసరవేని యాదగిరి, నాయకం భాస్కర్, భాను చందర్,సాయి కృష్ణ, ఉపేందర్ -నవతెలంగాణ,జవహర్‌నగర్

పల్లె పోరు లేనట్టే..!



- 3 మున్సిపాల్టీలుగా 34 జీపీలు
- సర్కార్‌కు అధికార పార్టీ నాయకుల లేఖ
- స్థానిక ఎన్నికలకు అధికారుల ఏర్పాట్లు
- తుది నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ

నవతెలంగాణ-సిటీబ్యూరో

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పల్లె పోరు జరిగేలా కనిపించడం లేదు. జిల్లాలో ఉన్న 61 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే కొన్నింటిని సమీప మున్సిపాల్టీల్లో విలీనం చేయగా.. మిగిలిన 34 జీపీలను కలిపి మరో మూడు మున్సిపాల్టీలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సర్కార్‌కు కాంగ్రెస్ నాయకులు ఈ విషయమై లేఖ రాయగా.. ఇటీవల జిల్లా అధికారులు సైతం ఇందుకు అంగీకారం తెలిపినట్టు సమాచారం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో..? అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఎన్నికలకు ఏర్పాట్లు

పంచాయతీ పోరుకు తెలంగాణ రెడీ అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో సైతం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో ఓటర్ జాబితా, వార్డుల విభజన ప్రక్రియను అధికారులు సిద్ధం చేశారు. బ్యాలెట్ బాక్సులను సైతం సంబంధిత అధికారులు రెడీగా ఉంచారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా పరిస్థితిని వివరిస్తూ నివేదికను పంపించింది. జిల్లాలోని మూడు మండలాలు మేడ్చల్, శామిర్‌పేట, మూడుచింతలపల్లి, 19 ఎంపీటీసీలు, 34 గ్రామ పంచాయతీల్లో కలిపి మొత్తం 65,748 మంది ఓటర్లు ఉన్నట్టు జాబితాను ఎన్నికల కమిషన్‌కు నివేదించారు. 2011 జనాభా ప్రాతిపదికన ఈ జాబితాను రూపొందించారు. కాగా ఇటీవల చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని పల్లెల్లో ఎన్నికలపై సందిగ్ధం నెలకొంది. గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారా..? లేదా..? అన్న ఉత్కంఠతకు అధికారికంగా తెర పడటం లేదు. దీంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

విలీన గ్రామాల్లో ఓటరు జాబితా రద్దు

సమీప మున్సిపాల్టీల్లో విలీనమైన గ్రామ పంచాయతీల ఓటరు జాబితాను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని 7 మున్సిపాల్టీల్లో 28 గ్రామాలు విలీనమయ్యాయి. పంచాయతీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా గతేడాది సెప్టెంబర్‌లో పంచాయతీలో వార్డుల వారీగా ఓటరు జాబితా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాల్టీల్లో విలీనమైన గ్రామాలకు గత నెల 4వ తేదీన రాష్ట్ర గెజిట్‌లో ప్రకటించింది. సదరు పంచాయతీల ఉన్నతీకరణ కారణంగా పంచాయతీ రాజ్ చట్టం 2018లో సవరణ చేసి, ఆ శాఖ పరిధి నుంచి తొలగించారు. ఈ అంశాన్ని ఉదహరిస్తూ 28 విలీన గ్రామాల్లో ఓటరు జాబితాలు చెల్లవని ఎన్నికల సంఘం ప్రకటించింది.

రెండు మండల పరిషత్‌లు రద్దు

జిల్లాలోని రూరల్‌లో ఐదు మండలాలు ఉన్నాయి. ఇందులో ఘట్‌కేసర్, కీసర మండలంలోని గ్రామాలన్నీ సమీప మున్సిపాల్టీల్లో విలీనం కావడంతో ఈ రెండు మండల పరిషత్‌లను ఇటీవల రద్దు చేశారు. దీంతో ఈ రెండు మండలాల్లోని పని చేస్తున్న అధికారులను ఇతర జిల్లాలకు ఇటీవల బదిలీ చేశారు. విలీన గ్రామాల్లోని పంచాయతీ కార్మికుల జీత భత్యాలపై సైతం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయమై అనుమతి కోసం సంబంధిత శాఖ కమిషనర్‌కు ఫైల్ పంపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

మిగిలింది 34 గ్రామాలే..

జిల్లాలో గత పంచాయతీ ఎన్నికల్లో 61 గ్రామాలు, 5 మండలా లున్నాయి. ఈ గ్రామాల్లోంచి 28 గ్రామాలను గతేడాది సెప్టెంబర్‌లో పక్కనున్న మున్సిపాల్టీల్లో విలీనం చేశారు. ప్రస్తుతం 34 గ్రామ పంచాయతీలే ఉన్నాయి. 34 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఎన్నికలు నిర్వహించకుండా, వాటిని కూడా మున్సిపాల్టీల్లో కలపాలని అధికార పక్ష కాంగ్రెస్ నాయకులు కొందరు ప్రభుత్వానికి లేఖ అందజేసినట్టు తెలిసింది. దీంతో ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మిగిలిన 34 గ్రామాలను పంచాయతీలుగానే కొనసాగించడం కంటే మున్సిపాల్టీలుగా తీర్చిదిద్దడమే మేలని అధికార పార్టీ నేతలు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది.

కేంద్ర బడ్జెట్ అదానీ, అంబానీలకు అనుకూలం





- తెలంగాణకు బడ్జెట్‌లో కేటాయింపులేవీ
- బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎన్.సబిత

నవతెలంగాణ - పోచారం

కేంద్రలో బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని, ఆదానీ, అంబానీలకు అనుకూలంగా, కష్టజీవులకు వ్యతిరేకంగా ఉందని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎన్.సబిత విమర్శించారు. మంగళవారం పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడ రాజీవ్ గృహకల్పలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను నిరసిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఫ్ల కార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంత రం ఎన్.సబిత మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందన్నారు. రైతులకు, కార్మికుల తోపాటు పేద ప్రజానికానికి ఈ బడ్జెట్ వ్యతిరేకంగా ఉందన్నారు. వ్యవసాయ రంగానికి, ఉపాధి హామీ పథకానికి నిధుల కోత విధించారన్నారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రయివేటీకరణకు పెద్దపీట వేయాలని కేంద్రం చూస్తోందన్నారు. బీమా రంగంలో 100శాతం ఎఫ్‌డీఐలు తీసుకురావాలని బడ్జెట్‌లో ప్రవేశపెట్టడం దారుణమన్నారు. ప్రభుత్వ సంస్థల నుంచి రూ. 47వేల కోట్ల వాటాలను ఉపసంహరించుకున్నారని, బీమా రంగాన్ని 100 శాతం ప్రయివేటీకరణ చేయాలని చూస్తోందన్నారు. రైతులకు, ఆహార రంగాలకు ఇచ్చే సబ్సిడీలో కోత పెట్టారని, బీమారంగాన్ని ప్రయివేటీకరణ చేయాలని చూస్తోందన్నారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన కేంద్రాన్ని గద్దెదించాలన్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెలంగాణకు చేసిందేమీలేదని, రాష్ట్రానికి ఒక్క రూపాయి తేలేని అసమర్థులన్నారు. ఇక్కడి నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు తక్షణమే నిధులు తెస్తారా లేక రాజీనామ చేస్తారా ఆలోచించుకోవాలన్నారు. తెలంగాణలో ఉన్న వనరులను, ఖనిజ సంపదను కేంద్రానికి అప్పజెప్పాలని ఇక్కడున్న బీజేపీ ఎంపీలు చూస్తున్నారని మండిపడ్డారు. ఈ బడ్జెట్ కేవలం 40శాతం మందికి అనుకూలంగా ఉందన్నారు. కేంద్ర బడ్జెట్ బడా కార్పొరేట్ సంస్థలను కాపాడే విధంగా ఉందన్నారు. సామాన్యులను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదన్నారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు పూర్తిగా నిధులను తగ్గించారన్నారు. విద్యా వైద్యం, తాగునీరు, రోడ్లుత పాటు తదితర అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలకు నిధుల కోత విధించారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం అనే హామీలను ఇచ్చారని, ఆ విభజ న హామీల గురించి ఒక్క హామీ ఈ బడ్జెట్‌లో ప్రస్తావించలేదన్నారు. ఆదిలాబాద్‌కు సంబంధించిన సీసీఎస్ ఫ్యాక్టరీ ఏమైందన్నారు. బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ, రైల్వేకోచ్ ఫ్యాక్టరీల నిర్మాణం, విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్రబడ్జెట్‌లో మన వాటా మనం సాధించుకునే విధంగా పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో నాయకురాళ్లు అరుణ, జి. నాగమణి, కే అలివేల, పార్వతమ్మ, భారతమ్మ, జోత్స్న, మమత, మహాలక్ష్మి, సంతోష, ప్రమీళ, సరళ, నవనీత, సునీత రాణి, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను వ్యతిరేకించండి

-సీపీఐ(ఎం) మల్కాజిగిరి మండల కార్యదర్శి గుంటి లక్ష్మణ్, సీనియర్ నాయకులు ఎం కృపా సాగర్

నేరేడ్‌మెట్‌లో..

ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించి, పేద, మధ్యతరగతి ప్రజలకు న్యాయం జరిగే వరకూ ప్రజా పోరాటాలు నిర్వహిస్తూనే ఉంటామని సీపీఐ(ఎం) మల్కాజిగిరి మండల కార్యదర్శి గుంటి లక్ష్మణ్, ఎం. కృపా సాగర్‌లు అన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) మల్కాజిగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. వారు మాట్లాడుతూ.. బడ్జెట్‌లో విద్యా, వైద్య రంగాలకు తగినంత కేటాయించ లేదని, కొత్త యూనివర్శిటీలు, పరిశ్రమలు రాలేదని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేవని, అసంఘటిత రంగానికి పని గ్యారంటీ ఇవ్వలేదని విమర్శించారు. కనీస వేతనాల ఊసే లేదని, నిత్యావసరాల ధరలు తగ్గించే అవకాశం లేదని తెలిపారు.. ఈపీఎస్ 95 పెన్షన్‌దారుల ప్రస్తావన లేదన్నారు. పేదలకు ఇండ్ల కేటాయింపులు నామ మాత్రంగానే ఉందన్నారు. ప్రజలకు న్యాయం జరిగేంతవరకు ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బంగారు నరసింగరావు, పి.మంగ, విజయ్ కుమార్, శ్రీనివాస్, నారాయణరెడ్డి, సూర్య కుమార్, నాగరాజు, దాస్ గుప్తా, మురళీ మోహన్, సీపీఐ నాయకులు నాగరాజు, నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.

క్యాన్సర్ నివారణపై అవగాహన ర్యాలీ

- ఎస్ఎస్ఎస్, మహిళా సాధికారత విభాగం, అరుంధతి మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో కార్యక్రమం



నవతెలంగాణ-నేరేడ్‌మెట్

ప్రపంచ కాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం కాన్సర్‌పై అవగాహన కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ విభాగం, మహిళా సాధికారత విభాగం, అరుంధతి మెడికల్ కాలేజ్‌ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కళాశాల నుండి నేరేడ్‌మెట్ క్రాస్ రోడ్స్ వరకు విద్యార్థులు, అధ్యాపకులు, కాన్సర్ నివారణకు నినాదాలు ఇస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డా పి.అడవిరాజు అధ్యక్షత వహించగా, ముఖ్య వక్తగా గైనకాలజిస్ట్ డాక్టర్ అభిలాష హాజరై మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో బ్రెస్ట్ కాన్సర్‌పై అవగాహన కల్పించారు. క్యాన్సర్ బారిన పడకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించారు. డా.శశిధర్ మాట్లాడుతూ క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే చికిత్సతో మెరుగుపర్చుకునే అవకాశం పుష్కలంగా ఉంటాయన్నారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డా. అడవి రాజు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి సోకినట్లుగా తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దని, సూచించారు. విద్యార్థులు అవగాహనా కార్యక్రమంలో తెలుసుకున్న అంశాలను తమ ఇంట్లో వారికి, బంధువులకు, వివరించాలన్నారు.



అనంతరం అరుంధతి మెడికల్ కళాశాల విద్యార్థులు స్కిట్ చేసి క్యాన్సర్‌పై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా.జి.ఎన్ జగన్, డా.కె.హరిత, డా.ఇ.ప్రదీప్, మహిళా సాధికారత విభాగం కన్వీనర్ స్వాతి, అధ్యాపకులు, ఉదయ్ గౌడ్, నాగు, నర్సింగ్, బద్దం హనుమంత్, రెబ్బ వాసు, ప్రవీణ్, హేమంత్, బాలరాజు, మధు, ఉమాకాంత్, అజయ్, అరుణ్, విశ్వచారి, చిన్న, వికాస్, హరి, సిద్దు, జానీ, సాయి, నాని, రాజేష్, విద్యార్థులు, పాల్గొన్నారు.

నేటి నుంచి శానిటైజషన్, ఫుడ్ ఇన్‌స్పెక్షన్ స్పెషల్ డ్రైవ్



నవతెలంగాణ-నేరేడ్‌మెట్

నేటి నుండి వారం రోజులు మల్కాజిగిరి లో స్పెషల్ శానిటైజషన్, ఫుడ్ ఇన్‌స్పెక్షన్ డ్రైవ్ చెప్పట్టడం కోసం మంగళవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏ.ఎం.ఓ.హెచ్ మంజుల, ఫుడ్ ఇన్స్‌స్పెక్టర్ జంగారెడ్డితో కలిసి మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ డ్రైవ్ ప్రణాళిక పై చర్చించారు.

ఓటరు జాబితా అభ్యంతరాలపై సమావేశం



నవతెలంగాణ -శామీర్‌పేట

ఓటర్ల ముసాయిదా జాబితాపై శామీర్‌పేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మమతా బాయి మంగళవారం అఖిల పక్ష నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... శామీర్ పేట మండలంలోని 7 గ్రామ పంచాయతీలకు సంబంధించి వార్డుల వారీగా మూల ఓటర్ల జాబితాను గత సంవత్సరం సెప్టెంబర్ 28న, సప్లిమెంటరీ -1 ఓటర్ల జాబితాను గత సంవత్సరం 30న ప్రచురించినట్టు తెలిపారు. అలాగే ఈ నెల 4న మంగళవారం సప్లిమెంటరీ-2 ముసాయిదా ఓటర్ల జాబితా మీద అభ్యంతరాలు తెలియజేయుటకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించినట్టు ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, కాంగ్రెస్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఊరడి వెంకటేష్, సీపీఐ(ఎం) నాయకులు కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.

చర్లపల్లి రెవెన్యూలో కబ్జాల పర్వం

- దర్జాగా నాలా కబ్జాలు
- నాలాను పూడ్చతూ రాత్రికి రాత్రి నిర్మాణాలు
- బఫర్ జోన్‌లో భూ దందాలు
- కలెక్టర్‌కు చర్లపల్లి కాలనీల సమాఖ్య విజ్ఞప్తి




నవతెలంగాణ - చర్లపల్లి

చర్లపల్లి రెవెన్యూలో కబ్జాల పర్వం కొనసాగుతోంది. నాలాను దర్జాగా కబ్జాలు చేస్తున్నారు. నాలాను పూడ్చుతూ రాత్రికి రాత్రి వెలుస్తున్న నిర్మాణాలు చేపడుతున్నారు. బఫర్ జోన్‌లో కొనసాగుతున్న భూ దందాలు చర్లపల్లి డివిజన్ పరిధిలో ఆక్రమణలపై ఇరిగేషన్ కాప్రా మండల రెవెన్యూ అధికారులు స్పందించి, అక్రమ నిర్మాణాలు అరికట్టాలని చర్లపల్లి కాలనీల సమాఖ్య సీసీఎస్ కుటుంబాల పక్షాన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. చిన్న చెర్లపల్లి నుంచి ఇందిరమ్మ గృహకల్పకు వెళ్లే దారిలో నేతాజీనగర్ కాప్రా చెరువు చర్లపల్లి నాలా కల్వర్టును ఆనుకుని బఫర్ జోన్‌ను ఆక్రమించి, రాత్రికి రాత్రే దర్జాగా మూడు దుకాణ సముదాయాలతో పాటు, వెనుక పక్కాగా గదులు నిర్మిస్తున్నారు. గతంలో కూల్చివేతలు చేసినప్పటికీ మళ్లీ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. చర్లపల్లి నాలా కబ్జా విషయమై స్థానికులు, చుట్టుపక్కల కాలనీలవాసులు ప్రశ్నిస్తుండడంతో కబ్జాదారులు కొత్త నాటకానికి తెర లేపారు. జనవరి 25వ తేదీ రాత్రి ఇనుప రాడ్లతో షెడ్డును నేతాజీ నగర్ అసోసియేషన్ పేరుతో బోర్డును ఏర్పాటు చేసి జెండా దిమ్మెను నిర్మించారు. చర్లపల్లి నాలాను ఆక్రమించి బఫర్ జోన్‌లో జరు పుతున్న ఆక్రమణల ను తొలగించి బాధ్యు లైన వారిపై కఠిన చర్యలు తీసుకోవా లని జిల్లా కలెక్టర్‌కు చర్లపల్లి కాలనీల సమాఖ్య సీసీఎస్ కుటుంబాల పక్షాన విజ్ఞప్తి చేశారు.



పట్టు చీరల ఇస్త్రీ ఇలా



బట్టలు ఇస్త్రీ చేసుకునేటప్పుడు, ముఖ్యంగా పట్టు చీరల ఇస్త్రీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సాధారణ దుస్తుల మాదిరి వాటిని ఇస్త్రీ చేస్తే త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.

- చీరలు కొనేటప్పుడే వాటిని ఇస్త్రీ చేయవచ్చో లేదో తెలుసుకోవాలి.
- ఇస్త్రీ చేసేటప్పుడు చీరపై కాటన్ వస్త్రం ఉంచి చేయాలి. ఇలా చేస్తే, వేడికి కాలిపోకుండా ఉంటాయి.
- ఐరన్ బాక్స్ మోడ్స్‌ని మార్చుకోకుండా ఇస్త్రీ చేయకూడదు. అలాగే ముందుగా చీర అంచులను ఇస్త్రీ చేయాలి. ఆ తర్వాతే చీర మధ్యలో చేయాలి. ఇలా చేస్తే ముడతలు చక్కగా పోతాయి.
- ఐరన్ చేయగానే వెంటనే మడతలు పెట్టకూడదు. హ్యాంగర్‌కు వేలాడదీయాలి. వెంటనే మడత పెడితే ముడతలు వచ్చేస్తాయి.

తొలి మహిళా లోకో పైలెట్‌కు అరుదైన ఆహ్వానం

ఇటీవలె జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మహిళలకు జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు సాధారణ మహిళలు అరుదైన ఆహ్వానాన్ని అందుకున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో జరిగిన 'ఎట్ హౌమ్ రిసెప్షన్'ను హాజరయ్యారు. ద్రోణాచార్య, పద్మశ్రీ అవార్డు గ్రహీత పూర్ణిమ మహాతో, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడిపిన మొదటి గిరిజన లోకో పైలట్ రితికా తిర్కిలను ఈ అరుదైన గౌరవం దక్కింది.



ఆమెకు మొదట ఈ-మెయిల్ వచ్చింది. కానీ దాన్ని ఆమె నమ్మలేదు. ఏదో 'ఫేక్ మెయిల్' అనుకొని పెద్దగా పట్టించుకోలేదు. అయితే కొద్ది రోజుల్లోనే రాష్ట్రపతి భవన్ నుండి అధికారిక ఆహ్వానం అందడంతో ఆమె ఆశ్చర్యపోయింది. ఆమే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మొదటి మహిళా గిరిజన అసిస్టెంట్ లోకో పైలట్‌గా నియమించబడిన రితికా టిర్కీ. రాష్ట్రపతి భవన్‌లో జరిగే 'ఎట్ హోమ్' రిసెప్షన్ కోసం ఆమెకు ఆహ్వానం అందించడానికి పోస్ట్ ఆఫీస్ అధికారుల బృందం వచ్చి తన తలుపు తట్టినపుడు ఆమె నోట మాట రాలేదు. అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ (వెస్ట్) పరీక్షిత్ సేథ్ పర్యవేక్షణలో పోస్ట్‌మ్యాన్ ద్వారా జంషెడ్‌పూర్‌లోని జుగ్సలైలోని ఆమె నివాసానికి ఈ ఆహ్వానం అందింది. ఒక లోకో పైలెట్‌గా ఉన్న 27 ఏండ్ల రితికా రాష్ట్రపతి నుండి తనను ఆహ్వానం అందుతుందని ఎప్పుడూ ఊహించలేదు.

గౌరవం దక్కింది

'మొదట్లో నాకు ఈ-మెయిల్ వచ్చినప్పుడు, అది ఫేక్ మెయిల్ అనుకున్నాను. కానీ పోస్టాఫీసు నుండి ఒక బృందం నా తలుపు తట్టినప్పుడు ఆశ్చర్యంతో నోట మాటరాలేదు' అంటూ రితికా ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భావాలను పంచుకున్నారు. సాధారణ కుటుంబానికి చెందిన ఒక గిరిజన అమ్మాయికి ఈ అరుదైన అవకాశం అందుకున్న ఆమె తన సమాజానికి మరింత గౌరవాన్ని అందించింది. మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. వాస్తవానికి తను పని చేస్తున్న పురుషాధిక్య రంగంలో ఆమె సాధించిన అత్యుత్తమ విజయాలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. భారతీయ రైల్వేలలో మహిళలకు ఒక మార్గాన్ని ఏర్పరచడానికి ఉన్న అడ్డంకులను ఆమె అధిగమించింది.



అంకితభావంతో చేయడమే

రాష్ట్రపతి భవన్ నన్ను 'మహిళా సాధకురాలు'గా ఆహ్వానించింది. ప్రతి స్త్రీ స్వతంత్రంగా ఉండాలని నేను నమ్ముతున్నాను. ప్రస్తుతం మహిళలు దాదాపు ప్రతి రంగంలోనూ పనిచేస్తున్నారు. ఇంకెక్కడైనా వారు పని చేయని చోటు వుంటే అక్కడకు కూడా అతి త్వరలో చేరుకుంటారని నేను భావిస్తున్నాను' అని రితికా అన్నారు. ఈ ప్రపంచంలో ఏ పని తక్కువ కాదు. మనం ఎంచుకున్న పని ఏదైనా దాన్ని పూర్తి అంకితభావంతో చేయడమే మనముందున్న ఏకైక కర్తవ్యం. ఆపై విజయం తప్పకుండా వస్తుంది' అంటూ ఆమె జతచేశారు.

మొదటి గిరిజన మహిళ

టాటానగర్ - పాట్నా మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో అసిస్టెంట్ లోకో పైలట్‌గా పనిచేస్తున్న రితిక, ఈ ప్రతిష్టాత్మక పాత్రను పోషించిన మొదటి గిరిజన మహిళ. అంతే కాదు ఇప్పుడు ఆమె కుటుంబానికి, తన రాష్ట్రంలోని ప్రతి మహిళకూ ఎంతో గర్వకారణం. జార్ఖండ్‌లోని ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన రితికా రాంచీలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. బిఐటి మెస్రా నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ పట్టా అందుకున్నారు.

కొత్త శిఖరాలకు చేరుకుంది

రితికా తండ్రి రిటైర్డ్ ఫారెస్ట్ గార్డ్. రైల్వేలతో రితికా కెరీర్ ధన్‌బాద్ రైల్ డివిజన్ కింద బొకారోలోని చంద్రపురాలో ప్రారంభ మైంది. 2021లో టాటానగర్‌కు బదిలీ అయ్యింది. అక్కడే ఆమె పదోన్నతి పొందింది. తన కెరీర్‌లో కొత్త శిఖరాలకు చేరుకుంది. అసిస్టెంట్ లోకో పైలట్‌గా పదోన్నతి పొందే ముందు ఆమె సరుకు రవాణా రైళ్లు, ప్రయాణీకుల సేవలను సంబంధించిన రైళ్లను నడుపుతూ ముందుకు సాగింది. 2024లో ఆమె పదోన్నతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నిర్వహణలో పాల్గొనడానికి వీలు కల్పించింది. అక్కడ ఆమె ఇప్పుడు కీలకమైన సిబ్బంది సభ్యురాలిగా పనిచేస్తున్నారు.



విలువిద్యలో కోచ్ పూర్ణిమ



విలువిద్య కోచ్ అయిన పూర్ణిమ మహతో 'ఎట్ హోమ్ రిసెప్షన్'లో పాల్గొనడానికి టాటా స్టీల్ ఆర్చరీలో కోచ్‌గా ఢిల్లీకి వెళ్లారు. పూర్ణిమ 1994 నుండి టాటా స్టీల్‌లో క్రీడాకారిణిగా ఉన్నారు. 2000లో ఆమె విలువిద్యలో కోచ్ అయ్యారు. 2013లో ద్రోణాచార్య అవార్డును అందుకున్నారు. 2024లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెకు పద్మశ్రీని ప్రదానం చేశారు. ఎట్ హోమ్ రిసెప్షన్‌కు హాజరు కావల్సిందిగా మొదట తనకు మెయిల్ వచ్చిందని, ఆ తర్వాత ధృవీకరణ చేస్తూ రాష్ట్రపతి భవన్ నుండి ఫోన్ కాల్ వచ్చిందని పూర్ణిమ పంచుకున్నారు. 'మొదట నేను నమ్మలేకపోయాను కానీ మెసేజ్ చూసిన తర్వాత గర్వంగా అనిపించింది' అని ఆమె చెప్పారు. ఈ రోజు టాటా స్టీల్ మద్దతుతో నాకు విలువిద్యలో గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు నాకు కొత్త దిశను ఇచ్చింది. రాష్ట్రపతి నుండి ఆహ్వానం అందుకోవడం ఒక కొత్త విజయం' అని ఆమె అన్నారు.

ప్రాసెస్ ఫుడ్‌తో ప్రమాదం...

మారిన కాలంతో పాటు తీసుకునే ఆహారంలో కూడా మార్పులు వచ్చాయి. ఫాస్ట్ ఫుడ్, ప్రాసెసింగ్ ఫుడ్‌కు ఎక్కువగా ఆదరణ పెరుగుతోంది. సూపర్ మార్కెట్లు, బేకరీలు చిన్న చిన్న పట్టణాల్లోకి కూడా అందుబాటులోకి రావడంతో ప్రజల ఆహారపు అలవాట్లలో భారీగా మార్పులు వచ్చాయి. అయితే ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.



ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ప్రాసెస్ ఫుడ్ కారణమవుతుందని చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం పెరుగుతుంది. సాధారణంగా ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువ కాలం నిల్వ ఉండాలనే ఉద్దేశంతో చక్కెర, ఉప్పు కంటెంట్‌ను ఎక్కువగా యాడ్ చేస్తుంటారు. వీటిలో ప్రమాదకరమైన రసాయనాలతో పాటు కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఉంటాయి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం ఊబకాయం, వృద్ధాప్యం వచ్చే అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు.

ప్యాకింగ్ ఫుడ్ ఎక్కువగా నిల్వ ఉండేందుకు గాను.. ఎక్కువ మొత్తంలో స్టార్చ్‌ను ఉపయోగిస్తారు. స్టార్చ్ అనేది ఒకరమైన పాలిమర్.. ఇది గ్లూకోజ్ చైన్ లో ముఖ్యమైన భాగం. ఆహారంలో అధిక మొత్తంలో స్టార్చ్ ఉండటం వల్ల, శరీరం లో చక్కెర స్థాయి ప్రమాదం చాలా పెరుగుతుంది. ఇది శరీరంలో ఉన్న కణజాలాన్ని కూడా దెబ్బతీస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. టిక్ ప్యాక్ ఆహారాల్లో ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.

కదంతొక్కిన వీఆర్‌ఏలు

(మొదటిపేజీ తరువాయి)

దిగారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా ఆందోళనకారులు తమ పట్టు వీడలేదు. గంటకుపైగా రోడ్డుపైనే బైటాయించి నిరసన చేపట్టారు. దాంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. బంజారాహిల్స్, కమాండ్ కంట్రోల్ వైపు కమాన్ నుంచి పెన్షన్ ఆఫీస్ వరకు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. దాంతో వీఆర్‌ఏల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వంగూరి రాములును బలవంతంగా పోలీస్ వాహనంలో ఎక్కించారు. అడ్డుకునేందుకు యత్నించిన వారిని సైతం బలవంతంగా అరెస్ట్ చేశారు. మహిళలు, వృద్ధులు అని చూడకుండా రోడ్లపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. అనంతరం వారిని ఎస్ఆర్‌నగర్, బోయినపల్లి, జూబ్లీహిల్స్, బొల్లారం, బండ్లగూడ, చంద్రాయణగుట్ట, కంచన్‌బాగ్ తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో కొంత మంది వీఆర్‌ఏలు ప్రజాభవన్ దగ్గరికి వెళ్లి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఏ జేఏసీ నాయకులు కె. నగేష్ కుమార్, కె. రమేష్, మధు, సాగర్, అంజనేయులు, హరీష్, గంగమల్లు, శ్రీకాంత్, రాజశేఖర్, ఇమామ్బాషా, నాగేశ్వరరావు, రవి సాగర్, సతీష్, ఈశ్వర్‌శెట్టి, శ్రీశైలం, లలితతో పాటు వెయ్యిమందికి పైగా వీఆర్‌ఏలు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం
వంగూరి రాములు, వీఆర్‌ఏల జేఏసీ రాష్ట్ర కన్వీనర్

"61 సంవత్సరాల వయస్సు పైబడిన 3,797 మంది వీఆర్‌ఏల వారసులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. 18 నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 340 మంది వీఆర్‌ఏలు మరణించారు. బతుకుదెరువులేక కొందరు తమ ఆస్తులను అమ్ముకుంటే మరికొందరు అప్పుల పాలయ్యారు. అప్పులు తీరక, వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరణాలన్నింటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను రేవంత్‌రెడ్డి సర్కార్ నిలబెట్టుకోవాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తాం. రానున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతాం" అని రాములు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

రెండేండ్లలో 1.55కోట్ల మంది తొలగింపు

(మొదటిపేజీ తరువాయి)

కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయమంత్రి కమలేశ్ పాసవాన్ లోక్‌సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 86,17,887 మంది, 2023-24లో 68,86,532 మంది కార్మికుల పేర్లను తొలగించినట్టు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రెండేండ్లలో మొత్తంగా 1,55,04,419 మంది కార్మికుల పేర్లను తొలగించామన్నారు. నకిలీ, తప్పుడు జాబ్ కార్డులు, గ్రామాల నుంచి కార్మికుల కుటుంబాలు తరలిపోవడం లేదా సంబంధిత గ్రామాలను పట్టణాలుగా వర్గీకరించడం తదితర అంశాలు ఇందుకు కారణంగా చెప్పారు

పసిగుడ్డు పాలకూ కట్టమైతాంది

(మొదటిపేజీ తరువాయి)

తీసుకెళ్లాడు. పని కుదరని వాళ్ల ఇంకా ఎదురు చూడసాగారు. అప్పటికే సమయం ఉదయం 10 గంటలు దాటింది. అడ్డాల్లోని కూలీల మెదళ్లలో 'ఈ రోజు పని దొరుకుతుందా? దొరకదా?' అన్న ఆలోచన గింగిరంగా తిరుగుతుండగా.. అక్కడికి వచ్చే వారిలో ఏ ఒక్కరినీ వదలకుండా 'సార్ పని ఉందా.. లేబర్ కావాలా?, కూలి కొంత తక్కువిచ్చినా మంచిదే. మేం వస్తాం సారూ!' అంటూ అడుగుతున్న దీనస్థితి కనిపించింది. 'పని దొరికితే ఆ డబ్బులతో బియ్యం, కారం, ఉప్పు, పప్పులు కొనుకుందును కదా అనిపిస్తుంది. పని లేని రోజున మా లాంటి వాళ్లమంతా కలిసి కష్టసుఖం మాట్లాడుకుని.. తిరిగి ఇంటికెళ్లిపోతాం' అంటూ లక్ష్మమ్మ, కల్యాణి చెప్పుకొచ్చారు. ఏడాది కాలంగా పనుల్లేక వారంలో రెండురోజులే పని దొరుకుతుందని, కుటుంబం గడవటం కష్టంగా మారిందంటూ వాపోయారు.

రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదైన అసంఘటితరంగ కార్మికులు 2.70కోట్ల మందిలో నిర్మాణ రంగం కార్మికులే అత్యధికం. ఉమ్మడి కరీంనగర్ వరకు చూస్తే అన్నిరంగాల్లోని కార్మికులు 4,88,120 మంది ఉంటే.. నిర్మాణ రంగ కార్మికులు 57,583 మంది ఉన్నారు. వీరిలో కొంతమంది ఆయా కాంట్రాక్టర్లు, బిల్డర్ల వద్ద.. పని ఉన్న చోట ముందే మాట్లాడుకుని వెళ్తుంటే.. సుమారు 10శాతం మంది మేర (5వేల మందికిపైగా) ఉమ్మడి జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 14 మున్సిపాలిటీల్లోని ఆయా అడ్డాలకు పని కోసం ప్రతిరోజూ వస్తూపోతున్నారు. సుమారు2వేల మందివరకు వలస కార్మికుల తాకిడీ వీరి 'ఉపాధి'పై తీవ్ర ప్రభావం చూపుతోంది.

పని దొరకాలనే ఆశ ఉంటుంది కదా..



స్వామి, గట్ల మల్యాల, నంగునూర్ మండలం సిద్దిపేట

నెలలో 10 రోజులైనా పని దొరకదు. పని దొరికిన రోజు కూడా కాంట్రాక్టరు వచ్చి చేయాల్సిన పని చూపించి ప్రారంభించేవరకూ అనుమానమే. ఇప్పటి వరకు ఎప్పుడూ నెలలో 30 రోజులు పని దొరకలేదు. నాకే కాదు మా అడ్డాలో ఎవరికీ దొరకదు. ఒకే కాంట్రాక్టరు వద్ద పని చేసినా కూడా రోజూ పని ఉండదు.

ఏ రోజూ ధైర్యంగా నిద్రపోలేదు



రాజు, అక్కనపెల్లి, హుస్నాబాద్

నేను అడ్డాకూలీగా పదేండ్లుగా పని చేస్తున్నాను. అంతకు ముందు చిన్నచితకా పనులు చేసుకుంటూ ఉండేటోన్ని. ఇంటిల్లిపాది పని చేస్తున్నా రోజూ పని దొరక్కపోవడం, కరెంటు, డిష్, పాలు, ఇంటి కిరాయి, పండుగలు, అడపాదడపా వచ్చే రోగాలకే సంపాదించినదంతా అయిపోతోంది. పైసా కూడా దాచుకోలేకపోయిన. ఒక్కమాటలో చెప్పాలంటే సంపాదిస్తున్నదంతా రెండుపూటల తిండి.. ఇంటి అద్దెలు కట్టుకోడానికే సరిపోతుంది. ఏ రోజూ ధైర్యంగా నిద్రపోలేదు.

రాష్ట్ర యూనివర్సిటీలపై కేంద్రం పెత్తనం

- వైస్రాయ్‌ల మాదిరిగా వ్యవహరించే గవర్నర్లతో స్వాధీనానికి యత్నం
- యూజీసీ సవరణలు సమాఖ్య సూత్రాలకు విరుద్ధం
- రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్
- యూజీసీ సవరణ ప్రతిపాదనలు సమీక్షిస్తాం : కేంద్ర మంత్రి

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

వైస్రాయ్‌ల మాదిరిగా వ్యవహరించే గవర్నర్లతో రాష్ట్ర యూనివర్సిటీలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చెలాయించాలనుకుంటోందని సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ విమర్శించారు. యూజీసీ సవరణలు సమాఖ్య సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని, ఈ సవరణలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రాల అధికారాలను మరింతగా హరించే వివాదాస్పద యూజీసీ సవరణ ప్రతిపాదనలను సమీక్షిస్తామని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభకు హామీ ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా యూజీసీ ముసాయిదా సవరణ ప్రతిపాదనలు రాష్ట్రాల అధికారాలను అతిక్రమించాయని సీపీఐ(ఎం) రాజ్యసభ ఉప నాయకుడు జాన్ బ్రిట్టాస్ ఎత్తి చూపగా కేంద్ర మంత్రి జోక్యం చేసుకుని సమీక్ష ఉంటుందని ప్రకటించారు. జేడీయూతో సహా ఎన్‌డీఏ మిత్రపక్షాలు కూడా యూజీసీ సవరణ చర్యను వ్యతిరేకించాయి. కేరళ, తమిళనాడు అసెంబ్లీలు యూజీసీ సవరణ చర్యకు వ్యతిరేకంగా తీర్మానాలను ఆమోదించాయి.

ఆయా రాష్ట్రాల కృషితో రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయని చర్చలో జాన్ బ్రిట్టాస్ అన్నారు. "వైస్రాయ్‌ల మాదిరిగా వ్యవహరించే గవర్నర్లతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విశ్వవిద్యాలయాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కొత్త సవరణ ప్రకారం గవర్నర్లు వైస్ ఛాన్సలర్లను నియమిస్తారు. అటువంటి సవరణ సమాఖ్య సూత్రాలకు విరుద్ధం. ఇది రాష్ట్రాల అధికారాలపై అతిక్రమణ. ఇది ఆమోదయోగ్యం కాదు" అని బ్రిట్టాస్ అన్నారు. ఈ దశలో జోక్యం చేసుకోవడానికి అనుమతి కోరిన కేంద్ర మంత్రి ప్రస్తుత యూజీసీ నిబంధనలు కేవలం ముసాయిదా నిబంధనలు మాత్రమేనని, తుదివి కావని తెలియజేశారు. ముసాయిదా సవరణ ప్రతిపాదనలకు స్పందనలు వస్తున్నాయని, చాలా మంది అభిప్రాయాలను తెలిపారని అన్నారు. కొన్ని రాష్ట్రాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయని, ముసాయిదా చట్టాన్ని ఖరారు చేసేటప్పుడు వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి తెలిపారు.

తీవ్ర సంక్షోభంలో నిర్మాణ రంగం

(మొదటిపేజీ తరువాయి)

ఏటా రెండు కోట్ల ఎస్ఎఫ్‌టీ వరకు గ్రానైట్ ఉత్పత్తి చేసేవి. ఇప్పుడు చాలా కటింగ్ మిషన్లలో ప్రతి ఆదివారం ప్రొడక్షన్ హాలిడే ప్రకటించి ఉత్పత్తి నిలిపివేస్తున్నారు. ఈ లెక్కలన్నీ తీవ్ర సంక్షోభంలో ఉన్న నిర్మాణ రంగానికి అద్దం పడుతున్నాయి.

న్యాయవ్యవస్థ నుంచి ఎన్నికల సంఘం వరకు

ప్రతిదీ ప్రభుత్వ నియంత్రణే

(మొదటిపేజీ తరువాయి)

డిమాండ్ చేస్తున్నారు. ఇదీ మైనారిటీల పరిస్థితి. ప్రతి క్రిస్మస్ నాడు, బిషప్‌లు, పాస్టర్లకు మోడీకి విందు ఏర్పాటు చేస్తారు. అది గౌరవం కోసం కాదు. భయంతో మాత్రమే. దేశవ్యాప్తంగా క్రైస్తవులపై 834 దాడులు జరిగాయి. యూపీలోని బరేలీలో ఇంట్లో బైబిల్ ఉంచుకున్నందుకు ఇద్దరు వ్యక్తులకు జైలు శిక్ష విధించారు. దళితులు కూడా వేధింపులకు గురవుతున్నారు. ఢిల్లీలో జరిగిన ఓ వివాహానికి గుర్రంపై వచ్చిన ఒక దళిత వ్యక్తిని ఈడ్చుకెళ్లి కొట్టారు' అని ఆయన అన్నారు.

'కేరళ దేశంలో భాగమని కేంద్ర ప్రభుత్వం భావించడం లేదు. వాయనాడ్ విపత్తు సమయంలో కూడా ఎలాంటి సహాయం అందించ లేదు. కేరళను వెనుకబడిన రాష్ట్రంగా ప్రకటిస్తే సహాయం అందిస్తానని ఓ కేంద్ర మంత్రి అన్నారు' అని జాన్‌బ్రిట్టాస్ పేర్కొన్నారు. 'శాస్త్రీయ అవగాహన పెంపొందించుకోవాలని రాజ్యాంగం పేర్కొంది. కానీ ఇక్కడ ఒక ఐఐటీ డైరెక్టర్ గోమూత్రం తాగమని పిలుస్తున్నారు. న్యాయవ్యవస్థ నుంచి ఎన్నికల కమిషన్ వరకు ప్రతిదానినీ ప్రభుత్వం నియంత్రిస్తోంది. ఒక హైకోర్టు న్యాయమూర్తి ముస్లింలను బహిరంగంగా అవమానించారు. ఇది హస్రత్ మోహని, భగత్ సింగ్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల భూమి. వారు ప్రేరణ, ప్రతిఘటన నినాదం 'ఇంక్విలాబ్ జిందాబాద్' ను లేవనెత్తారు. స్వాతంత్ర్యం పోరాటంలోని అలాంటి మంచి విషయాలను తిరిగి పొందాలి' అని బ్రిట్టాస్ అన్నారు.

రోడ్డెక్కిన రైతన్న

- యూకే ఎడిన్‌బర్గ్‌లో ట్రాక్టర్లపై నిరసన
- వారసత్వ పన్ను మార్పులకు వ్యతిరేకంగా ఆందోళన

న్యూఢిల్లీ: లేబర్ ప్రభుత్వం శరదృతువు బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన వారసత్వ పన్ను మార్పులకు వ్యతిరేకంగా స్కాటిష్ రైతులు నగర బైపాస్‌లో ట్రాక్టర్ కాన్వాయ్‌తో నిరసనగళం విప్పారు. తాజా సవరణల మార్పులు ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. దాదాపు 500 వ్యవసాయ ఎస్టేట్‌లను ప్రభావితం చేస్తాయని ప్రభుత్వం తెలిపింది.

ఏడాదిలో 17,654 కంపెనీలు మూత

రాజ్యసభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17,654 కంపెనీలు మూతపడ్డాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ గణంకాలు స్పష్ట అయ్యాయి. రాజ్యసభలో మంగళవారం వైసీపీ ఎంపీ పరిమల్ నత్వానీ అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి 26 వరకు 17,654 కంపెనీలు మూసివేయబడ్డాయని తెలిపారు. 2023-24లో 22,044, 2022-23లో 84,801 కంపెనీలను మూసివేసారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేసే కంపెనీల చట్టం కింద దేశంలో కంపెనీలు రిజిస్ట్రేషన్ జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి 26 వరకు 1,38,027 కంపెనీలు నమోదు చేయగా, అయితే ఈ సంఖ్య 2023-24లో 1,85,318, 2022-23లో 1,59,302లో కంటే తక్కువగా ఉంది.

ప్రతిపక్షాలపై విమర్శలే

సమాధానాల్లేవ్



నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోని సమస్యలు, సవాళ్లను ప్రస్తావించకుండా కేవలం ప్రతిపక్షాలపై విమర్శలకే పరిమితమయ్యారు. మరోవైపు ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వారిపైనే ఎదురుదాడికి దిగారు. దీంతో ఆయన ప్రసంగం ఆసాంతం ప్రభుత్వ గొప్పలు, ప్రతిపక్షాలపై విమర్శలు చేయడానికే ఉపయోగపడింది. ప్రధానంగా దేశంలోని రైతుల సమస్య, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను పూర్తిగా విస్మరించారు. మరోవైపు ఢిల్లీలో నేడు జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రసంగం చేశారు. ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు చేయడంతో ఓట్ల కోసం చేసిన ప్రసంగంలా అనిపించింది. దీంతో మోడీ ప్రసంగంపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చల అనంతరం మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రసంగం 'వికసిత్ భారత్' లక్ష్యంపై దేశ దృఢసంకల్పాన్ని పునరుద్ఘాటించిందని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగం తమలో ఆత్మవిశ్వాసం నింపిందని, మరోసారి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు కృతజ్ఞతలని అన్నారు. "మనం 2025లో ఉన్నాం. ఒక రకంగా 21వ శతాబ్దంలో 25 శాతం ముగిసిపోయింది. 20వ శతాబ్దంలో స్వాతంత్ర్యం తరువాత, 21వ శతాబ్దంలో 25 ఏండ్లలో ఏం జరిగిందనేది కాలమే చెబుతుంది. రాష్ట్రపతి ప్రసంగాన్ని జాగ్రత్తగా గమనిస్తే, రాబోయే 25 ఏండ్లలో వికసిత్ భారత్ దిశగా ప్రజల్లో విశ్వాసం పాదుగొలిపే దిశగా పని చేయనున్నాం. ఈ లక్ష్యాన్ని రాష్ట్రపతి ప్రసంగం ప్రతిబింబించింది. సరికొత్త ధీమాను కల్పిస్తూ, సామాన్య ప్రజానీకానికి స్ఫూర్తిగా నిలిచింది" అని ప్రధాని మోడీ అన్నారు. తమ ప్రభుత్వం తప్పుడు హామీలు ఇవ్వదని, ప్రజలకు నిజమైన అభివృద్ధిని అందిస్తుందని మోడీ తెలిపారు. గతంలో మహిళలు బహిర్భూమి వ్యవస్థ లేక అవస్థలు పడేవారని, ఎవరైతే అన్ని సౌకర్యాలు కలిగి ఉన్నారో వారికి ఇలాంటి అవసరాలు అర్థం కావని అన్నారు. పేదల కోసం 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించామని తెలిపారు. గత ఐదు దశాబ్దాలుగా 25 లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశామని చెప్పారు. అంకితభావంతో పథకాలు అమలు చేసినప్పుడే ఇలాంటి మార్పు సంభవమని అన్నారు. పేదల గురించి ఉత్తుత్తి హామీలు తాము ఇవ్వబోమని, అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. పేదలు, సామాన్య ప్రజలు, మధ్యతరగతి సవాళ్లను అవగాహన చేసుకుని వాటిని అధిగమించేందుకు కట్టుబడి ఉంటామని చెప్పారు. అదే విధంగా ప్రధాని మోడీ తన ప్రసంగంలో రాహుల్ గాంధీ, కేజ్రీవాల్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు.

రాష్ట్రపతి ప్రసంగం బోరింగ్‌గా ఉందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల మోడీ ప్రస్తావిస్తూ పేదల గుడిసెల్లో ఫొటో సెషన్లతో సరదాగా గడిపేవారికి పార్లమెంటులో పేదల గురించి మాట్లాడుతూ చేసే ప్రసంగాలు బోరింగ్‌గానే ఉంటాయని అన్నారు. కొందరు నాయకులు విలాసవంతమైన షవర్లు కోరుకుంటారని, తమ ప్రభుత్వం మాత్రం ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వడంపై దృష్టి సారిస్తుందని కేజ్రీవాల్ విలాసవంతమైన శీష్ మహల్ (అద్దాల మేడ)పై పరోక్ష విమర్శలు చేశారు. ఢిల్లీ నుంచి రూపాయి పంపితే గ్రామలకు 16 పైసలే చేరుతోందని గతంలో ఓ ప్రధాని వాపోయారని, ఢిల్లీ నుంచి గల్లీ వరకూ అప్పట్లో అదే పరిస్థితి ఉండేదని మోడీ అన్నారు. అయితే ఇప్పుడు ఢిల్లీ నుంచి రూపాయి పంపితే గ్రామానికి రూపాయి చేరుతోందని, నగదు బదిలీతో నేరుగా ప్రజలకే ఈ సొమ్ము అందుతోందని వివరించారు. డిజిటల్ సాంకేతికతను పారదర్శకంగా ఉపయోగించడంతో పది కోట్ల నకిలీ ఖాతాలను తొలగించినట్టు తెలిపారు. ఎల్ఈడీ బల్బులు రూ.40కు అందించామని పేర్కొన్నారు.

వాస్తవాలు తెలియజేద్దాం

14 నుంచి 20వరకు బడ్జెట్‌పై ప్రచార కార్యక్రమాలు : ఐదు వామపక్షాల పిలుపు

కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు సూచించిన నేతలు

(మొదటిపేజీ తరువాయి)

మెజారిటీ సంఖ్యలో ప్రజలను కలుసుకోవడానికి సామూహిక ప్రచారం చేపట్టాలని, అందుకోసం వామపక్షాల రాష్ట్రాల శాఖలు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. ఈ మేరకు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, సమన్వయకర్త ప్రకాశ్ కరత్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపంకర్ భట్టాచార్య, ఆర్‌ఎస్‌పి ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య, ఎఐఎఫ్‌బీ ప్రధాన కార్యదర్శి జి.దేవరాజన్‌లు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రజల తక్షణ, మౌలికావసరాలకు కేంద్ర బడ్జెట్ దారుణంగా ద్రోహం చేసింది. మూకుమ్మడి నిరుద్యోగం, వేతనాల కుంగుబాటు, ప్రజల్లో కొనుగోలు శక్తి కుంచించుకుపోవడం కారణంగా ఆర్థిక వ్యవస్థలో తగ్గిన డిమాండ్ సమస్యను పరిష్కరించడానికి బదులుగా మోడీ ప్రభుత్వం సంపన్నులకు మరిన్ని రాయితీలు ఇవ్వడం ద్వారా, ఖర్చుల్లో కోతలు పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేయడానికి ఈ బడ్జెట్ ద్వారా ప్రయత్నించిందని వామపక్షాలు విమర్శించాయి. సంపన్నులపై, బడా కార్పొరేట్ సంస్థలపై పన్నులు విధించడం, ఉపాధి కల్పనకు సాయపడేలా ప్రభుత్వ పెట్టుబడులను విస్తరించడం, కనీస వేతనాలకు హామీ కల్పించడం ద్వారా వనరులను సమీకరించడానికి బదులుగా అందుకు విరుద్ధమైన పంథాను ప్రభుత్వం ఎంపిక చేసుకుందని విమర్శించారు. ప్రయివేటు పెట్టుబడులను పెంపొందించడం, ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు రంగం సేవలో పెట్టడం, విద్యుత్ రంగాన్ని ప్రయివేటీకరించడం వంటి చర్యల ద్వారా కొద్ది మంది వద్దనే సంపద మరింతగా పోగు పడేలా ఈ బడ్జెట్‌లో చర్యలు తీసుకున్నారని వామపక్షాలు విమర్శించాయి. నిరుద్యోగం సమస్యను ఈ బడ్జెట్ పూర్తిగా విస్మరించిందని, పైగా ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆహార సబ్సిడీలు, వ్యవసాయం దాని అనుబంధ కార్యకలాపాలు, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, సామాజిక సంక్షేమం, పట్టణాభివృద్ధి రంగాలపై పెట్టే ఖర్చు గతేడాది కంటే బాగా తగ్గిపోయిందని విమర్శించింది. డిమాండ్ పెరిగినప్పటికీ మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు రూ.86వేల కోట్ల వద్దే నిలిచిపోయాయని పేర్కొన్నాయి. రూ.12లక్షలకు ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని పెంచడం వల్ల ఒక వర్గం ప్రజలకు ఊరట లభించింది. కానీ, ధరల పెరుగుదల, జీఎస్టీ వంటి పరోక్ష పన్నులతో ఇబ్బందులు పడుతున్న కార్మిక వర్గంలోని విస్తృత ప్రజానీకాన్ని పూర్తిగా విస్మరించారు. పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం వల్ల ఎదురైన నష్టాన్ని సంపన్నులపై, కార్పొరేట్లపై అధికంగా పన్నులు విధించడం ద్వారా తగ్గించుకోవచ్చు. కానీ ప్రభుత్వం అలా చేయకుండా దానికి బదులు కార్పొరేట్ రంగానికి, సూపర్ రిచ్ వర్గాలకు వరాల మూటను అందించింది. 2025-26 సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లోని ప్రజా వ్యతిరేక ప్రతిపాదనలన్నింటినీ వామపక్షాలు తిరస్కరిస్తున్నాయి. వాటి స్థానంలో తాము సూచించే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను ప్రవేశపెట్టాలంటూ డిమాండ్ చేయాలని తీర్మానించాయి. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, వేతనాలు పెంచడం వంటి చర్యలు డిమాండ్‌ను పెంచడానికి దోహదపడతాయని వామపక్షాల నేతలు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ప్రజల విద్యా హక్కుకు, ఆరోగ్య, సామాజిక ప్రయోజనాల హక్కులకు హామీ కల్పించడానికి దోహదపడతాయి.

తాము సూచించిన ప్రతిపాదనలను బడ్జెట్‌లో ప్రవేశపెట్టి, ఫైనాన్స్ బిల్లులో స్థానం కల్పించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి.

1.దేశంలో 200 మంది శత కోటీశ్వరుల(డాలర్లలో)పై 4శాతం సంపద పన్ను ప్రవేశపెట్టాలి, కార్పొరేట్ పన్నును పెంచాలి.

2.వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలి, వ్యవసాయ మార్కెటింగ్‌పై జాతీయ విధాన ముసాయిదాను ఉపసంహరించాలి.

3. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ ద్వారా చేపట్టే ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ చర్యలను, ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు రంగానికి బదలాయించడాన్ని ఆపాలి. బీమా రంగంలో వంద శాతం ఎఫ్‌డీఐలను ఉపసంహరించాలి.

4.మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులను 50శాతం పెంచాలి. పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టాలి. వృద్ధాప్యపు పెన్షన్లు, ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాల కోసం కేంద్ర కేటాయింపులు పెంచాలి.

5. ఆరోగ్య రంగ కేటాయింపులను జీడీపీలో 3శాతానికి పెంచాలి. అలాగే విద్యా రంగానికి జీడీపీలో ఆరు శాతానికి కేటాయింపులు పెంచాలి.

6.ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆహార సబ్సిడీని పెంచాలి.

7.ఎస్‌సీ, ఎస్‌టీ రంగాలకు, మహిళా, శిశు సంక్షేమానికి కేటాయింపులను గణనీయంగా పెంచాలి. వీటిల్లో ఐసీడీఎస్‌కు కూడా కేటాయింపులు పెరగాలి. అలాగే స్కీమ్ వర్కర్లకు ఇచ్చే గౌరవ వేతనాల్లో కేంద్రం వాటాను పెంచాలి.

8.రాష్ట్రాలకు నిధుల బదిలీని పెంచాలి. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా నిధులను గణనీయంగా పెంచాలి. రాష్ట్రాలతో పంచుకునే విభాగంలో చేర్చని పెట్రోలియం ఉత్పత్తులపై సెస్సులను, సర్‌చార్జిలను రద్దు చేయాలి.

ఎట్టకేలకు ఫైనాన్స్ బిల్లు ద్వారా ఆమోదించడానికి ముందుగా కేంద్ర బడ్జెట్‌లో ఈ డిమాండ్లు లేదా ప్రతిపాదనలన్నింటినీ చేర్చాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వీటి కోసం ప్రచారం నిర్వహించనున్నట్లు వామపక్షాలు నేతలు జారీ చేసిన ప్రకటన పేర్కొంది. ఈ ప్రతిపాదనలకు మద్దతుగా ప్రజలను సమీకరించడానికి ఫిబ్రవరి 14 నుంచి 20వరకు వారం రోజుల పాటు సామూహిక ప్రచారాన్ని చేపట్టాలని వామపక్షాలు నిర్ణయించాయి.

ఇంటింటికి తిరగడం, వీధి సమావేశాలు నిర్వహించడం, ప్రదర్శనలు, ర్యాలీలు ద్వారా మెజారిటీ సంఖ్యలో ప్రజలను కలుసుకోవడానికి సామూహిక ప్రచారం చేపట్టాలని, అందుకోసం వామపక్షాల రాష్ట్రాల శాఖలు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించినట్టు వామపక్షాల నేతలు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.



(ఫైల్)

ఈ సర్వే దేశానికి దిక్సూచి : మంత్రి పొన్నం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఆధారంగా ఆయా కులాల వారికి న్యాయం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం శాసన సభలో సీఎం ప్రవేశ పెట్టిన నివేదికపై మంత్రి మాట్లాడుతూ ఈ సర్వే దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలకు ఇది రోడ్‌మ్యాప్‌లా పనిచేస్తుందన్నారు. భావితరాలకు న్యాయం చేయటానికి సమగ్రంగా వివరాలు సేకరించామని తెలిపారు. బలహీనవర్గాలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధితో పని చేస్తున్నదని వివరించారు. ప్రభుత్వానికుందన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు చేపట్టాల్సిన పథకాలపై విపక్షాలు సూచనలు చేయాలని కోరారు.సర్వేలో బీసీల జనాభా తగ్గిందంటూ చేస్తున్న విమర్శల్లో నిజం లేదన్నారు. సున్నితమైన విషయంపై రాజకీయాలు చేయొద్దని కోరారు. దక్షిణాదిలో ఉటుంబ నియంత్రణ విజయవంతం కావటం వల్లే జాతీయ సగటులోనూ మన జనాభా తగ్గిందని చెప్పారు.

వరుణ్ ఇన్.. బుమ్రా ఔట్..

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు జట్టు ప్రకటన



నాగ్‌పూర్: ఇంగ్లండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారతజట్టును బిసిసిఐ మరోదఫా వెల్లడించింది. గాయపడ్డ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో వరుణ్ చక్రవర్తికి చోటు కల్పించింది. అలాగే సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి కూడా వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌తో గురువారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారతజట్టు ఆడే చివరి సిరీస్ ఇదే కావడంతో టీమిండియా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకొని బిసిసిఐ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చిన బోర్డు.. టి20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన వరుణ్ చక్రవర్తికి వన్డే జట్టులో చోటు కల్పించడం విశేషం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వెన్నునొప్పి గాయంతో ఆటకు దూరమైన బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ నాటికి ఫిట్‌నెస్ సాధిస్తాడని సమాచారం. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన జట్టులో బుమ్రాకు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. రెగ్యులర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టి20ల సిరీస్‌లో 14వికెట్లతో సత్తా చాటాడు. రాజ్‌కోట్ వేదికగా జరిగిన టి20లో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా ఎంపికయ్యాడు. నాగ్‌పూర్ వేదికగా మార్చి 6నుంచి ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. దీంతో వరుణ్ చక్రవర్తి టీమిండియా జట్టు సభ్యులతో కలిసి మంగళవారం ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో వరుణ్ చక్రవర్తి 19.8 స్ట్రయిక్‌రేట్‌తో 59వికెట్లు తీశాడు. విజయ్ హజారే ట్రోఫీలో 12.16సగటుతో 18వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆల్‌రౌండర్లు కాగా.. రెగ్యులర్ స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి మాత్రమే ఉన్నారు.

జట్టు : రోహిత్(కెప్టెన్), శుభ్‌మన్, జైస్వాల్, కోహ్లి, శ్రేయస్, కెఎల్ రాహుల్, పంత్(వికెట్ కీపర్), హార్దిక్, జడేజా, సుందర్, అక్షర్, కుల్దీప్, హర్షిత్ రాణా, షమీ, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి.

భారత్ X పాకిస్తాన్

హాట్‌కేకుల్లా అమ్ముడైన క్రికెట్ మ్యాచ్ టికెట్లు



దుబాయ్: భారత్, పాకిస్తాన్ జట్లమధ్య జరిగే క్రికెట్ మజా అంటే వేరు. ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే స్టేడియాలు కిక్కిరిసిపోవాల్సిందే. ఈ క్రమంలోనే ఈనెలలో పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరుజట్ల మధ్య జరిగే మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఈ మ్యాచ్ దుబాయి వేదికగా జరుగనుంది. మ్యాచ్ టికెట్ల బుకింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే అమ్ముడయ్యాయంటే.. ఎంత భారీ క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐసిసి చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాక్ మధ్య గ్రూప్ దశ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది. చాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచులన్నీ దుబాయిలోనే ఆడనున్న విషయం తెలిసిందే. దుబాయి క్రికెట్ స్టేడియం జనరల్ స్టాండ్ టికెట్ 125 దిర్హామ్స్ (రూ.3వేలు) నుంచి ప్రారంభమైంది. దుబాయిలో జరిగే మొదటి సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు పాల్గొంటాయి. టోర్నమెంట్ 19 రోజుల పాటు కొనసాగుతుంది. రావల్పిండి, లాహోర్, కరాచీ స్టేడియాల్లో మ్యాచులు జరుగుతాయి. పాకిస్తాన్‌లోని ప్రతి మైదానంలో మూడు గ్రూప్ మ్యాచులు జరుగుతుతాయి. భారత్ ఆడే మూడు గ్రూప్ మ్యాచ్‌లు, మొదటి సెమీఫైనల్ మాత్రం దుబాయిలోనే ఉంటుంది. ఈ ఈవెంట్‌లో టీమిండియా ఫిబ్రవరి 20న తొలి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. 23న పాకిస్తాన్‌తో తలపడనుంది.ర్చి 2న చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది.

ఆంధ్రకు మరో రెండు పతకాలు

38వ జాతీయ క్రీడలు





డెహ్రాడూన్: 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు మరో రెండు పతకాలు దక్కాయి. 7వ రోజు పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్, కనో స్లాలోమ్‌లో ఆంధ్రకు కాంస్య పతకాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో గౌస్-సాయి పవన్ జోడీ, మహిళల కనో స్లాలోమ్ కేటగిరీలో డి. చేతన భగవతి కాంస్య పతకాలను చేజిక్కించుకున్నారు. ఈ పతకాలను అథ్లెట్లకు ఇంకా అందజేయని కారణంగా పట్టికలో చూపలేదు. 7వ రోజు పోటీలు ముగిసే సరికి పతకాల పరంగా కర్ణాటక అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. ఏడో రోజైన మంగళవారం పోటీలు ముగిసే సరికి కర్ణాటక 42పతకాలతో మరోసారి టాప్‌లోకి ఎగబాకింది. ఇందులో 22స్వర్ణాలు, 10రజత పతకాలతో సహ మరో 10 కాంస్యాలున్నాయి. రెండోస్థానంలో సర్వీసెస్‌కు 38 పతకాలు దక్కినా..జిందులో 19 స్వర్ణాలు మాత్రమే ఉన్నాయి. ఇక పతకాల పరంగా 61పతకాలు సాధించిన మహారాష్ట్రకు కేవలం 15 స్వర్ణాలే దక్కడంతో ఆ జట్టు మూడోస్థానంలో కొనసాగుతోంది.

సరికొత్త నాగచైతన్యని చూస్తారు



దేవి శ్రీ ప్రసాద్

"తండేల్' పాటలన్నీ చాలా పెద్ద హిట్స్ అయ్యాయి. పాటలకి వస్తున్న రెస్పాన్స్‌కి హ్యాపీ. చాలా రోజుల తర్వాత వస్తున్న లవ్ స్టోరీ ఇది. 'బుజ్జితల్లి'.. పాట రిలీజైన వెంటనే ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సుకుమార్ పాట విని 'నీ ఆల్ టైమ్ టాప్ ఫైవ్‌లో ఉంటుంద'ని చెప్పారు. అలాగే శివుని పాట, హైలెస్సో పాటలు గొప్పగా జనాల్లోకి వెళ్ళాయి. ఆడియన్స్ సాంగ్స్‌ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు' అని సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అన్నారు.

- నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'తండేల్'. చందూ మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మీడియాతో ముచ్చటించారు.
- లవ్ స్టోరీ అనగానే నా పేరే వినిపించడం చాలా హ్యాపీగా ఉంది. 'నువ్వు వస్తావంటే నేనొద్దంటానా?, వర్షం, ఆర్య, 100% లవ్'తో పాటు 'శంకర్ దాదా, మాస్' లాంటి కమర్షియల్ సినిమాలకు కూడా అంతే అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి వచ్చింది. ఎలాంటి సినిమా అయినా చేయగలననే పేరు రావడం, అందులో లవ్ స్టోరీస్‌కి నేనైతే బావుంటానని అందరూ భావించడం గాడ్ బ్లెస్సింగ్‌గా భావిస్తాను. ప్రేమ కథలు ఎవర్ గ్రీన్. అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటాయి. ప్రేమ పాటలు ఎక్కువ కాలం నిలబడతాయి.
- నాకు కంప్లీట్ రస్టిక్ ఫోక్ స్టోరీ ఉన్న సినిమా చేయలనే ఉండేది. ఆ కోరిక 'రంగస్థలం'తో తీరింది. అందులో పాటలన్నీ జానపద మూలల్లో నుంచి చేసినట్లుగా ఉంటుంది. మళ్ళీ అలాంటి ఫోక్ టచ్ ఉన్న సినిమా 'ఉప్పెన'. అయితే అందులో కంపోజిషన్ కాస్త సూఫీ స్టయిల్, క్లాస్ మిక్స్ చేసినట్లుగా ఉంటుంది. 'తండేల్' కూడా అంతే. ఇది ప్యూర్ లవ్ స్టోరీ. పాకిస్తాన్ సరిహద్దులలో చిక్కుకున్న మన మత్స్యకారుల కథ. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రాసుకున్న కథ. ఇప్పటికే మూడు పాటలు విన్నారు. రాబోయే పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. నేపథ్య సంగీతం కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది.
- డైరెక్టర్ చందూ గ్రేట్ విజన్‌తో సినిమా తీశాడు. చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. చైతు ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్, పెర్ఫార్మెన్స్ చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ఎమోషన్స్ చాలా అద్భుతంగా పండించారు. ఇందులో కొత్త నాగచైతన్యని చూడబోతున్నారు (నవ్వుతూ). సాయి పల్లవి అద్భుతమైన నటి. ఇందులో కూడా ఆమె పెర్ఫార్మెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. చై, సాయిపల్లవి కెమిస్ట్రీ అదిరిపోయింది. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఓ సీక్వెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. అది బిగ్ స్క్రీన్ పైన చూడాల్సిందే.
- ఇందులో చాలా మంచి యాక్షన్, బోట్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. బన్నీ వాసు, అరవింద్ చాలా గ్రాండ్‌గా సినిమా తీశారు. సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది.

నవచిత్రం

పాన్ ఇండియా రేంజ్‌లో..



ఏ.ఎం.రత్నం, పవన్‌కళ్యాణ్

'పవన్ కళ్యాణ్ హీరోగా తాను నిర్మిస్తున్న భారీ చిత్రం 'హరి హర వీరమల్లు' ఘన విజయం సాధిస్తుంది' అని నిర్మాత ఎ.ఎం.రత్నం నమ్మకం వ్యక్తం చేశారు. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా ప్రకటన విడుదల చేసిన ఆయన ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. భారత దేశం గర్వించదగ్గ నిర్మాతలలో ఏ.ఎం.రత్నం ఒకరు. కేవలం నిర్మాతగానే కాకుండా గీత రచయితగా, రచయితగా, దర్శకుడిగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో తనదైన ముద్ర వేశారు.

'కర్తవ్యం', 'పెద్దరికం', 'సంకల్పం', 'భారతీయుడు', 'నట్పుక్కాగ', 'కధలర్ దినం', 'ఖుషి', 'బాయ్స్', 'గిల్లి', '7/జి రెయిన్‌బో కాలనీ', 'స్నేహం కోసం' వంటి చిత్రాలను నిర్మించారు. మెగా బడ్జెట్ చిత్రాల నిర్మాతగా పేరొందిన ఆయన డిస్ట్రిబ్యూటర్ గాను వ్యవహరించి ఎన్నో గొప్ప చిత్రాలను ప్రేక్షకులకు చేరువ చేశారు. పవన్ కళ్యాణ్‌తో ఎ.ఎం.రత్నంకు ఎంతో అనుబంధం ఉంది. వీరి కలయికలో గతంలో 'ఖుషి, బంగారం' సినిమాలు వచ్చాయి. వీరి కాంబోలో రూపొందుతున్న 'హరి హర వీరమల్లు' మూడో సినిమా కావడం విశేషం.

'శబ్దం' రిలీజ్‌కి రెడీ



ఆది పినిశెట్టి

'వైశాలి'తో సూపర్‌హిట్‌ని అందించిన హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివ శగన్‌లు రెండోసారి మరో ఇంట్రెస్టింగ్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ 'శబ్దం' కోసం చేతులు కలిపారు.

7జి ఫిల్మ్స్ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా మేకర్స్ 'శబ్దం' రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రం ఈనెల 28న తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

'వైశాలి'లో 'వాటర్' హర్రర్ ఎలిమెంట్‌తో అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు అరివజగన్ ఈ సినిమాలో 'సౌండ్' అనే సూపర్ నేచురల్ ఫ్యాక్టర్‌గా ఉపయోగించారు.

లక్ష్మీ మీనన్ ఈ సినిమాలో హీరోయిన్. సిమ్రాన్, లైలా, రెడిన్ కింగ్స్లీ, ఎంఎస్ భాస్కర్, రాజీవ్ మీనన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 7జి ఫిల్మ్స్ శివ తమిళ చిత్ర పరిశ్రమలో 225కి పైగా చిత్రాలను పంపిణీ చేసి 'ద్రౌపది, రుద్ర తాండవం' వంటి చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంతో పూర్తి స్థాయి నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇది ఇప్పటివరకు ఆది కెరీర్‌లోనే తొలి భారీ బడ్జెట్ చిత్రం. ఈ చిత్రం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమైంది.

ప్రేక్షకులకు హర్రర్ స్టయిల్‌లో కొత్త తరహా సినిమా అనుభవాన్ని అందిస్తుంది. సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమా 'సౌండ్' ఆధారంగా తెరకెక్కడంతో, ఈ చిత్రానికి అవుట్ స్టాండింగ్ ఆడియోగ్రఫీని టి. ఉదయ్‌కుమార్ సమకూర్చారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులుతుది దశకు చేరుకునాయి. ప్రేక్షకులు గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని పొందేలా విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి. ఈ చిత్రం ఎన్ సినిమాస్ ద్వారా ఆంధ్ర, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది అని చిత్ర బృందం తెలిపింది.

'ఇప్పటివరకు భిన్న సినిమాలు, భిన్న పాత్రలు పోషించా. వాటికి భిన్నంగా ఇందులో నా పాత్ర ఉంటుంది. ఇలాంటి మంచి సినిమాతో మరోమారు దర్శకుడు అరివళగన్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభతినిస్తుందని కచ్చితంగా చెప్పగలను' అని హీరో ఆదిపినిశెట్టి చెప్పారు. ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: అరుణ్ బత్మనాబన్, ఎడిటర్: సాబు జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్ : మనోజ్ కుమార్.

భిన్న హర్రర్ సినిమా



హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో 'భవానీ వార్డ్ 1997' చిత్రాన్ని జీడీఆర్ మోషన్ పిక్చర్, విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి, జీడీ నరసింహ నిర్మించారు.

ఈ మూవీకి జీడీ నరసింహ దర్శకత్వమూ వహించారు. గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు నటించారు.

ఈ మూవీ ఈనెల 7న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ నిర్వహించిన చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'కంటెంట్ ఉన్న సినిమాలే ఇప్పుడు ఆడుతున్నాయి. ఈ చిత్రంలో కంటెంట్ ఉందని నేను నమ్ముతున్నాను. నాకు హర్రర్ చిత్రాలంటే చాలా ఇష్టం. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి' అని తెలిపారు.

'ఇందులో మ్యూజిక్ మీ అందరినీ భయపెట్టేలా ఉంటుంది. విజువల్స్ చాలా కొత్తగా ఉంటాయి. హర్రర్ చిత్రాలను ఇష్టపడే వారందరికీ మా చిత్రం నచ్చుతుంది' అని దర్శకుడు జి.డి. నరసింహ అన్నారు. సాయి సతీష్ మాట్లాడుతూ, 'ఇందులో మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు జీడీ నరసింహకు థ్యాంక్స్. ట్రైలర్ అందరికీ నచ్చడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుంది' అని తెలిపారు.

సినిమా చూశాను. చాలా బాగుంది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. మా సాయి సతీష్ నటన అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది' అని అన్నారు.

హిట్ ఖాయం..



సాయిరామ్ శంకర్

'నాకు ఈ సినిమా మీద గట్టి నమ్మకం ఉంది. మధ్యలో ఫెయిల్యూర్స్ వచ్చినప్పటికీ నాతో సినిమాలు చేయడానికి నిర్మాతలు వస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నా' అని హీరో సాయిరామ్ శంకర్ చెప్పారు. 'ఒక పథకం ప్రకారం'లో ఆయన నటించారు. మలయాళ దర్శకుడు వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించారు. గార్లపాటి రమేష్, వినోద్ కుమార్ విజయన్ నిర్మించారు. ఈనెల 7న సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా హీరో సాయిరాం శంకర్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.

- సినిమాలో ప్రతి పాత్రకు ఎవరి ప్లానింగ్ వారికి ఉంటుంది. కాబట్టి 'ఒక పథకం ప్రకారం' అనే టైటిల్ సెలెక్ట్ చేసుకున్నాం. మా అన్నయ పూరి జగన్నాథ్ ట్రైలర్ చూసి, కొత్తగా ఉందని అన్నారు.
- విశ్రాంతిలోపు విలన్ ఎవరో చెప్తే వారికి రూ.పదివేలు బహుమతిగా ఇస్తాం. ఈ కాంటెస్ట్ వల్ల చాలా మందికి సినిమా రీచ్ అయ్యింది.
- ఇందులో నేను క్రిమినల్ లాయర్‌ని. నెమ్మదిగా నా క్యారెక్టర్‌లోని ఒక్కో షేడ్ బయట పడుతుంది. క్రిమినలా లేకపోతే క్రిమినల్ లాయరా అనిపించేలా ఉంటుంది. వినోద్‌కుమార్ మలయాళ డైరెక్టర్ అయిన ప్పటికీ తెలుగు సినిమాలు, ఇక్కడి స్టైల్ బాగా ఇష్టం. 'మలయాళంలో ఓ పాయింట్ పట్టుకుని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ అలా కుదరదు, కష్టం' అంటారు ఆయన. కాబట్టి తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా ఫైట్ సీన్స్‌ని, సాంగ్స్‌ను డిజైన్ చేశారు. తమిళ ఫైట్ మాస్టర్ ఢిల్లీ బాబు ఫైట్స్‌ని అద్భుతంగా డిజైన్ చేశారు.
- సినిమా అంతా క్రైమ్ జోనర్‌లో సాగుతున్నప్పటికీ ఇందులో మంచి లవ్‌స్టోరీ కూడా ఉంది. అదే ఈ సినిమా ప్రత్యేకత. మా సినిమా విడుదల రోజు 'తండేల్' కూడా రిలీజ్ కాబోతోంది. అయితే దీన్ని నేను పోటీగా ఫీలవ్వను. ప్రస్తుతం ఓ మైథలాజికల్ సిరీస్‌తో పాటు 'రీసౌండ్' సినిమా చేస్తున్నాను. ఇకపై హీరోగానే కాదు, క్యారెక్టర్ బాగుంటే ఎలాంటి రోల్ అయినా చేస్తాను.

Printed and Published by Nandayala Narsimha Reddy On behalf Of Navatelangna Printers Private Limited, Printed At M.H Bhavan, 1st Floor, Plot No. 21/1, Azamabad Near Rtc Kalyana Mandapam, Baghlingampally, Hyderabad-500020,Telangana State, Published at Navatelangana Printers Private Limited, M.H Bhavan,1st Floor No.21/1, Azamabad, Near Rtc Kalyana Mandapam, Baghlingampally, Hyderabad-500020, Telangana State, Editor : R.Sudha Bhaskar TELTEL/2014/59462.

బిజినెస్

అదానీ అవినీతి ముమ్మాటికి నిజమే

- ఆ రిపోర్ట్‌కు కట్టుబడి ఉన్నాము..
- పత్రికల్లో చూసే పరిశోధించాము
- ఎవరి భయానికో ఏజెన్సీని మూసివేయలేదు : హిండెన్‌బర్గ్ ఫౌండర్ ఆండర్సన్ వెల్లడి



న్యూఢిల్లీ : ప్రముఖ బిలియనీర్ గౌతం అదానీ అవినీతిపై తాము ఇచ్చిన రిపోర్ట్‌కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని అమెరికన్ షార్ట్ సెల్లర్ రీసెర్చ్ ఏజెన్సీ హిండెన్‌బర్గ్ ఫౌండర్ నథన్ అండర్సన్ అన్నారు. అదానీ గ్రూపునే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నామనే విషయాన్ని ఆండర్సన్ తొలిసారి వెల్లడించారు. అదానీ గ్రూప్ తన కంపెనీల ఆదాయాన్ని పెంచడానికి, షేర్ల ధరలను మార్చడానికి విదేశీ బినామీ, షెల్ కంపెనీలను వాడుకుందని.. అదానీ తీవ్ర ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని గతేడాది జనవరిలో హిండెన్‌బర్గ్ సంచలన రిపోర్ట్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దెబ్బతో ఆ సమయంలో స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూపు కంపెనీల విలువ దాదాపు రూ.12 లక్షల కోట్లు హరించుకుపోయింది.

ఏదైనా చట్టపరమైన లేదా మరేదైనా బెదిరింపు వల్ల ఇటీవల తన సంస్థను మూసివేయాలని నిర్ణయించలేదన్నారు. పని భారం వల్లే మూసివేశామన్నారు. అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా ఉన్న నివేదికతో సహా తన అన్ని నివేదికలకు 100 శాతం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కొన్ని మీడియా గ్రూపుల్లో అదానీ అక్రమాలపై వచ్చిన రిపోర్ట్‌ల ఆధారంగా తాము అదానీ గ్రూపునపై పరిశోధన చేపట్టాలని నిర్ణయించామన్నారు. మీడియా కథనాలను నిశితంగా పరిశీలించామని.. సాక్షాలను సంపాదించామన్నారు. దాదాపు 100 పేజీల సాక్ష్యాలను రిపోర్ట్‌లో పొందుపర్చామన్నారు.

హిండెన్‌బర్గ్ నివేదిక భారతదేశ ఆర్థిక వృద్ధిపై దాడి అనే వాదనలను ఆండర్సన్ కొట్టిపారేశారు.

"మేము ఎల్లప్పుడూ భారతదేశ సామర్థ్యాన్ని విశ్వసిస్తున్నాము. మార్కెట్ పారదర్శకత. బలమైన కార్పొరేట్ పాలన భారతదేశ వృద్ధికి మద్దతునిచ్చే అంశాలుగా చూస్తాము." అని ఆండర్సన్ పేర్కొన్నారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ను మూసివేస్తున్నట్టు జనవరిలో ఆండర్సన్ ప్రకటించాడు. చట్టపరమైన లేదా వ్యక్తిగత బెదిరింపుల వల్ల ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు. పని భారం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. హిండెన్‌బర్గ్‌ను మూసివేసినప్పటికీ అదానీ గ్రూప్‌తో సహా అన్ని సంస్థ నివేదికలు కచ్చితమైనవని అండర్సన్ సమర్థించుకున్నారు. అయితే రెగ్యులేటరీ సంస్థలు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించగా.. తాము పారదర్శకత అవసరమయ్యే సమస్యల గురించి పరిశోధించడం, రాయడం వరకే తమ బాధ్యత అని.. మిగితావి తమ చేతుల్లో ఉండవన్నారు.

మార్కెట్లకు ఎట్టకేలకు లాభాల బాట


- సెన్సెక్స్ 1397 పాయింట్ల ర్యాలీ
- సుంకాల నిలిపివేత ప్రభావం



ముంబయి : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై విధించిన సుంకాల పెంపును తాత్కాలికంగా నిలిపివేసినట్టు ప్రకటించడం భారత మార్కెట్లకు మద్దతునిచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించొచ్చనే అంచనాలు తదితర కారణాలు దలాల్ స్ట్రీట్ భారీ లాభాలకు కలిసివచ్చాయి. దీంతో ఇటీవల కాలంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న మార్కెట్లకు ఎట్టకేలకు ఉపశమనం లభించినట్లయ్యింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 1397 పాయింట్లు లేదా 1.81 శాతం పెరిగి 78,583కి చేరింది. ఇంట్రాడేలో దాదాపు 1450 పాయింట్లు లాభపడి 78,659 గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 50 సూచీ 387 పాయింట్లు లాభపడి 23,739 స్థాయి వద్ద ముగిసింది. కెనడా, మెక్సికో దేశాలపై విధించిన టారిఫ్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లలో విశ్వాసం పెరిగింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.5.5 లక్షల కోట్లు పెరిగి రూ.425 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్అండ్‌టీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, రిలయన్స్ సూచీలు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉండగా.. మరోవైపు ఐటీసీ హోటల్స్, జొమాటో, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, మారుతీ సుజుకి సూచీలు అధిక నష్టాలు చవి చూసిన వాటిలో టాప్‌లో ఉన్నాయి.

ఆఫీసుకు తప్పక రావాల్సిందే..

- ఉద్యోగులకు డెల్ అదేశాలు



న్యూఢిల్లీ : కరోనా సమయంలో మొదలైన ఇంటి నుంచి పని విధానం, ఆ తర్వాత హైబ్రిడ్ పద్దతికి కార్పొరేట్ కంపెనీలు వరుసగా ఫుల్‌స్టాప్ పెడుతున్నాయి. తాజాగా వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ వర్క్ సదుపాయాన్ని ఎత్తివేస్తున్నట్టు టెక్ కంపెనీ డెల్ స్పష్టం చేసింది. ఈ విధానానికి శాశ్వతంగా స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించింది. మార్చి 3వ తేదీ నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని డెల్ సీఈఓ మైఖెల్ డెల్ తెలిపారు. ఉద్యోగులు వారానికి ఐదు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని పేర్కొన్నారు.. డెల్ కార్యాలయాలకు సమీపంలో గంట ప్రయాణ సమయం ఉన్న ఉద్యోగులకు ఈ కొత్త ఆదేశాలు వర్తిస్తాయన్నారు.. మరింత దూరంలో నివసించే ఉద్యోగులు రిమోట్‌గా పనిచేసేందుకు సీనియర్ లీడర్ల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు.

యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు

- ఉజ్జీవన్ ఎస్ఎఫ్‌బీ వెల్లడి

బెంగళూరు : యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నట్టు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వెల్లడించింది. బెంగళూరుకు చెందిన ఈ బ్యాంకు తన వ్యాపారాన్ని విస్తరించడం, రుణ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొంది. జనవరిలో సమర్పించిన ఈ దరఖాస్తుకు బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం లభించిందని ఆ బ్యాంక్ ఎండీ, సీఈఓ సంజీవ్ నటియల పేర్కొన్నారు. యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ లభిస్తే.. తమ సంస్థను మరింత పటిష్టం చేయడానికి.. దేశ వ్యాప్తంగా విస్తరించడానికి మద్దతు లభించనుందన్నారు.

షార్ప్ చేతికి ఎన్ఈసీ డిస్ప్లే వ్యాపారం

న్యూఢిల్లీ : ఎన్ఈసీ ఇండియా డిస్ప్లే వ్యాపారాన్ని సొంతం చేసుకున్నట్లు షార్ప్ బిజినెస్ సిస్టమ్స్ (ఇండియా) తెలిపింది. తద్వారా భారతదేశ విజువల్ సొల్యూషన్స్ మార్కెట్‌ను విప్లవాత్మకంగా మార్చనున్నట్టు ఆ కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ విలీనం షార్ప్, ఎన్ఈసీ రెండింటి ప్రస్తుత భాగస్వాముల కోసం ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో విలువను పెంచనుందని పేర్కొంది. ప్రస్తుతం షార్ప్ సంస్థ డిజిటల్ మల్టీఫంక్షనల్ ప్రింటర్లు, ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్‌లు, డైనాబుక్ ల్యాప్‌టాప్‌లతో సహా స్మార్ట్ బిజినెస్ సొల్యూషన్స్ వర్టికల్‌లో విస్తృత శ్రేణి ఉత్పత్తులను కలిగి ఉంది. ఎన్ఈసీ డిస్ప్లే బిజినెస్‌తో కలువడం ద్వారా తమ ప్రస్తుత ఆఫర్‌లను మరింత మెరుగుపరుస్తుందని షార్ప్ బిజినెస్ సిస్టమ్స్ (ఇండియా) ఎండీ ఒసాము నరిటా పేర్కొన్నారు.

హెటిరోలో విషవాయువు లీక్

ఏపీలో 12 మందికి అస్వస్థత



అనకాపల్లి : అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని హెటిరో డ్రగ్స్ కంపెనీలో మంగళవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. విషవాయువు లీకవ్వడంతో 12 మంది ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. కంపెనీ అంబులెన్స్‌లో తొలుత వారిని నక్కపల్లిలోని 50 పడకల ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి ముగ్గురిని విశాఖకు తీసుకెళ్లారు. అస్వస్థతకు గురైన వారిలో కె.వీరబాబు, జి.గౌరి నాయుడు, జి.సుబ్రహ్మణ్యం, వై.శివ, వి.వరుణ్ కుమార్, జి.శివప్రసాద్, ఎ.వెంకటప్రసాద్, జి.రామకృష్ణ, జి.శ్రీనివాస్, బి.సతీష్, ఎం.దేవుడు, జి.దినేష్ ఉన్నారు. వీరిలో కె.వీరబాబు, జి.గౌరినాయుడు, జి.సుబ్రహ్మణ్యంలను మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు.

అసలేం జరిగింది ?

కంపెనీలోని హెచ్ 7, హెచ్ 8 బ్లాక్‌ల మధ్య యూనిట్ 9 వద్ద బి షిఫ్టుకు చెందిన కెమిస్ట్ ఉద్యోగులు ఏడున్నర గంటల ప్రాంతంలో క్యాంటీన్‌లో భోజనం చేసేందుకు బ్లాక్ నుంచి బయటకు వచ్చారు. ఏదో వాసన వచ్చిందని, దగ్గు వచ్చి ఊపిరాడని పరిస్థితి నెలకొందని అస్వస్థతకు గురైన ఉద్యోగులు తెలిపారు. విషయం తెలుసుకున్న నక్కపల్లి, ఎస్.రాయవరం సిఐలు కుమారస్వామి, రామకృష్ణ నక్కపల్లి ఆస్పత్రికి చేరుకుని ప్రమాద ఘటనపై ఆరా తీశారు. రెవెన్యూ ఉద్యోగులు ప్రమాద ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. సోడియం హైపో క్లోరైడ్ లీక్ కావడంతో కంపెనీ ఉద్యోగులు స్వల్ప అస్వస్థతకు గురైనట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.శంకరరావు, జి.కోటేశ్వరరావు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో వరుస ప్రమాదాలపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీల్లో భద్రతా చర్యలు కొరవడ్డాయని, ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టిసారించాలని కోరారు. తాజా ప్రమాదంలో సమగ్ర విచారణ జరపాలన్నారు.

'డబుల్' ఇండ్లు స్వాధీనం

- తాళాలు పగుల గొట్టి గృహప్రవేశం
- నిర్మాణం పూర్తయినా తమకు ఇండ్లు కేటాయించడం లేదంటూ స్వచ్ఛందంగా తాళాలు వేసుకున్న పలువురు మహిళలు
- నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో ఘటన



నవతెలంగాణ-మోర్తాడ్

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయినా తమకు ఇండ్లు కేటాయించడం లేదని విసిగెత్తిన పలువురు మహిళలు.. ఇండ్ల తాళాలు పగులగొట్టి స్వాధీనం చేసుకొని గృహప్రవేశం చేశారు. అనంతరం తమ తాళాలు వేసుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకొని ఏండ్లు గడుస్తున్నా అధికారులు తమకు ఇండ్లు కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు నివాస గృహాలు లేక అద్దె ఇండ్లల్లో నివసిస్తున్నామని, ప్రస్తుతం తాము నివసిస్తున్న గృహాల్లో పాములు వస్తున్నాయని, ఖాళీగా ఉన్న నివాస గృహాలను తమకు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. తాము మాత్రం ఎవరు చెప్పినా వినబోమని, ఖాళీగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లల్లో తాము నివసిస్తామని తెలిపారు. ప్రస్తుతం పి బ్లాక్, క్యూ బ్లాక్, ఆర్ బ్లాక్‌లోని 24 నివాస సముదాయాల్లోని ఇండ్లకు తాళాలు వేసి ఉండగా.. వాటిని తొలగించి మహిళలు తమ తాళాలను వేసుకొని ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వం అర్హులైన తమకు ఎందుకు నివాస గృహాలు కేటాయించడం లేదని, తమకు తక్షణమే నివాస గృహాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వాటిని పంచేవరకూ తాము ఈ నివాస గృహాల్లోనే ఉంటామని, తమకు నివాస గృహాలు లేవంటూ పంచాయతీ అధికారులకు విన్నవించుకున్నారు. తమను బలవంతంగా ఇక్కడి నుంచి పంపించాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ కృష్ణ, రెవెన్యూ అధికారులతో పాటు పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పంపిణీ చేసేవరకు ఎవరూ దౌర్జన్యాలకు పాల్పడరాదని, లబ్దిదారులను ఎంపిక చేసి వారికి పట్టా సర్టిఫికెట్లను అందజేసిన అనంతరమే వాటిని వినియోగించుకోవాలని సూచించారు. అలాకాకుండా ప్రభుత్వ తాళాలను తొలగించి దౌర్జన్యాలకు పాటుపడితే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఆ ఇండ్ల వద్ద గ్రామ పంచాయతీ అధికారులను అక్కడ కాపలా ఉంచారు.

రీ సర్వే చేయించాలి

మాజీ మంత్రి తలసాని

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

కులగణన సర్వేపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయనీ, అందువల్ల ఫార్మెట్‌ను మార్చి మరో సారి సర్వే చేయించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నివేదికను శాసన సభలో ప్రవేశ పెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ గత 15 ఏండ్లలో బీసీ జనాభా అంతగా పెరగలేదనీ, ఎస్సీలు, ముస్లింల జనాభా తగ్గినట్టు సర్వే నివేదిక చెబుతోందని గుర్తుచేశారు. దీనిపైనే పలు బీసీ సంఘాలు ఆందోళనకు గురవుతున్నాయన్నాని తెలిపారు. జీహెచ్ఎంసీలో 30 శాతం కూడా సర్వేలో పాల్గొనలేదని విమర్శించారు. అంతేకాకుండా చాలామంది వివరాలు చెప్పలేదన్నారు. కేవలం సర్వే చేయించి, తీర్మానం చేస్తే సరిపోదని సూచించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించాలన్నారు. ఏ కులం జనాభా ఎంతో ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. సర్వేలో 56 అంశాలు ప్రస్తావించారనీ, అందుకే చాలా మంది వివరాలు చెప్పలేదన్నారు. ఆ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని తలసాని కోరారు.

ఎన్నికల సమయంలోనే బీసీలు గుర్తుకొస్తున్నారు

బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

ఎన్నికల సమయంలోనే ప్రభుత్వానికి బీసీలు గుర్తుకొస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. మంగళవారం శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన సర్వేపై ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు ఓట్లు పొందేందుకే బీసీ నినాదం అందుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు, రాష్ట్ర జనాభా సంఖ్యకు పొంతన లేదన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4.33 కోట్లు అని తెలుస్తోందన్నారు. కులగణన సర్వే ప్రకారం రాష్ట్ర జనాభా 3.76 కోట్లుగా ఉందని చెప్పారు. టికెట్ల కేటాయింపు దగ్గర నుంచే బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రకారం బీసీలకు సగం సీట్లు ఇస్తామని రాజకీయ పార్టీలు చెబుతున్నాయనీ, తద్వారా గెలుపు అవకాశాలు లేని స్థానాలకు వారిని పరిమితం చేస్తున్నారని తెలిపారు.కోర్టుల్లో కేసులు వేసి బీసీల రిజర్వేషన్ల పెంపును జాప్యం చేయాలని చూస్తున్నదని ఆరోపించారు.

ఈ రెండు నెలలు జాగ్రత్త

ఆదాయం తగ్గనీయవద్దు : అధికారులకు సిఎం సూచన



అమరావతి : 'ఈ రెండు నెలలు జాగ్రత్త. ఆర్థిక సంవత్సరంలో ఇవి చివరి నెలలు. ఈ రెండు నెలల్లో ఆదాయం తగ్గితే దాని ప్రభావం వచ్చే ఆర్థిక సంవత్సరంపై కూడా పడుతుంది. అందువల్ల ఈ రెండు నెలలు జాగ్రత్త. ఆదాయం తగ్గకుండా చూడండి.' అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. ఆదాయం పెంపు మార్గాలపై కూడా దిశా నిర్దేశం చేశారు. ఆదాయ వనరుల శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా ఆరా తీసారు. పలు శాఖల ద్వారా రావాల్సిన ఆదాయం, వచ్చిన ఆదాయ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే ఆదాయవనరుల శాఖలు ఉత్తమ ఫలితాలు సాధించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ఇందుకోసం సరికొత్త ఆలోచనలు చేయాలని నిర్దేశించారు. సాధారణ పనితీరుతో, సాధారణ లక్ష్యాలతో ఫలితాలు రావని, వినూత్నంగా మాత్రమే ఆలోచనలు చేయాలని స్పష్టం చేశారు.

పన్ను ఎగవేతలపై దృష్టి

ఆదాయాన్ని నీరుగార్చే పన్నుల ఎగవేతపై దృష్టి సారించాలని చంద్రబాబు సూచించారు.

మతోన్మాద విషకౌగిలి నుంచి 'బాబు' బయటపడాలి

సిపిఎం కేంద్రకమిటీ సభ్యులు ఎంఎ గఫూర్



నెల్లూరు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బిజెపి మతతత్వ విషకౌగిలి నుంచి బయటకు రావాలని సిపిఎం కేంద్రకమిటీ సభ్యులు ఎంఎ గఫూర్ అన్నారు. ఎన్నికల్లో తాను అధికారంలోకి వస్తే మైనార్టీలను కాపాడతానని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇప్పుడు బిజెపితో భాగస్వామ్యమై రాష్ట్రంలో మత ఘర్షణలు జరుగుతున్నా ఏమీ మాట్లాడకపోవడం చూస్తుంటే మైనార్టీలు, క్రైస్తవులంటే ఏమాత్రం ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. లౌకికవాదాన్ని కాపాడుకోవాలని ఒక్క వామపక్ష పార్టీలే పోరాటాలు చేస్తున్నాయన్నారు. నరేంద్రమోడీ నాయకత్వంలో బిజెపి ముస్లిములు, క్రైస్తవులు, హిందువుల మధ్య చిచ్చు పెడుతూ మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అమితాషా, మోడీ ఇద్దరూ కలిసి వారి రాజకీయాల కోసం ఈ దేశాన్ని మతం పేరుతో సర్వనాశనం చేస్తున్నారన్నారు. ఒక్క బాబ్రీ మసీదు సమస్యే కాదని, దేశంలో పలు రాష్ట్రాల్లో బాబ్రీ మసీదు లాంటి ఘటనలు జరిగేందుకు కాషాయమూకలు కుట్రపన్నుతున్నాయన్నారు. సిపిఎం సిద్ధాంతాల్లోనూ, పోరాటాల్లోనూ, ప్రజలను కాపాడుకోవడంలోనూ ఇప్పటికీ ఎలాంటి మార్పూ లేదని, కమ్యూనిస్టులు మారిపోయారని చెబుతున్న వారిలోనే మార్పు వచ్చిందన్నారు. నిరంతరం ప్రజలకోసం పోరాడేది మార్క్సిస్టు పార్టీనని అన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో దేశం ఉందని, మత రాజకీయాలు చేస్తున్న బిజెపికి దేశాభివృద్ధి ఏమాత్రం పట్టదని అన్నారు. ప్రజల విశ్వాసానికి తాము గౌరవిస్తామని, అయితే కుంభమేళా తొక్కిసలాట ఘటనలో ప్రశ్నిస్తే దాన్ని మతం పేరుతో బిజెపి రంగు పులిమేస్తుందని అన్నారు. రాష్ట్ర రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారం అప్పు తెచ్చి పప్పుకూడు అన్న చందంగా ఉందన్నారు. ఎన్నాళ్లు అప్పుచేసి పప్పుకూడు తింటామని ప్రశ్నించారు.

ప్రజలు జగన్‌కి అధికారం ఇస్తే మూడు ముక్కలాట ఆడటంతో ప్రజలు తిరస్కరించారన్నారు. చంద్రబాబు కూడా అమరావతి, రాష్ట్రాభివద్ధి విషయంలో విజన్ 2047 పేరుతో ఈస్ట్‌మన్ కలలు కంటున్నారని, అది సాధ్యంకాదని అన్నారు. తాము కోరుతున్నది ఒకటేనని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అన్నారు.

ఎన్‌డిఎతో భాగస్వామ్యం అయిన చంద్రబాబు ఈ రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టం హామీలను, ప్రత్యేక హోదా, ప్యాకేజీలను తీసుకొచ్చేలా చూడాలని, లేదంటే ప్రజలను మోసగించిన వారవుతారన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలకు సత్వరం అతి తక్కువ టైంలో డబ్బులు ఖర్చు చేస్తే రైతులకు నీళ్ల ఇచ్చే అవకాశం ఉందని, ఒట్టిమాటలు మాట్లాడి ప్రజల చెవిలో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలు విశ్వసించరని అన్నారు.

మహిళలకు ద్రోహం చేస్తున్న రాష్ట్రప్రభుత్వం : డి.రమాదేవి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ పళ్లు రాలగొట్టుకునేందుకు ఏ రాయి అయితేనేం అన్న చందంగా నాడు జగన్, నేడు చంద్రబాబు ప్రభుత్వాలు ఉన్నాయని విమర్శించారు. ఎన్నికల హామీల్లో భాగంగా రూ.10 లక్షల వరకూ వడ్డీ ఉండదని డ్వాక్రా మహిళలకు హామీ ఇచ్చి, నేటికీ అమలు చేయకపోవడం చంద్రబాబు మహిళలకు చేసిన ద్రోహం కాదా అని ప్రశ్నించారు. ఊరూరా బెల్ట్ షాప్‌లను ఏర్పాటు చేసి మహిళల పుస్తెలతో ఆడుకుంటున్నారని అన్నారు. బెల్ట్ షాపులు బద్దలు కొట్టేందుకు మహిళలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పసి బిడ్డలు మొదలుకుని పండు ముసలి వాళ్లపైనా అఘాయిత్యాలు జరుగుతుంటే దోషులపై చర్యలు తీసుకోకుండా ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఎవరో వస్తారని... ఏదో చేస్తారని... ఆలోచించకుండా పోరాటం వైపు ప్రజలు నడవాలని ఆమె పిలుపునిచ్చారు.



స్వీడన్ స్కూల్లో కాల్పులు

పదిమంది మృతి.. పలువురికి గాయాలు

స్టాక్‌హోమ్ : సెంట్రల్ స్వీడన్‌లోని ఒరెబ్రో నగరంలో మంగళవారం ఒక స్కూల్లో జరిగిన కాల్పుల్లో పదిమంది చనిపోగా, పలువురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. సంఘటనా స్థలంలో అంబులెన్సులు, అత్యవసర వాహనాలు చేరుకున్నాయి. అయితే ఎంతమంది గాయపడ్డారో కచ్చితంగా తెలియడం లేదని, పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి వున్న సమాచారం ప్రకారం పదిమంది మృతిచెందారని అధికారవర్గాలు తెలిపాయి. 'హత్యకు ప్రయత్నించడం, లూటీలు, అల్లర్లు, గృహ దహనాలు, ఆయుధ నేరాల' కింద ఈ నేరాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆ సమీప ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థులను బయటకు పంపకుండా లోపల వుంచి తాళాలు వేసినట్టు చెప్పారు. ఇప్పటివరకు వచ్చిన వార్తలు చూసినట్లైతే చాలా సీరియస్‌గా కనిపిస్తోందని న్యాయశాఖ మంత్రి గున్నార్ స్ట్రామ్మర్ చెప్పారు. అయితే ఆటోమేటిక్ తుపాకీతో జరిపిన కాల్పులుగా తాము భావిస్తున్నామని పలు మీడియా, సాక్షుల కథనాలు పేర్కొన్నాయి.

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిపై కేసు కొట్టివేత



నవతెలంగాణ-హైదరాబాద్

పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డిపై 2018లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యేతోపాటు కాంగ్రెస్ నేత ఎ.సుధాకర్‌రెడ్డిపై ఉన్న కేసును కూడా కొట్టివేస్తూ జస్టిస్ లక్ష్మణ్ మంగళవారం తీర్పు చెప్పారు. 2018 మార్చి 12న వికారాబాద్ ఆర్డీవో ఆఫీస్ ఎదుట అనుమతి లేకుండా పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి నిరాహారదీక్ష చేయడంపై రాంబాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారనే కేసు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ ఉంది. ఆ కేసును కొట్టేయాలని ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్‌రావు పిటిషన్ వేయడంతో హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ నేత సుధాకర్‌రెడ్డిలు వేసిన కేసులను విచారించిన హైకోర్టు వాటిని కొట్టివేసింది.

సింగిల్ జడ్జి తీర్పు రద్దు

డ్యూటీలో ఉండగా సూపర్‌వైజర్‌ను కొట్టి కార్మికుడిని ఎంఆర్ఎఫ్ కంపెనీ తొలగించడాన్ని హైకోర్టు సమర్థించింది. యాజ మాన్యం అ తరహా చర్యలు తీసుకోకపోతే ఇతర కార్మికులు కూడా క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడతారని హెచ్చరించింది. లేబర్ కోర్టు, గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులను రద్దు చేసింది. మెదక్‌కు చెందిన సంగమేశ్వర్ 1995లో ఎంఆర్ఎఫ్ లిమిటెడ్‌లో చేరారు. సూపర్‌వైజర్‌పై చేయి చేసుకోవడంతో విధుల నుంచి తొలగించారు. విధుల్లోకి తిరిగి తీసుకోవాలనీ, ఆర్థిక ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం లేదని సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. విధుల్లోకి తీసుకోవాలన్న తీర్పును ఎంఆర్ఎఫ్, ఆర్థిక ప్రయోజనాలు కావాలంటూ సంగమేశ్వర్ వేర్వేరుగా వేసిన అప్పీళ్లను హైకోర్టు డివిజన్‌బెంచ్ విచారించి తీర్పు చెప్పింది. కార్మికుడిని తొలగిస్తూ యాజమాన్యం తీసుకున్న చర్యను సబబేనంది. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది.

లిబియా నుంచి విముక్తి

బయటపడిన 16మంది కార్మికులు

ట్రిపోలి : లిబియా సిమెంట్ ఫ్యాక్టరీలో చిక్కుకుపోయిన 16మంది కార్మికులు మంగళవారం భారతదేశానికి బయలుదేరారు. వీరంతా బుధవారం తెల్లవారు జామునకు ఢిల్లీకి చేరుకుంటారని భావిస్తున్నారు. పది నెలలుగా లిబియాలో చిక్కుకుపోయిన వీరు భారత్ వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం ప్రకటించాయి. బెంఘాజీ నుండి న్యూఢిల్లీకి టర్కీ ఎయిర్‌లైన్స్ విమానంలో వీరు వస్తున్నారు. లిబియా సిమెంట్ కంపెనీకి చెందిన బెంఘాజీ ప్లాంట్‌లో 16మంది భారతీయ కార్మికులు నిర్బంధించబడిన సంగతి తెలిసిందే. ఆ ప్లాంట్‌లో జైలు తరహా పరిస్థితులు నెలకొన్నాయి. అధిక పనిగంటలు, అస్థిరమైన వేతనాలతో తాము అక్కడ పనిచేయలేకపోతున్నామని వారు వాపోయారు. తమ యజమాని కాంట్రాక్ట్ ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ నిరసన వ్యక్తం చేశారు. వీరంతా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు. బెంఘాజీలోని ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ తబస్సుమ్ మన్సూర్ వీరి వెతలను బయటి ప్రపంచానికి తెలియచేయడంలో సాయపడ్డారు. భారత్ నుండి దుబాయ్ మీదుగా లిబియా వెళ్లేందుకు దుబాయ్ కాంట్రాక్టర్ అబూబక్కర్ (లిబియా దేశస్తుడు) సాయం చేశారని కార్మికులు మీడియాకు తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్ నుండి వేతనాల్లో కోతలు పెడుతూ వచ్చారని, అప్పటి నుండే తమకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయని తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన మిథిలేష్ విశ్వకర్మ చెప్పారు. తొలుత ఎనిమిదిన్నర పనిగంటలు వుండేది కాస్తా రాన్రాను పెరుగుతూ వచ్చాయని, నాలుగు నెలల క్రితానికి రెట్టింపు పనిగంటలయ్యాయని చెప్పారు. పొద్దున వెళితే వరుస షిఫ్టులతో ఒక్కోసారి అర్థరాత్రి దాటిపోయేదని అన్నారు. పని గంటలను తగ్గించాలని, వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని సెప్టెంబర్‌లో తాము నిరసన చేపట్టామని, అదే సమయంలో కాంట్రాక్టర్ దుబాయ్ నుండి పారిపోయారని వారు చెప్పారు. కార్మికులపై వారు చేయి కూడా చేసుకున్నారని విశ్వకర్మ తెలిపారు. ఈ ప్లాంట్‌లో దక్షిణాసియాకు చెందిన పలువురు కార్మికులు పనిచేస్తున్నారు.

పరువునష్టం కేసులో ఢిల్లీ సిఎం అతిషికి నోటీసులు

న్యూఢిల్లీ : బిజెపి నాయకులు దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. పరువునష్టం కేసుపై స్పందించాలని అతిషిని జడ్జి వికాస్ మహాజన్ ఆదేశించారు. తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేశారు. ఈ ఏడాది జనవరి 27తో పాటు గతేడాది ఏప్రిల్ 2న విలేకరుల సమావేశంలో అతిషి మాట్లాడుతూ ఆప్ ఎమ్మెల్యేలకు బిజెపి రూ. 20 నుంచి 25 కోట్ల వరకూ లంచం ఆశచూపిస్తుందని విమర్శించారు. దీంతో అతిషి బిజెపిపై నిరాధార ఆరోపణలు చేశారని కేసు నమోదయింది. ఢిల్లీ బిజెపి అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ముందుగా ఈ కేసును మేజిస్ట్రియల్ కోర్టులో వేశారు. ఈ కోర్టు అతిషికి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే అతిషి ఈ నోటీసులపై ప్రత్యేక కోర్టును ఆశ్రయించడంతో వాటిని కొట్టివేసింది. దీంతో ఢిల్లీ హైకోర్టును బిజెపి నాయకులు ఆశ్రయించారు.

11న ముగియనున్న అల్ట్రాక్యాబ్ రైట్ ఇష్యూ

న్యూఢిల్లీ : అల్ట్రాక్యాబ్ (ఇండియా) లిమిటెడ్ తన రూ.4981 లక్షల రైట్స్ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్‌ను తెరిచినట్లు పేర్కొంది. ఇది ఫిబ్రవరి 11న ముగియనున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ వైర్లు, కేబుల్ తయారీ, ఎగుమతులు కలిగిన ఈ సంస్థ రైట్ ఇష్యూ ఒక్కో షేరు ధరను రూ.14.5గా నిర్ణయించింది. బిఎస్ఇలో వీటిని కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. జనవరి 16, 2025 నాటికి వాటాదారులు కలిగి ఉన్న ప్రతి 25 ఈక్విటీ షేర్లకు 9 రైట్స్ ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నట్లు తెలిపింది.

రూ.400 కోట్ల సమీకరణలో ముత్తూట్ ఫిన్‌కార్ప్

హైదరాబాద్ : ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ (ఎంఎఫ్ఎల్) కొత్తగా ట్రాంచే 4సిరీస్‌లో భాగంగా నాన్ కన్వర్టేబుల్ డిబెంచర్లు (ఎన్‌సిడి)లను జారీ చేయడం ద్వారా రూ.400 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఫిబ్రవరి 4 నుంచి ఇన్వెస్టర్ల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. రూ.1000 ముఖ విలువతో ఈ ఎన్‌సిడిలను 18, 24, 36, 60, 72 మాసాల పరిమితితో జారీ చేయనున్నట్లు తెలిపింది. వీటిపై ఏడాదికి 9.38 శాతం నుంచి 10.10 శాతం వడ్డీను చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ నిధులను రుణాల జారీ, ఫైనాన్సింగ్‌కు ఉపయోగించనున్నట్లు వెల్లడించింది.